గణకానంద సూర్యసిద్ధాంత శ్రీ దుర్ముఖి నామ సంవత్సర

2016 శ్రీ జోష్టి వారి ఇందూరు మహాకాల పంచాంగము 2017



ప్రత్యేకం:
వైశ్యుల గోత్రములు

శ్లో॥ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం। గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం॥
ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం। నానా కర్మసుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్॥

face book
like us to follow
MOHAN PUBLICATIONS




గురువర్యులు



శ్రీ గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి గారి ప్రియశిష్యుడు
బ్రహ్మశ్రీ వెంకటేశం జ్యోష్టి గారి పౌత్రుడు, బ్రహ్మశ్రీ మోహన్ జ్యోష్టి పుత్రుడు యగు

బ్రహ్మశ్రీ ప్రశాంత్ జ్యోష్టి సిద్ధాంతి "సిద్ధాంత ప్రవీణ" చే గుణింపబడినది

శ్రీ శ్రీ శ్రీ పద్మాలయ జ్యోతిష్యాలయము, ఇ.నెం. 2-3-45, పెద్దబజార్, ఇందూరు (నిజామాబాద్). సెల్ : 98488 33913
Website : www.manapanchangam.com joshiprashanth5@gmail.com


మీనరాశి


మేషరాశి

ఓం


వృషభరాశి


మిధునరాశి

శుభం

2016

గణకానంద సూర్యసిద్ధాంత

2017

లాభం

శ్రీ దుర్ముఖి నామ సం॥ మహాకాల పంచాంగము



కుంభ రాశి


కర్కాటక రాశి








మకర రాశి


సింహ రాశి

పంచాంగకర్త


బ్రహ్మశ్రీ గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాన్తిగారి ప్రియశిష్యుడు

బ్రహ్మశ్రీ వెంకటేశం జ్యోషిగారి పౌత్రుడు, బ్రహ్మశ్రీ మోహన్‌జ్యోషిగారి పుత్రుడు

బ్రహ్మశ్రీ **ప్రశాంత్ జ్యోషి సిద్ధాంతి**

ఇ.నెం. 2-3-45, పెద్దబజార్, ఇందూరు, నిజామాబాద్.

మొబైల్ : 98488 33913, 9440091884


ధనూరాశి


వృశ్చికరాశి

కాలాధీనం జగత్సర్వమ్


తులారాశి


కన్యారాశి

వెల రూ. 45/-

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన

శ్లో॥ వందేవందారు మందార మిందిరా నంద కందలమ్ ।
అమందా నంద సందోహ బంధురమ్ సింధురాననమ్ ॥

బ్రహ్మాది దేవతలెల్లరూ సకల కార్యక్రమముల ప్రారంభమునకు ముందు ఏ దేవుని పూజించి, కృతార్థులు కాగలిగిరో అట్టి గజవదనుని త్రికరణ శుద్ధిగా నమస్కరించుచున్నాను.

శ్రీ సరస్వతీ స్తోత్రమ్

శ్లో॥ శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే ।
సర్వదా సర్వదాఽస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్ ॥

శరత్కాలమందలి కమలము లాంటి ముఖము కలిగి, సమస్తమునిచ్చునట్టి, శ్రేష్ఠమైన నిధియనదగు శారదా మాత ఎల్లవేళలా మా యొక్క ముఖ కమల సమీపమున నిలుచుగాక.

శ్రీ గురు మహిమ

శ్లో॥ ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలంగురోః పదమ్ ।
మంత్రమూలం గురోర్ వాక్యం మోక్షమూలం గురోః కృపా ॥

సద్గురు దేవుని మూర్తియే ధ్యానమునకు ఆధారము. గురుదేవుని పాదారవిందమే పూజకు ముఖ్యము. గురుదేవుని వాక్యమే మంత్రమునకు మూలము. గురుదేవుని అనుగ్రహమే మోక్షము పొందుటకు కారణము.

దైవజ్ఞ లక్షణము

శ్లో॥ అద్వేషీ, నిత్య సంతోషి గణితాగమ పారగః ।
సౌమ్యశ్చ సత్యభాషీ చ సదైవజ్ఞః ప్రకీర్తితః ॥

ద్వేషరహితుడు, ఎల్లప్పుడు సంతోషముగా నుండువాడు, గణిత శాస్త్రములో నిపుణుడు, సౌమ్యుడు, సత్యము మాట్లాడువాడే దైవజ్ఞుడుగా పిలువబడుతున్నాడు.

పృచ్ఛక లక్షణము

శ్లో॥ సమర్ప్య భక్తి భావేన ఫలతాంబూల దక్షిణాః ।
దైవజ్ఞ మీశ్వరంబుధ్వా పృచ్ఛేత్ప్రత్యయ సంయుతః ॥

జ్యోతిష శాస్త్రము తెలిసిన వారిని సాక్షాత్ ఈశ్వరునిగా భావించి, అతనిని ప్రశ్నడుగువాడు భక్తిభావంతో ఫలతాంబూల దక్షిణాదులను సమర్పించి, మంచి మనసు కలవాడై వినయంగా నుండవలెను.

విషయసూచిక

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఫలితాంశము

శ్లో॥ దుర్ముఖాబ్దేతు రోగాస్స్యుః ప్రచురా నంతభీతయః ।
రాజానస్స్యుః ప్రజాస్తుష్టాః యోగ్యాస్స్యుర్ద్విజసత్తమాః ॥

ఈ దుర్ముఖి సంవత్సరములో సస్యానుకూల వర్షములు ఆలస్యముగా నుండును. పంటలు సాధారణముగా నుండును. ప్రజలు భయము, రోగ బాధలు అనుభవించెదరు. పాలకులు సమర్థవంతులగుదురు. బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించెదరు.

చైత్ర, వైశాఖాలలో అతి ఎండలు, వేడిగాలులు, అకాలమరణాలు, అగ్నిప్రమాదాలు సంభవించును. జ్యేష్ఠ, ఆషాఢాలలో సస్యానుకూల వర్షములు అన్ని ప్రాంతాలలో కురుస్తాయి. మృగశిర, ఆర్ద్ర కార్తెలలో తొలకరి వర్షాలతో వ్యవసాయము ప్రారంభించవచ్చు. శ్రావణ, భాద్రపదాలలో నదులు బాగా ప్రవహించును. భాద్రపద, ఆశ్వీజ మాసాలలో వర్షములు కురియును. కార్తిక, మార్గశిర మాసాలలో ధాన్యము, గోధుమల ధరలు పెరుగును. పుష్యమాఘాలలో అకాల వర్షములు, అతి చలిగా వుండును. ఫాల్గుణమాసమందు కందులు, మిర్చి, సెనగలు, ఉల్లి, కూరగాయలు, నూనెల ధరలధికము.

ఈ సంవత్సరము తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రములలో సూర్య, చంద్ర గ్రహణములు లేవు.

చైత్ర బహుళ నవమి ఆదివారం తేది: 1-5-2016 నుండి ఆషాఢ శుద్ధ నవమి బుధవారం తేది: 13-7-2016 వరకు, తిరిగి ఫాల్గుణ బహుళ అష్టమి సోమవారం తేది 20-03-2017 నుండి హేవళంబి నామ సం॥ర చైత్ర శుద్ధ తదియ గురువారం తేది 30-03-2017 వరకు శుక్రమూఢమ. భాద్రపద శుద్ధ ఏకాదశి సోమవారం తేది: 12-9-2016 నుండి ఆశ్వీజ శుద్ధ నవమి సోమవారం తేది: 10-10-2016 వరకు గురుమూఢమలు.

శ్రావణ శుద్ధ నవమి శుక్రవారం తేది: 12-8-2016 నుండి శ్రావణ బహుళ షష్ఠి మంగళవారం తేది: 23-8-2016 వరకు సార్థత్రికోటి తీర్థరాజ సహిత కృష్ణానదీ పుష్కరములు.

చైత్ర బహుళ ద్వాదశి బుధవారం తేది: 4-5-16 నుండి వైశాఖ బహుళ సప్తమి శనివారం తేది: 28-5-16 వరకు వాస్తుకర్తరి. వైశాఖ శుద్ధ పంచమి బుధవారం తేది 11-5-16 నుండి వైశాఖ బహుళ చవితి బుధవారం తేది 25-5-16 వరకు అగ్నికర్తరి.

శ్రీ సిద్ధ కుంజికా సహిత మహాకాల విశ్వరూప దివ్యానుగ్రహముతో సుగుణవంతులైన ప్రజలందరూ సుఖించెదరుగాక!

॥ సర్వే సృజనాః సుఖినోభవంతు ॥

సృష్ట్యాది విచారము

సృష్ట్యాది గత సౌరాబ్దములు	58, 85, 117
వర్తమాన మహాయుగ గతాబ్దములు	38, 97, 216
కల్యాది గత సంవత్సరములు	5117
శాలివాహన శక గతాబ్దములు	1938
శ్రీ మచ్ఛంకర భగవత్పాద పూజ్యావతార గతాబ్దములు	2088
శ్రీమద్రామానుజావతార గతాబ్దములు	938
శ్రీమత్ మధ్వాచార్యావతార గతాబ్దములు	896
హూణ సంవత్సరములు	2016–2017
ఫసలీ గతాబ్దములు	1425–26
హిజరీ గతాబ్దములు	1436–37
భారత స్వాతంత్ర్య శక సంవత్సరములు	69–70
ప్రభవాది గతాబ్దములు	29

'అస్య సమస్త కళ్యాణ భాజనస్య సకల శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన క్రియాతంత్రస్య వ్యవహార హేతు భూతస్య **శ్రీ దుర్ముఖి నామ సంవత్సర** గణకానంద నిరయన సూర్యసిద్ధాంత పంచాంగమ్! కామ్య కర్మానుష్ఠానే స్ఫుటఫల సాధనార్థం యంత్రోన్నత గ్రహైః సాధిత దృక్తుల్య నిరయన గ్రహ ప్రవేశ త్రిద్యుస్స్ఫుగవమ వ్రతమన్వాది గ్రహక్రాంతి వేధాదీనిచ ఆదిత్యాది గ్రహాణాం రాశిప్రవేశ వక్ర, వక్రత్యాగో దయాస్తమయ నిర్ణయానిచ, రాజాది నవనాయకాదీనాం నిరూపణం ఫలానిచ శాస్త్ర ప్రకారేణ సాంప్రదాయ విషయాన్న్యానిచ యథామతి లిఖ్యంతే ॥

॥ శుభం భూయాత్ ॥

నక్షత్రరీత్యా సంవత్సర ఫలము

అశ్విని	పుష్యమి	స్వాతి	అభిజిత్	**ఆరోగ్యలాభము, సంతోషము**
భరణి	ఆశ్లేష	విశాఖ	శ్రవణం	**ధనలాభము, ఆభరణప్రాప్తి**
కృత్తిక	మఖ	అనూ	ధనిష్ఠ	**మానసిక ఆందోళన, అశాంతి**
రోహిణి	పుబ్బ	జేష్ఠ	శతభిషం	**అదృష్టము, యోగము**
మృగ	ఉత్తర	మూల	పూ.భా	**ఉద్యోగసమస్యలు**
ఆర్ద్ర	హస్త	పూ.షా.	ఉ.భా	**ఆభరణ, వస్తు ప్రాప్తి**
పున	చిత్త	ఉ.షా.	రేవతి	**ఆరోగ్య సమస్యలు**

సంక్షిప్త గ్రహచార ఫలపట్టిక

రాశి	గురు	శని	రాహు	కేతు	ఆదా	వ్య	రాజ	అవ	ఫలితం	పరిహారం
మేషం	5/6	8/9	5	11	2	8	1	7	మధ్యమం	రుద్రాభిషేకం
వృషభం	4/5	7/8	4	10	11	14	4	7	శుభం	అన్నదానం
మిథునం	3/4	6/7	3	9	14	11	7	7	అశుభం	గ్రహజపం
కర్కాటకం	2/3	5/6	2	8	8	11	3	3	మధ్యమం	రుద్రాభిషేకం
సింహం	1/2	4/5	1	7	11	5	6	3	శుభం	వస్త్రదానం
కన్య	12/1	3/4	12	6	14	11	2	6	అశుభం	గ్రహజపం
తుల	11/12	2/3	11	5	11	14	5	6	మధ్యమం	రుద్రాభిషేకం
వృశ్చికం	10/11	1/2	10	4	2	8	1	2	శుభం	జలదానం
ధనుస్సు	9/10	12/1	9	3	5	14	4	2	అశుభం	గ్రహజపం
మకరం	8/9	11/12	8	2	8	8	7	2	శుభం	ధాన్యదానం
కుంభం	7/8	10/11	7	1	8	8	3	5	మధ్యమం	రుద్రాభిషేకం
మీనం	6/7	9/10	6	12	5	14	6	5	శుభం	లోహదానం

రాశి	నక్షత్రం	పేర్లలో మొదటి అక్షరములు
మేషం	అశ్విని, భరణి, కృత్తిక-1	చూ, చే, చో, ల, లీ, లూ, లే, లో, ఆ
వృషభం	కృత్తిక, రోహిణి, మృగశిర-2	ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
మిథునం	మృగశిర, ఆర్ద్ర, పున-3	కా, కీ, కూ, ఖం, ఘ, ఛ, కే, కో, హ
కర్కాటకం	పున, పుష్యమి, ఆశ్రేష	హీ, హూ, హే, హొ, డా, డీ, డూ, డే, డో
సింహం	మఖ, పుబ్బ, ఉత్తర-1	మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
కన్య	ఉత్తర, హస్త, చిత్త-2	టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో
తుల	చిత్త, స్వాతి, విశాఖ-3	రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే
వృశ్చికం	విశా, అనూ, జ్యేష్ఠ	తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
ధనుస్సు	మూల, పూ.షా, ఉ.షా-1	యే, యో, బా, బీ, బూ, ధా, భా, ఢా, బే
మకరం	ఉ.షా, శ్రవ, ధనిష్ఠ-2	బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గీ
కుంభం	ధని, శతభిషం, పూ.భా-3	గూ, గే, గో, సా, సీ, సు, సే, సో, దా
మీనం	పూ.భా, ఉ.భా, రేవతి	ది, దూ, శం, ఝా, థా, దే, దో, చా, చీ

ఆదాయ వ్యయములు - రాజపూజ్య అవమానములు

రాశులు	ఆదాయం	వ్యయం	రాజపూజ్యం	అవమానం
మేషం	2	8	1	7
వృషభం	11	14	4	7
మిథునం	14	11	7	7
కర్కాటకం	8	11	3	3
సింహం	11	5	6	3
కన్య	14	11	2	6
తుల	11	14	5	6
వృశ్చికం	2	8	1	2
ధనుస్సు	5	14	4	2
మకరం	8	8	7	2
కుంభం	8	8	3	5
మీనం	5	14	6	5
అందరికి	99	126	41	55

కందాయ ఫలములు

అశ్విని	7-1-4	మఖ	2-1-2	మూల	5-1-0
భరణి	2-2-1	పుబ్బ	5-2-4	పూ.షా.	0-2-2
కృత్తిక	5-0-3	ఉత్తర	0-0-1	ఉ.షా.	3-0-4
రోహిణి	0-1-0	హస్త	3-1-3	శ్రవణం	6-1-1
మృగశిర	3-2-2	చిత్త	6-2-0	ధనిష్ఠ	1-2-3
ఆర్ద్ర	6-0-4	స్వాతి	1-0-2	శతభిషం	4-0-0
పునర్వసు	1-1-1	విశాఖ	4-1-4	పూ.భా.	7-1-2
పుష్యమి	4-2-3	అనూరాధ	7-2-1	ఉ.భా.	2-2-4
ఆశ్రేష	7-0-0	జ్యేష్ఠ	2-0-3	రేవతి	5-0-1

ఫలము : మొదటి సున్న వ్యాధి, రెండవ సున్న మనోవ్యథ, మూడవ సున్న హాని, మూడు సున్నలు నిష్ఫలము, మొత్తం సంఖ్యలను కలిపి 3 చే భాగించగా - బేసి సంఖ్య ధనలాభమును, సరిసంఖ్య సమలాభమును, సున్న వచ్చిన నిష్ఫలము. ఒక్కొక్క కందాయము నాలుగు మాసముల వరకు ఉండును.

రాజాధి నవ నాయక నిర్ణయ ఫలము

1.రాజు–శుక్రుడు, 2.మంత్రి– బుధుడు, 3.సేనాధిపతి – బుధుడు, 4.సస్యాధిపతి – శని, 5. ధాన్యాధిపతి – గురు, 6.అర్ఘాధిపతి – బుధుడు, 7. మేఘాదిపతి – బుధుడు, 8. రసాధిపతి – చంద్రుడు, 9.నీరసాధిపతి – శని.

రాజు – శుక్రుడు: శుక్రుడు రాజైనందున మంచి వర్షములు కురియును. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశువులు పుష్కలముగా పాలిచ్చును.

మంత్రి – బుధుడు: మంత్రి బుధుడగుటచే గాలి వీచును. సస్యములు మధ్యమఫలదములగును. లోకము సుఖించును.

సేనాధిపతి – బుధుడు: బుధుడు సేనాధిపతి అగుటచే మేఘములు, కష్టముచే వర్షించును. సస్యములు దానికి తగినట్లు ఫలించును.

సస్యాధిపతి – శని: సస్యాధిపతి శనియగుటచే నల్లని ధాన్యములు, నల్లని భూమి బాగా ఫలించును. నువ్వులు, మినుములు, అవిశెలు, ఉలవలు, చింతపండు, పొగాకు, చర్మములు, ఇనుము, యంత్రపరికరాలు, కట్టెలు, బొగ్గుధరలు తగ్గును.

ధాన్యాధిపతి – గురుడు: గురువు ధాన్యధిపతి అగుటచే దేశమంతట సువృష్టి, పాడిపంటల సమృద్ధిగా వుంటాయి.

అర్ఘ్యాధిపతి – బుధుడు: అర్ఘాధిపతి బుధుడు అగుటచే మంచి వర్షములు, మంచి పంటలు పండును. ధరలు బాగుండును.

మేఘాధిపతి – బుధుడు: మేఘములకు ఉరుములు, పిడుగులు, గాలి, రాళ్ళ అధికము. (వడగండ్ల వానలుండును) మధ్యదేశమున అత్యధిక వర్షములు.

రసాధిపతి – చంద్రుడు: రసాధిపతి చంద్రుడు అగుటచే నెయ్యి, నూనెగింజలు, కొబ్బరినూనె, వేరుశెనగనూనె, ఆముదము, నువ్వులనూనె, కిరోసిన్, పెట్రోలు మెదలగు నూనెలకు, బెల్లము, చెఱుకు, తేనె, పాలు, పెరుగు, పంచదార, చింతపండు, నారింజ, ఊరుగాయలకు ధరలు పెరుగును.

నీరసాధిపతి – శని: నీరసాధిపతి శని అగుటచే బంగారం, వెండి, రత్నములు, ముత్యములు, చందనము, కర్పూరము నశించును. ఇనుము. ఇత్తడి, నూనెలకు వృద్ధి ఉండుటచే ధరలు కొంత తగ్గును.

పశు పాలక నిర్ణయ ఫలము

పశునాయకుడు – శ్రీకృష్ణుడు: పశువులు, గొర్రెలు, ఆవులు, కోళ్ళ పరిశ్రమలకు మిశ్రమ ఆదాయముండును. పశుదాణా సంపద పెరుగును. గడ్డి ఎక్కువగా లభ్యమగును.

గోష్ఠాగార ప్రాపకుడు (స్థానసంరక్షకుడు) – బలరాముడు: పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందును. పశువులకు మేత సమృద్ధిగా ఉండుట వల్ల పాల సంబంధమైన ఉత్పత్తులు పెరుగును.

ఈ సంవత్సరం శని సంచార ఫలము

ఈ సంవత్సరం శని వృశ్చికరాశిలోనున్నందున ప్రజలకు మరియు పశువులకు అనారోగ్య బాధలధికమగును. వ్యవసాయరంగంలో అభివృద్ధి ఉండును. రైతులకు, కార్మికులకు విశేష స్థిరమైన లాభములు చేకూరును. పాలకులు ఇబ్బందులను ఎదుర్కొందురు. వర్ణసంకరంతో అన్ని వర్ణములవారికి ఇబ్బందులు కలుగును.

ప్రజలకు ఉపయోగకరమగు ప్రభుత్వాలు అందించే అన్ని పథకములు ఆలస్యంగా పూర్తియగును. వాహన లాభములు అధికమగును. వైద్యరంగంలో కొన్ని వినూత్నమైన సదుపాయములు ఏర్పడును.

ఈ సంవత్సరం గురు సంచార ఫలము

ఈ సంవత్సరం గురుడు కన్యారాశియందు ప్రవేశించుటచే తమోమేఘంవల్ల 7మాసముల వరకు ఇబ్బందులెదురగును. తరువాత సుభిక్షమేర్పడును. నిలువ యుంచిన ధాన్యములకు రెట్టింపు లాభము కలుగును. గోధుమలు, వరి, చెఱకు, నూనెలు, మినుములు, బెల్లము మొదలగు వానికి ధరలు పెరుగును. పశ్చిమ ప్రాంతమున ఖండవృష్టియుండును. అగ్ని, చోర భయములు అధికమగును. మ్లేచ్ఛ దేశములందు వైరములేర్పడును. పాలకుల మధ్య పరస్పర విరోధభావములుండును. దైవకార్యక్రమాలచే ప్రజలు నిరంతరం సుఖసంతోషాలను పొందెదరు. తీర్థయాత్రలు, దైవదర్శనాలు అధికమగును.

!! సర్వేజనాస్సుఖినోభవన్తు !!

వర్షజగల్లగ్న చక్రములు మరియు ఫలితము

ర శు	చ బు		
కే	వర్షలగ్నచక్రము 7-4-16		
	బుధవారము సా॥ 5.09 ని॥		గు రా
	కు శ		ల

ర శు	బు		చ
కే	జగల్లగ్నచక్రము 13-4-16		
	బుధవారము రా॥ 9.40 ని॥		గు రా
	ల కు శ		

ఈ సంవత్సరము వర్ష, జగల్లగ్న గ్రహస్థితిననుసరించి శుభాశుభములు మిశ్రమముగా నుండును. కొన్ని ప్రాంతములందు సుభిక్షముండును. తూర్పు ప్రాంతములందు ఆహారపదార్థములకు అధికధరలుండును. నెయ్యి, పసుపు మొదలగు వానికి ధరలు ఎక్కువగా వుండును. దక్షిణప్రాంతమందు ప్రజలు విచిత్ర వ్యాధులచే బాధలనుభవింతురు. పశ్చిమప్రాంతమందు విరోధములేర్పడి, ఆహార కొరతయుండును.

వర్షలగ్నాధిపతి బుధుడై మేషరాశియందు చంద్రునితో కలిసి అష్టమస్థానంలో ఉన్నందున ప్రజలు ఇబ్బందులనెదుర్కొందురు. స్త్రీలకు అధికప్రాధాన్యమేర్పడును. స్త్రీలు కష్టములనుభవింతురు. వ్యాపారరంగంలో మార్పులెక్కువగా నుండును.

జగల్లగ్నంలో కుజ,శనులు కలిసియున్నందున పాలకులు పరస్పర విరోధ భావము కలిగియుందురు. వ్యవసాయరంగంలో అనూహ్యమైన అభివృద్ధి కలుగును. భూముల ధరలు పెరుగును. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమేర్పడును. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారు ఇబ్బందులనెదుర్కొనెదరు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించెదరు.

ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ రంగాల్లో ఊహించని అభివృద్ధితో లాభాలు ఏర్పడును. వినూత్నమైన పద్ధతులతో పాలకులు, ప్రజలు అవసరాలకు తగు విధంగా ఉపయోగించుకొందురు. దేశమంతటా ఆర్థిక ఒడిదొడుకులుండును. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరం క్రీడారంగాల్లోని వారికి మంచి భవిష్యత్తు కలదు.

!! సర్వేజనాస్సుఖినోభవన్తు !!

ఆఢక స్థితి నిర్ణయము

ఈ సంవత్సరం నీల నామక మేఘం ఆగ్నేయ భాగమందు మేఘోత్పత్తి వలన స్వల్ప వర్షము, ధరలు అధికము, ప్రజలు ఆశావహులై జీవించెదరు. 9 భాగములు సముద్రమందు, 9 భాగాలు పర్వతమందు, 2 భాగాలు భూమియందు వర్షములు కురియును.

మేష సంక్రమణ ప్రవేశ కాల ఫలము

13-04-2016 చైత్ర శుద్ధ సప్తమి బుధవారం రా. 9.40ని॥లకు పునర్వసు నక్షత్రం, సుకర్మయోగం, వణిజ కరణంలో రవి మేషరాశిలో ప్రవేశించును. బుధవారమైనందున ధరలు సరసముగా వుండును. వ్యాపారరంగాల్లోని వారికి లాభదాయకంగా వుండును. పాడి పంటలకు అనుకూలం.

రవి ఆర్ద్రాప్రవేశ కాల ఫలము

22-6-2016 జ్యేష్ఠ బహుళ విదియ బుధవారం సా. 6.43 ని॥లకు ఉత్తరాషాఢ నక్షత్రం, ఐంద్ర యోగం, వణజి కరణంలో రవి ఆర్ద్రా ప్రవేశము. సాయంత్రం అయినందున సమస్త జీవరాశులు సుఖంగా ఉంటాయి. బుధవారమైనందున సుభిక్షము కలుగును. తిథి విదియ అయినందున శుభములు కలుగును. క్షేమము అధికము, కార్యసిద్ధి కలుగును. ప్రజలు సుఖంగా జీవింతురు.

బార్హస్పత్య మానాబ్ద ఫలము

బార్హస్పత్య మానముచే ఇది శ్రీ సౌమ్య నామ సంవత్సరము అగుటచే ప్రజలు సుఖించెదరు. పాడి పంటలు సమృద్ధిగా ఉండును. వర్షములు సకాలములో కురియును. అన్ని వస్తువుల ధరలు అధికమగును. పాలకులు అన్యోన్యముగా మెలిగెదరు. యజ్ఞయాగములు ఎక్కువగా జరుగును.

ప్రత్యబ్దయోగ పంచక ఫలములు

1. జ్యేష్ఠ శుద్ధ ప్రతిప్రద్యుక్త (సోమ) వారఫలం : జనులు సుభిక్షముచేత ఆరోగ్యము కల్గియుందురు. వర్షధారము వల్ల సస్యములు ఫలించును. భూమి ఆనందముతో నిండియుండును.

2. ఆషాఢ శుద్ధ పంచమీ యుక్త (శని)వార ఫలము : ఆషాఢ శుద్ధ పంచమి శనివారం అగుటచే లోకములో భయము, పీడ, దుర్భిక్షము అధికముగా ఉండును.

3. ఆషాఢ శుద్ధ స్వాతీ నక్షత్రయుక్త (నవమి) తిథి ఫలము : ఆషాఢ శుక్ల పక్షమున స్వాతీ నక్షత్రము నవమి తిథియందు వచ్చుటచేత అధికమైన గాలి వుండును. విత్తులు చల్లరాదు. చల్లినచో ప్రయోజనం ఉండదు.

4. ఆషాఢ కృష్ణపక్ష రోహిణీ నక్షత్ర యుక్త (దశమి) తిథిఫలము : ఆషాఢ కృష్ణ పక్షమునందు రోహిణీనక్షత్రమున్న తిథిదశమైనందున అన్ని పంటలు పండును.

5. పుష్య బహుళ అమావాస్యయుక్త (శుక్ర) వారఫలము : పుష్య బహుళ అమావాస్య శుక్రవారము వచ్చినందున చోరులవల్ల బాధలు దుర్భిక్షము దుర్మార్గులుచే ధన,ప్రాణ,మానహానులు,దుఃఖములు కలిగి భయకంపితులై యుందురు.

పుష్కర నిర్ణయము

శ్రీ దుర్ముఖి నామ సం॥ర శ్రావణ శుద్ధ అష్టమి గురువారం, 11-8-2016 రాత్రి 9.30ని.లకు గురుడు కన్యలో ప్రవేశమైనందున 12.08.2016 శుక్రవారం నుండి శ్రావణ బహుళ షష్ఠి మంగళవారం, 23-8-2016 వరకు సార్ధత్రికోటి తీర్థరాజ సహిత కృష్ణానదీ పుష్కరములు.

మూఢమ నిర్ణయము

గురుమూఢమ: శ్రీ దుర్ముఖి నామ సం॥ర భాద్రపద శుద్ధ ఏకాదశి సోమవారం తేది: 12-9-2016 నుండి ఆశ్వీజ శుద్ధ నవమి సోమవారం తేది: 10-10-2016 వరకు గురుమూఢమ యుండును.

శుక్రమూఢమ: శ్రీ దుర్ముఖి నామ సం॥ర చైత్ర బహుళ నవమి ఆదివారం తేది: 1-5-2016 నుండి ఆషాఢ శుద్ధ నవమి బుధవారం తేది: 13-7-2016 వరకు, తిరిగి ఫాల్గుణ బహుళ అష్టమి సోమవారం తేది: 20-03-2017 నుండి శ్రీ హేవళంబి నామ సం॥ర చైత్ర శుద్ధ తదియ గురువారం తేది: 30-03-2017 వరకు శుక్రమూఢమ యుండును.

కర్తరి నిర్ణయము

వాస్తు కర్తరి : శ్రీ దుర్ముఖి నామ సంవత్సర చైత్ర బహుళ ద్వాదశి బుధవారం తేది: 04-05-2016 నుండి వైశాఖ బహుళ సప్తమి శనివారం తేది: 28-05-2016 వరకు వాస్తుకర్తరి యుండును. **అగ్నికర్తరి:** శ్రీ దుర్ముఖి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి బుధవారం తేది: 11-5-2016 నుండి వైశాఖ బహుళ చవితి బుధవారం తేది: 25-5-2016 వరకు అగ్నికర్తరి యుండును.

మకర సంక్రాంతి నిర్ణయ ఫలము

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పుష్య బహుళ విదియ శనివారం ఆశ్రేష నక్షత్రం ప్రీతియోగము గరజికణమునందు అనగా తేది: 14-01-2017 మ.12-56 ని॥లకు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును.



శ్లో॥ **త్రిశిరం ద్విముఖంచైవ చతుర్వక్త్రం త్రినేత్రకం ।**
అష్ట కర్ణం రక్త దంతం లంబభ్రూ దీర్ఘనాశికం ॥
అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణవర్ణకమ్ ।
ఏవంరూపంచ విజ్ఞేయం సంక్రాంతేః పురుషస్యతు ॥

సంక్రాంతి పురుషుడు మూడు శిరస్సులు, రెండు ముఖములు, నాలుగు నాలికలు, మూడు నేత్రములు, ఎనిమిది చెవులు, ఎర్రని దంతములు, రెండు పాదములు, ఎనిమిది చేతులు, పొడవైన ముక్కు, వికృతమైన నల్లటి కాంతిగలవాడై రాక్షస నామధేయుడై యుండును.

అందుచే శుద్ధ జలము ధర పెరుగును. ఎరుపు వస్త్రముల ధరలు పెరుగును. ఆయుర్వేద మందుల ధరలు పెరుగును. మారేడు పత్రి వినియోగము పెరుగును. నవరత్నములు, స్టీల్, రబ్బరుకు గిరాకీ పెరుగును. పాల ఉత్పత్తులు పెరుగును. రేగుపండ్ల ఉత్పత్తి అధికము. పిల్లుల బాధ అధికమగును. దేశమునందు ధనము అధికమగును. దేశములో రక్షణశాఖ బాగుండును. ప్రజలు సుఖానికి అలవాటు పడుదురు. కొంత కర్కశత్వమును చూపుదురు. ఆశ్చర్యకర సంఘటనలు అధికమగును. యువజనుల ఆధిక్యత పెరుగును. సామాన్య జనులయొక్క నిష్పత్తి పెరుగును. ధరలు పెరుగును.

సూర్యుడు కర్కాటరాశి ప్రవేశము నుండి మకరరాశి ప్రవేశము వరకు దక్షిణాయనము గాను, మకరరాశి ప్రవేశము నుండి కర్కాటక రాశి ప్రవేశము వరకు ఉత్తరాయణముగాను నిర్ణయించబడినది.

మకర సంక్రమణ పర్వకాలము ప్రవేశసమయము నుండి సుమారు 8 గంటల వరకు ఉండును. ఈ పర్వకాలములో చేయు జపము, దానము, హోమము మొదలగువాని ఫలితములు విశేషముగా లభించును.

వర్షధాన్య ప్రమాణములు

వర్షం	5	సర్పవృద్ధి	18	పశువృద్ధి	4	తన్నాశః	1
ధాన్యం	7	తన్నాశః	15	తన్నాశః	4	మ్లేచ్ఛవృద్ధి	4
శీతం	13	కామం	3	శుకవృద్ధి	7	తన్నాశః	4
తృణం	7	లోభం	9	తన్నాశః	7	అశ్వవృద్ధి	3
ఉష్ణం	17	మోహం	9	ద్రుమకీట	8	తన్నాశః	3
మారుతం	13	మదం	3	తన్నాశః	1	గజవృద్ధి	1
ప్రజావృద్ధి	15	మాత్సర్యం	18	క్షుదా	1	తన్నాశః	1
తన్నాశః	15	సుఖం	3	తృష్ణ	3	ఉష్ట్రవృద్ధి	2
రాజనిగ్రహం	11	దుఃఖం	9	నిద్ర	11	తన్నాశః	2
ఉగ్రం	5	భోగం	12	ఆలస్యం	5	విప్రవృద్ధి	3
పుణ్యం	5	విడంబం	12	డంబం	3	తన్నాశః	2
పాపం	5	ద్వేషం	9	మిత్రభేదం	1	మరకతం	2
వ్యాధి	18	ప్రతిష్ఠ	3	ఇష్టత	13	మాణిక్యం	2
ఉపశమనం	24	అప్రతిష్ఠ	21	రసనిష్పత్తి	7	వజ్రవృద్ధి	4
ఆచారం	27	ద్యూత	12	ఉద్యోగము	11	వైఢూర్యం	5
అనాచారం	27	మత్తత	27	శాంతం	13	గోమేధికం	1
జననం	24	పురుషఉత్పత్తి	15	క్రోధం	11	పుష్యరాగం	1
మరణం	24	స్త్రీ ఉత్పత్తి	27	ఫలనిష్పత్తి	11	నవరత్నం	3
దేశోపద్రవం	6	ధాతు	12	ఉత్సాహం	9	తన్నాశః	5
దేశసాస్థ్యం	27	భయం	21	జ్ఞానం	17	ఇంద్రనీలం	1
చోరభయం	15	దుష్ట నిగ్రహం	9	అజ్ఞానం	10	ప్రవాళం	1
తన్నాశః	24	శిష్టపాలన	15	కపటం	3	మౌక్తికం	1
అగ్నిభయం	6	సత్యం	21	నిష్కపటం	13	ఇతరరత్నాలు	1
శాంతిః	15	విశ్వాసం	6	ధార్మిక	1	సువర్ణం	1
మృగోత్పత్తి	3	అవిశ్వాసం	9	అధార్మికం	1	రజితం	2
మృగారిష్టం	24	దయ	12	గోవృద్ధి	7	తామ్రం	8
కీటకభయం	3	నిర్దయ	15	తన్నాశః	13	కాంస్యం	2
తన్నాశః	18	న్యాయం	18	సస్యకీటకవృద్ధి	4	లోహవృద్ధి	12
మూషికవృద్ధి	21	అన్యాయం	21	తన్నాశః	13		
తన్నాశః	21	సస్యవృద్ధి	7	శలభవృద్ధి	1		

ఈ సంవత్సర వర్షయోగములు

చైత్రమాసము : శుద్ధ పంచమి నుండి పూర్ణిమలోపు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురియును. తరువాత ఎండలు అధికము. ఏప్రిల్ 24,25,26 మరియు మే 2,3,4 లలో వర్షములు రాగలవు.

వైశాఖమాసము : ఈ నెలలో పూర్ణిమ తర్వాత గోదావరీ తీరప్రాంతాలలో కొద్దిగా వర్షములు సంభవించును. పూర్ణిమ నుండి సప్తమిలోపు గాలితో కూడిన పిడుగులు, వర్షాలు కురిసే అవకాశముంది. మే 9,10,13,19,28,29,30లలో వర్షసూచన.

జ్యేష్ఠమాసము : ఈ నెలలో శుద్ధ సప్తమి నుండి బహుళ పంచమిలోపు అక్కడక్కడ సామాన్య వర్షములు. వ్యవసాయమునకు అనువగు వర్షాలు అన్నిప్రాంతాలలో సంభవించగలవు. జూన్ 22,23,24,25లలో వర్షసూచన.

ఆషాఢమాసము : ఈ నెలలో శుద్ధ విదియ నుండి ఏకాదశి లోపు తొలకరి వానలు. వ్యవసాయ పనులు ప్రారంభం. జూలై 18,19,20,26,27,28 లలో వర్షసూచన.

శ్రావణమాసము : ఈ నెలలో పూర్ణిమ ప్రాంతంలో నదులు బాగా ప్రవహించే అవకాశముంది. ఆగస్ట్ 14,15,19,20,27,28,29లలో వర్షసూచన.

భాద్రపదమాసము : ఈ నెలలో గోదావరి సహా అన్ని నదులు బాగా ప్రవహించే అవకాశం. శుద్ధ దశమి నుండి బహుళ దశమిలోపు తుఫాన్ సూచన. వ్యవసాయానికి సరిపడువర్షాలున్నవి. సెప్టెంబర్10,11,13,19,20,21,27,28,29 లలో వర్షసూచన.

ఆశ్వీజమాసము : ఈ నెలలో దసరా ప్రాంతంలో తుఫాన్ సూచన. వ్యవసాయము బాగుండును. మంచి వర్షములు కలవు. అక్టోబర్ 7,8,9,19,20,29,30లలో వర్షసూచన మరియు అకాలవర్షములకు అవకాశముంది.

కార్తికమాసము : ఈ నెలలో అకాలవర్షములకు అవకాశముంది. నవంబర్ 4,5, 6,17,18,19,20,27,28,29లలో మంచు వర్షసూచన.

మార్గశిరమాసము : ఈ నెలలో పూర్ణిమ ప్రాంతంలో తుఫాను సూచన. నవంబర్ 30, డిశంబర్ 1,3,4,18,19,20,26,27లలో వర్షము.

పుష్యమాసము : ఈ నెలలో దేశమంతటా మంచు అధికము, పంటలకు పురుగు వాతావరణము. కొన్ని ప్రాంతాలలో అకాల వర్షసూచన.

మాఘమాసము : పంటలకు నష్టమగు పురుగు ప్రారంభం. ఎండలు ప్రారంభమగును.

ఫాల్గుణమాసము : ఈ నెలలో పూర్ణిమ ప్రాంతం నుండి బహుళ పంచమి వరకు ఎండ తీవ్రత పెరుగును. ఉగాది ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములతో వడగండ్ల వర్షాలు.

ఈ సంవత్సరం వస్తువుల ధరల సూచనలు

చైత్రమాసము : ఈ మాసంలో వేరుశనగనూనె, పల్లీలు, బఠానీలు, అల్లం, బంగారం, వెండి, మిర్చి, తోళ్ళు, రబ్బరు, కాగితం, గోధుమపిండి, పెసరపప్పు, కలప, సిమెంట్, ఇసుక ధరలు పెరిగే అవకాశం.

వైశాఖమాసము : ఈ మాసమునందు కందిపప్పు, శనగపప్పు, కాఫీ, నూలు, ధాన్యము, కొబ్బరి, ఉల్లి, అల్లం, కూరగాయలు, మత్తుపదార్థాలు, ప్రత్తి, పొగాకు వంటి వస్తువుల ధరలు పెరిగే అవకాశం.

జ్యేష్ఠ మాసము : ఈ మాసములో పాతబియ్యం, పవాలు, పసుపు, మినపపప్పు, నువ్వులు, రసాయనఎరువులు, సిమెంట్, ఇనుము, చెఱకు, బెల్లం, చెక్కర, ఉప్పు ధరలు పెరిగే అవకాశముంది.

ఆషాఢమాసం : ఈ మాసమునందు ధనియాలు, కారం, కొబ్బరి, కర్పూరం, మిర్చి, ప్రత్తి, పొగాకు, కాగితం, సుగంధద్రవ్యాలు, వస్త్రాల ధరలు పెరిగే అవకాశం.

శ్రావణమాసము : ఈ మాసమునందు బంగారం, వెండి, లోహాలు, ఉలవలు, సజ్జలు, కలప, సిమెంట్, పల్లీనూనె, బెల్లం, చింతపండు ధరలు పెరిగే అవకాశం.

భాద్రపద మాసము : ఈ మాసములో గోనెసంచులు, ప్లాస్టిక్, పసుపు, మినుములు, జీడిపప్పు, గ్యాస్, సబ్బులు, కొబ్బరి ధరలు పెరిగే అవకాశం.

ఆశ్వీజమాసము : ఈ మాసమునందు చందనం, నవరత్నాలు, నెయ్యి, బంగారం, రంగులు, నూనెలు, కాఫీ, టీ, కాగితం, ఇనుము, బెల్లం, చెక్కర మొదలగు వాని ధరలు పెరిగే అవకాశం.

కార్తీక మాసము : ఈ మాసమునందు దుంపకూరలు, పండ్లు, ప్రత్తి, పసుపు, స్టీల్, లోహాలు, చెఱకు, అల్లం, కారం, నూనెల ధరలు పెరిగే అవకాశముంది.

మార్గశిరమాసము : ఈ మాసములో సుగంధద్రవ్యాలు, లోహాలు, కొబ్బరి, నిమ్మ, కిరోసిన్, రవ్వ, ప్రింటింగ్ రంగులు, ఇనుము, ఇటుక, సిమెంట్ మరియు కలప ధరలు పెరిగే అవకాశముంది.

పుష్యమాసము : ఈ మాసమునందు వస్త్రాలు, తేయాకు, రబ్బరు, ఇత్తడి, రాగి, పసుపు, ధనియాలు, ఎలక్ట్రికల్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.

మాఘమాసము : ఈ మాసమునందు పాతబియ్యం, మొక్కజొన్న, రాగులు, శనగపిండి, పాదరసం, చెఱకు, మెంతులు, గోధుమలు, ఉప్పు, సిమెంట్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.

ఫాల్గుణ మాసము : ఈ మాసమునందు బంగారం, వెండి, నూనెలు, కొబ్బరి, కూరగాయలు, ఎరువులు, చెక్కర, జీడిపప్పు, మిర్చి, చింతపండు మొదలగు వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది.

ఈ ధరలు సూచన ప్రాయంగా ఇవ్వడమైనది.

గమనిక: *ఇందులో పేర్కొనబడిన వస్తువుల ధరలు, గ్రహస్థితి, ననుసరించి సూచించబడినవి. దీనినే ప్రమాణంగా తీసుకోవడం కాకుండా ప్రస్తుత దేశ, కాల పరిస్థితులను దృష్టియందుంచుకొని నిర్ణయం తీసుకోవడమే అన్ని విధాల మంచిది. విశేష వివరములకు సిద్ధాంతి గారిని స్వయంగా సంప్రదించవచ్చు.*

... పంచాగకర్త

ఈ సంవత్సరం రాహు, కేతు సంచార ఫలము

ఈ సంవత్సరం రాహువు కన్యారాశి నుండి సింహరాశికి ప్రవేశిస్తున్నందున చోష్య (పప్పుదినుసులు) వస్తువులు తప్పక నిలువయుంచవలెను. శొంఠి, మిరియాలు, పిప్పళి, జీలకర్ర, ఉప్పు, సైంధవలవణము మొదలగువానిని నిలువయుంచి ఆరు మాసముల తరువాత అమ్మినవారికి అధిక లాభములు కలుగును. అన్ని వ్యాపారములు లాభసాటిగా నుండును. ఎగుమతి, దిగుమతి వ్యాపారములు సజావుగా జరుగును.

ఈ సంవత్సరం కేతువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించుచున్నందున పశ్చిమ ప్రాంతము వారికి ఆటంకములు ఎదురగును. పశ్చిమప్రాంతంలో దైవ కార్యక్రమములు అధికమగును. ప్రజలు భయభ్రాంతులకు గురియగుదురు. అనూహ్యమైన మార్పులు జరుగును. విచిత్రమైన వ్యాధులు ప్రబలును. యజ్ఞ యాగాది క్రతువులు అధికమగును. తీర్థయాత్రలు, దైవదర్శనములకు ప్రజలు విరివిగా వెళ్ళెదరు.

ఈ సంవత్సరం రాహు కేతువుల ప్రభావముచే దేశ, రాష్ట్రములు సంతృప్తికరంగా ఉండును. పాలకులు ప్రజలు ఆందోళనచెందనవసరంలేదు. విదేశయానములు అధికమగును. ప్రమాదములు స్వల్పమగును. వ్యాపార సంబంధమైన లావాదేవీలు లాభసాటిగా నుండును.

శ్రీ కృష్ణానదీ పుష్కరాలు

(తేది 12.08.2016 నుండి 23.08.2016 వరకు)

శ్రీ దుర్ముఖి నామ సం॥ర శ్రావణ శుద్ధ నవమి గురువారం తేది 11.08.2016, రా.9.28 ని.లకు గురుడు ఉత్తరా నక్షత్ర 2వపాదం కన్యారాశి ప్రవేశంతో తేది.12.08.2016 నుండి సార్థత్రికోటి తీర్థరాజసహిత కృష్ణానదీ పుష్కరాలు ప్రారంభమై 12రోజులు అనగా తేది.23.08.2016 మంగళవారం వరకు వుండును.

కృష్ణానది మహారాష్ట్రలోని మహాబళేశ్వరం వద్ద సహ్యాద్రి పర్వత ప్రాంతాలలో పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రవహిస్తూ చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికే కృష్ణవేణి అనే పేరుకూడా ఉంది.

దేవతల కోరికపై అశ్వత్థవృక్ష రూపం ధరించిన శ్రీకృష్ణభగవానుడు తన శరీరంలోని వామభాగం నుంచి కృష్ణానదిని ఉద్భవించాడని పురాణకథనం. బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో తపస్సుచేసిన కారణంగా సహ్యాద్రిని బ్రహ్మగిరి అని, మూర్తిరూపంలో వేదాలు శంకరుని ప్రార్థించిన ప్రాంతం కనుక వేదగిరి అని పిలుస్తారు. ఇట్టి వేదగిరి సమీపంలో శ్రీకృష్ణుడు అశ్వత్థరూపం ధరించాడని ప్రతీక. మునీశ్వరుల ప్రార్థనమేరకు శివుడు లింగాకారంలో వెలసినట్లుగా, అక్కడ వుండే ఉసరిక వృక్షం నుండి 'వేణీ' అనే నది ఆవిర్భవించి కృష్ణానదిలో కలిసిందని పురాణగాథ. ఈ రెండు కలిసినందునే కృష్ణవేణినదిగా పిలువబడుతుంది. ఈ కృష్ణవేణి నది పవిత్రమైన నామాన్ని ఎవరైతే ఉచ్ఛరిస్తారో వారికి గత 7 జన్మల నుంచి వచ్చిన పాపాలన్నీ నశిస్తాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని బీచుపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా), శ్రీశైలం, విజయవాడ, అమరావతి, వేదాద్రి, శ్రీకాకుళం ప్రదేశాలలో పుష్కరస్నానం ఆచరించవచ్చు.

పుష్కరకాలంలో నిత్యకృత్యములు

12.08.2016	శుక్ర	ధనం, ధాన్యం, భూదానం
13.08.2016	శని	మణి, గోవు, లవణం, వస్త్రదానం
14.08.2016	ఆది	గుడం, ఫలం, శాకం, రజితం, అశ్వప్రతిమాదానం
15.08.2016	సోమ	ఘృతం, తైలం, క్షీరదానం
16.08.2016	మంగళ	ధాన్యం, వృషభం, మహిషం, నాగలి దానం
17.08.2016	బుధ	చందనం, ఔషధం దానం
18.08.2016	గురు	గృహం, పీట, శయ్య, ఆందోళికా దానం
19.08.2016	శుక్ర	చందనం, కందమూలం, పుష్ప దానం
20.08.2016	శని	పిండప్రదానం, షోడశదానాలు
21.08.2016	ఆది	పుష్పం, ముత్యాలు, రజిత దానం
22.08.2016	సోమ	గ్రంథం, యజ్ఞోపవీతం, తాంబూల దానం
23.08.2016	మంగళ	నువ్వులు, షోడశదానాలు

భారతదేశంలో కనిపించని గ్రహణాలు

ఈ గ్రహణములు భారతదేశంలో కనిపించనందున శాస్త్రప్రకారం ఆచరించవలసిన అవసరంలేదు.

సూర్యగ్రహణాలు

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శ్రావణ బ.అమావాస్య తేది 1.09.2016 గురువారం సింహరాశిలో కంకణ సూర్యగ్రహణం సంభవించును. ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉన్నప్పటికీ గ్రహణం చుట్టూ ఓ కంకణం వలె కనబడును. ఈ గ్రహణం ఆఫ్రికా, అట్లాంటిక్ ఖండాలలో కనబడును.

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర మాఘ బ.అమావాస్య తేది 26.02.2017 ఆదివారం కుంభరాశిలో కంకణ సూర్యగ్రహణం సంభవించును. ఈ గ్రహణం ఆఫ్రికా, అట్లాంటిక్, అంటార్కిటికా ఖండాలతోపాటు దక్షిణ అమెరికాలో కూడా కనపడును.

వైష్ణవ తిరునక్షత్రములు

తేది	వారం	నక్షత్రం	తిరు నక్షత్రములు
13-04-16	బుధ	ఆర్ద్ర	ఎంబరుమానార్
14-04-16	గురు	పునర్వసు	చక్రవర్తి తిరుమానార్
20-04-16	బుధ	హస్త	కిళాంబియాచార్
22-04-16	శుక్ర	చిత్త	మధురకవి యాళ్వార్
23-04-16	శని	స్వాతి	పెరియనంబి
06-05-16	శుక్ర	అశ్విని	వటుకనంబి
08-05-16	ఆది	కృత్తిక	ఉయ్యకొండార్
18-05-16	బుధ	హస్త	దేవిప్పెరుమాళ్
20-05-16	శుక్ర	స్వాతి	హళయసింగర్, పెరియతిరుమడైనంబి
21-05-16	శని	విశాఖ	నమ్మాళ్వార్
22-05-16	ఆది	అనూరాధ	శ్రీపరాశర భట్టర్
23-05-16	సోమ	జ్యేష్ఠ	తిరువరంగప్పెరుమాళ్
05-06-16	ఆది	రోహిణి	తిరుక్కోటియార్నంబి
16-06-16	గురు	స్వాతి	పెరియాళ్వార్, నడక్కుత్తిరువీధిపిళ్ళై
			తిరువరంగపెరుమానార్
18-06-16	శని	అనూరాధ	నాదమునిగళ్
21-06-16	మంగళ	మూల	తిరుయాళ్వార్
07-07-16	గురు	ఆశ్రేష	మారనేరనంబి
17-07-16	ఆది	జ్యేష్ఠ	తొండరడిప్పొడియాళ్వార్
21-07-16	గురు	శ్రవణం	తెర్కాళ్వార్
05-08-16	శుక్ర	పుబ్బ	ఆండాళ్, చూడికుడుత్తనాచ్చియార్,
			కందాళైకోనప్పు
08-08-16	సోమ	హస్త	శ్రీబదరీనారాయణ పెరుమాళ్
16-08-16	మంగళ	ఉ.షా.	ఆళవందార్, శ్రీపుండరీకాక్ష
17-08-16	బుధ	శ్రవణం	తెర్కాళ్వార్
26-08-16	శుక్ర	రోహిణి	శ్రీకణ్ణపిరాన్, పెరియనాచ్చారి పిళ్ళై
05-10-16	బుధ	విశాఖ	తిరుమలైనంబి
11-10-16	మంగళ	శ్రవణం	వేదాంతదేశికర్ తిరువేంగళత్తాన్
19-10-16	బుధ	కృత్తిక	కూపకులోత్తమ దానర్
04-11-16	శుక్ర	మూల	మణవాలమహాముని
05-11-16	శని	పూ.షా.	గురువయిప్పిరాన్
			శేనైముదలియార్
06-11-16	ఆది	ఉ.షా.	వేలాంజీలైయప్ప
07-11-16	సోమ	శ్రవణ	పొయిఘయాళ్వార్,తిరుమలైయ్యాండర్
08-11-16	మంగళ	ధనిష్ఠ	పూదత్తఆళ్వార్, తిరుమలై యాండార్
09-11-16	బుధ	శతభిషం	పేయాళ్వార్
29-11-16	మంగళ	అనూరాధ	కోటికన్యాదాన తాతాచార్
11-12-16	ఆది	భరణి	మాధవప్పెరుమాళ్
12-12-16	సోమ	కృత్తిక	తిరుమంగయాళ్వార్, నంబిపిళ్లైయాళ్వార్
13-12-16	మంగళ	రోహిణి	తిరుప్పాణి యాళ్వార్
16-12-16	శుక్ర	పునర్వసు	తిరుమామలై
19-12-16	సోమ	మఖ	మార్నంబి
27-12-16	మంగళ	అనూరాధ	నాలూచార్
28-12-16	బుధ	జ్యేష్ఠ	పెరియనంబి
15-01-17	ఆది	మఘ	తిరుమడిశై యాళ్వార్
18-01-17	బుధ	హస్త	కూరత్తాళ్వార్
22-01-17	గురు	పూ.షాఢ	సొట్టాయినంబి ఆళ్వార్
09-02-17	గురు	పునర్వసు	ఎంబార్
06-03-17	సోమ	మృగశిర	తిరుక్కచ్చినంబి
08-03-17	బుధ	పునర్వసు	కులశేఖరాళ్వార్, తిరుమలైయాండాళ్
24-03-17	శుక్ర	శ్రవణ	పెరియజీయర్

మధ్వ పుణ్యతిథులు

09-04-2016	శని	వేదవ్యాస తీర్థర పుణ్యదినం
15-04-2016	శుక్ర	కవీంద్ర తీర్థర పుణ్యదినం
19-04-2016	మంగళ	సత్యవ్రత తీర్థర పుణ్యదినం
25-04-2016	సోమ	వాగీశతీర్థర పుణ్యదినం
05-05-2016	గురు	సత్యవిజయతీర్థర పుణ్యదినం
09-05-2016	సోమ	విద్యానిధి తీర్థర పుణ్యదినం
12-05-2016	గురు	రామచంద్ర తీర్థర పుణ్యదినం
06-06-2016	సోమ	సత్యసంధ తీర్థర పుణ్యదినం
19-06-2016	ఆది	సత్యాభినవతీర్థర పుణ్యదినం
22-06-2016	బుధ	సత్యపూర్ణ తీర్థర పుణ్యదినం
23-06-2016	గురు	రఘువర్య తీర్థర పుణ్యదినం
24-06-2016	శుక్ర	సత్యాధిరాజ తీర్థర పుణ్యదినం
24-07-2016	ఆది	శ్రీ జయతీర్థర పుణ్యదినం
02-08-2016	మంగళ	శ్రీ సత్యాధీశ తీర్థర పుణ్యదినం
09-08-2016	మంగళ	సత్యవర తీర్థర పుణ్యదినం
19-08-2016	ఆది	రాఘవేంద్ర తీర్థర పుణ్యదినం
11-09-2016	ఆది	సత్యేష్ట కామతీర్థర పుణ్యదినం
30-09-2016	శుక్ర	మాధవతీర్థర పుణ్యదినం
09-10-2016	ఆది	సత్యపరాక్రమ తీర్థర పుణ్యదినం
09-11-2016	బుధ	సత్యవర తీర్థర పుణ్యదినం
10-11-2016	గురు	వేదనిధీ తీర్థర పుణ్యదినం0
17-11-2016	గురు	విద్యానిధి తీర్థర పుణ్యదినం
28-11-2016	సోమ	పద్మనాభ తీర్థర పుణ్యదినం
09-12-2016	శుక్ర	సత్యనిధి తీర్థర పుణ్యదినం
11-12-2016	ఆది	సత్యనాథ తీర్థర పుణ్యదినం
25-12-2016	ఆది	రఘునాథ తీర్థర పుణ్యదినం
09-01-2017	సోమ	రఘూత్తమ తీర్థర పుణ్యదినం
18-01-2017	బుధ	సత్యకామ తీర్థర పుణ్యదినం
19-01-2017	గురు	నరహరి తీర్థర పుణ్యదినం
26-01-2017	గురు	విద్యాధీశ తీర్థర పుణ్యదినం
27-01-2017	శుక్ర	పురందరదాసర పుణ్యదినం
05-02-2017	ఆది	మధ్వనవమి, ఆనంద తీర్థర పుణ్యదినం
28-02-2017	మంగళ	సత్యబోధ తీర్థర పుణ్యదినం
01-03-2017	బుధ	వాదిరాజస్వాగళపు తీర్థర పుణ్యదినం
02-03-2017	గురు	వ్యాసరాయస్వామిగళ తీర్థర పుణ్యదినం
04-03-2017	శని	సత్యవ్రత తీర్థర పుణ్యదినం

కార్తెచక్రము

కార్తె	తేది	వారం	సమయం	వాహనం	ఫలం
అశ్విని	13.04.16	బుధ	రా. 9.40	ఎలుక	అల్పవృష్టి
భరణి	27.04.16	బుధ	మ. 1.52	ఏనుగు	సువృష్టి
కృత్తిక	11.05.16	బుధ	ఉ. 8.50	నెమలి	సువృష్టి
రోహిణి	25.05.16	బుధ	ఉ. 6.13	గాడిద	నిర్జల
మృగశిర	08.06.16	బుధ	ఉ. 5.51	కప్ప	సువృష్టి
ఆర్ద్ర	22.06.16	బుధ	ఉ. 6.43	ఎలుక	అల్పవృష్టి
పునర్వసు	06.07.16	బుధ	ఉ. 8.27	నక్క	సువృష్టి
పుష్యమి	20.07.16	బుధ	ఉ. 10.00	మేక	నిర్జల
ఆశ్రేష	03.08.16	బుధ	ఉ. 10.28	గుర్రం	సువృష్టి
మఘ	17.08.16	బుధ	ఉ. 9.03	మేక	నిర్జల
పుబ్బ	30.08.16	గురు	రా. తె. 5.27	గాడిద	నిర్జల
ఉత్తర	13.09.16	మంగళ	రా. 11.18	నక్క	సువృష్టి
హస్త	27.09.16	మంగళ	మ. 2.23	ఎలుక	అల్పవృష్టి
చిత్త	10.10.16	సోమ	రా. 2.31	ఏనుగు	సువృష్టి
స్వాతి	24.10.16	సోమ	మ. 12.17	మేక	నిర్జల
విశాఖ	06.11.16	ఆది	రా. 7.15	ఎలుక	అల్పవృష్టి
అనూరాధ	19.11.16	శని	రా. 12.11	గుర్రం	సువృష్టి
జ్యేష్ఠ	02.12.16	శుక్ర	రా. 3.12	కప్ప	సువృష్టి
మూల	15.12.16	గురు	రా. 4.58	దున్న	నిర్జల
పూ. షా.	28.12.16	బుధ	రా. తె. 5.56	ఏనుగు	సువృష్టి
ఉ. షా.	11.01.17	బుధ	ఉ. 6.41	మేక	నిర్జల

అన్నిరకాల వ్యాపారులకు శుభవార్త !!

శ్లో॥ మాఘ శుక్లస్యప్రతిపద్ద్వితీయావా తృతీయకా।

తృటితా ధాన్య సంగ్రాహే లాభాయ వణిజాం మతా ॥

ఏ సంవత్సరమైన మాఘమాసంలోని శుక్లపక్ష పాడ్యమి, విదియ, తదియలలో ధాన్యాలు, వస్తువులు సేకరించి, నిలువయుంచిన వ్యాపారులకు విశేషలాభాలుంటాయని శాస్త్రంలో చెప్పబడింది.

ఈ సంవత్సరం జనవరి 2017 – 28, 29, 30 తేదీలు.

శ్రీ దుర్ముఖి నామ సం॥ర
పండుగలు-వ్రతాలు

ఏప్రిల్ 2016

8 శ్రీదుర్ముఖిఉగాది
13 మేషమాసారంభం
14 అంబేద్కర్‌జయంతి
తమిళఉగాది
15 శ్రీరామనవమి
17 సర్వేషాం ఏకాదశి
18 వామనద్వాదశి
19 అనంగత్రయోదశి
మహావీరజయంతి
21 శ్రీహనుమద్విజయోత్సవం
(శ్రీహనుమజ్జయంతి)
22 మదన(చైత్ర)పూర్ణిమ
25 సంకష్టహరచతుర్థి

మే 2016

1 మేడే,
శుక్రమూఢమ ప్రారంభం
3 సర్వేషాం ఏకాదశి
4 వాస్తుకర్తరిప్రారంభం
5 మాసశివరాత్రి
6 అమావాస్యోపవాసం
9 అక్షతదియ, బసవ,
పరశురామజయంతి
10 శ్రీరామానుజజయన్తి
11 శ్రీఆదిశంకరజయన్తి
11 అగ్నికర్తరి ప్రారంభం
14 వృషభమాసారంభం
16 శ్రీవాసవి జయంతి
17 సర్వేషాం ఏకాదశి
18 పరశురామ జయంతి
20 శ్రీనృసింహజయంతి
21 బుద్ధపూర్ణిమ,
అర్ధ నారీశ్వర వ్రతం,
సంపద్గౌరీ వ్రతం
24 అగ్నికర్తరి సమాప్తం
25 సంకష్టహరచతుర్థి
28 వాస్తుకర్తరి సమాప్తం
31 శ్రీహనుమజ్జయంతి

జూన్ 2016

1 సర్వేషాం ఏకాదశి
3 మాసశివరాత్రి
4 అమావాస్యోపవాసం
6 కరవీరవ్రతం,
బౌద్ధ, కల్కి జయంతులు
7 రంభాతదియ
8 మృగశిరకార్తి ఉ.5.50
15 గంగాభగవతి,
దశహరా వ్రతాలు
మిథునమాసారంభం
16 సర్వేషాం ఏకాదశి
గురువారైకాదశివ్రతం
17 శ్రీకూర్మజయంతి
17 రామలక్ష్మణద్వాదశి
18 శనిత్రయోదశి
20 ఏరువాకపూర్ణిమ,
వృషభపూజ,
వటసావిత్రీవ్రతం
23 సంకష్టహరచతుర్థి
27 త్రిలోచనపూజ
30 స్మార్తానాం ఏకాదశి

జూలై 2016

1 వైష్ణవానాం ఏకాదశి
2 సామాన్య శనిత్రయోదశి
మాసశివరాత్రి
4 అమావాస్యోపవాసం
6 జగన్నాథ రథయాత్ర,
రంజాన్
9 స్కందపంచమి
10 కుమారషష్ఠి
13 శుక్రమూఢమసమాప్తి
15 సర్వేషాం తొలిఏకాదశి
చాతుర్మాస్య వ్రతారంభం
16 కర్కాటక మాసారంభం,
దక్షిణాయన పుణ్యకాలం,
వాసుదేవద్వాదశి
19 గురుపూర్ణిమ
23 సంకష్టహరచతుర్థి
30 సర్వేషాం ఏకాదశి

ఆగస్ట్ 2016

1 మాసశివరాత్రి
2 అమావాస్యోపవాసం
చుక్కలఅమావాస్య
5 స్వర్ణగౌరి వ్రతం
6 నాగచవితి
7 గరుడ, నాగ పంచమి
12 వరలక్ష్మీవ్రతం,
శ్రీకృష్ణానదిపుష్కరాలు
13 శాకవ్రతారంభం
14 సర్వేషాం ఏకాదశి
15 దామోదరద్వాదశి
స్వాతంత్ర్యదినోత్సవం
17 ఋగ్వేదఉపాకర్మ
సింహమాసారంభం
18 యజుర్వేద ఉపాకర్మ
రాఖీపూర్ణిమ
20 అశూన్యశయనవ్రతం
21 సంకష్టహరచతుర్థి
23 శ్రీకృష్ణాపుష్కరాలుసమాప్తం
25 శ్రీకృష్ణాష్టమి
26 శ్రీకృష్ణజయంతి
28 సర్వేషాం ఏకాదశి
30 మాసశివరాత్రి
31 అమావాస్యోపవాసం

సెప్టెంబర్ 2016

1 పొలాల అమావాస్య
4 సామవేద ఉపాకర్మ,
షోడశోమా,హరితాళికావ్రతం,
బలరామజయంతి
5 వినాయకచవితి
6 ఋషిపంచమి
7 సూర్య,పాపహరషష్ఠి
9 దూర్వ,జ్యేష్ఠ,రాధాష్టమిలు
10 నందనవమి,
శ్రీమద్భాగవతజయంతి
11 క్షీరవ్రతారంభం
12 సర్వేషాంఏకాదశి, బక్రీద్,
గురుమూఢమ ప్రారంభం
13 వామన జయంతి,
కల్కిద్వాదశి
15 అనంతవ్రతం
16 ఉమామహేశ్వరవ్రతం
గజగౌరివ్రతం
17మహాలయపక్షారంభం
19 ఉండ్రాళ్లతద్ది,
సంకష్టహరచతుర్థి
భరణీ మహాలయం
26 సర్వేషాం ఏకాదశి
27 యతిమహాలయం
29 మాసశివరాత్రి
30 అమావాస్యోపవాసం,
మహాలయఅమావాస్య
విశ్వకర్మ జయంతి

అక్టోబర్ 2016

1 శరన్నవరాత్రారంభం
2 గాంధీజయంతి
4 స్తనవృద్ధిగౌరీవ్రతం
5 ఉపాంగలలితావ్రతం
8 సరస్వతీపూజ
త్రిరాత్రకలశస్థాపన
9 దుర్గాష్టమి,
బతుకమ్మపండుగ
10 మహర్నవమి
గురుమూఢమసమాప్తి
11 విజయదశమి
12 సర్వేషాం ఏకాదశి
15 కోజాగరివ్రతం
16 శరత్పూర్ణిమ,
కుమారపూర్ణిమ
17 తులామాసారంభం
18అట్లతద్ది,చంద్రోదయ
గౌరీవ్రతం
19 సంకష్టహరచతుర్థి
26 సర్వేషాం ఏకాదశి
28 మాసశివరాత్రి,
నరకచతుర్దశిస్నానం
(తెల్లవారితేశనివారమనగా)
30 దీపావళి,ధనలక్ష్మీపూజ,
కేదారవ్రతం
31 బలిపాడ్యమి

నవంబర్ 2016

2 యమవిదియ,
భగినీహస్తభోజనం
2 త్రిలోచనగౌరీవ్రతం
3 నాగచవితి, వల్మీకపూజ
6 అగ్నిపూజ
7 యాజ్ఞవల్క్యజయన్తి
8 గోష్టాష్టమివ్రతం,
అక్షయనవమివ్రతం
10 స్మార్తానాం ఏకాదశి,
గురువారైకాదశివ్రతం
11 వైష్ణవానాం ఏకాదశి,
చిలుకుద్వాదశి,
చాతుర్మాస్యవ్రతసమాప్తి
12 శనిత్రయోదశి
13 వైకుంఠచతుర్దశి,
తులసీవ్రతఉద్యాపనం
14 కార్తికపూర్ణిమ
17 సంకష్టహరచతుర్థి
25 సర్వేషాం ఏకాదశి
26 యమప్రీతి దీపదానం
26 మాసశివరాత్రి
28 అమావాస్యోపవాసం

డిశంబర్ 2016

5 సుబ్రహ్మణ్యషష్ఠి
6 మిత్రసప్తమి
10 సర్వేషాం ఏకాదశి,
గీతాజయంతి
11 హనుమద్వ్రతం
12 మిలాదునబి
13 దత్తజయంతి
16 ధనుర్మాసారంభం
17 సంకష్టహరచతుర్థి
21 కాలభైరవాష్టమి
24 సర్వేషాం ఏకాదశి
25 క్రిస్టమస్
27 మాసశివరాత్రి
28 అమావాస్యోపవాసం

జనవరి 2017

8 స్మార్తవైకుంఠఏకాదశి
9 వైష్ణవవైకుంఠఏకాదశి
13 భోగి పండుగ
14 సంక్రాంతి పండుగ
15 కనుమ పండుగ
17 శ్రీత్యాగరాజస్వామిఆరాధన
23 సర్వేషాం ఏకాదశి
26 మాసశివరాత్రి
27 మాఘఅమావాస్య

ఫిబ్రవరి 2017

7 సర్వేషాం భీష్మైకాదశి
10 వ్యాసపూర్ణిమ
12 కుంభమాసారంభం
14 సంకష్టహరచతుర్థి
22 సర్వేషాం ఏకాదశి
24 మహాశివరాత్రి

మార్చ్ 2017

5 భానుసప్తమి
8 సర్వేషాం ఏకాదశి
9 ఆమలకద్వాదశి
10 దక్షిణాది కామదహనం
11 ఉత్తరాది కామదహనం
12 హెూలి పండుగ
13 వసంతోత్సవం
14 మీనమాసారంభం
16 సంకష్టహరచతుర్థి
20 శుక్రమూఢమ ప్రారంభం
24 సర్వేషాం ఏకాదశి
26 మాసశివరాత్రి
29 శ్రీహేవళంబి ఉగాది
30 శుక్రమూఢమ సమాప్తం

శ్రీహేవళంబి నామ సం॥ర మూఢమలు, పుష్కరాలు

గురుమూఢమ

తేది 13.10.2017 నుండి
తేది 10.11.2017 వరకు

శుక్రమూఢమ

తేది 30.11.2017 నుండి
తేది 19.02.2018 వరకు

కావేరి పుష్కరాలు

తేది 12.09.2017 నుండి
తేది 23.09.2017 వరకు

తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ

తేది 9.10.2015, శుక్రవారం రోజున మెదక్ జిల్లా, సిద్దిపేట సమీపాన మర్పడగ గ్రామంలోని శ్రీసంతాన మల్లిఖార్జున సమేత విజయేశ్వరీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో పలువురు సిద్ధాంతుల సమక్షంలో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పండుగలు, మరియు వ్రత నిర్ణయాలు చేయబడినవి.

అట్టి నిర్ణయముల ప్రకారం ఈ పంచాంగంలో పండుగలు - వ్రతాలు ఇవ్వడం జరిగింది.

అందరి సౌకర్యార్థం రాబోవు సంవత్సర మూఢమలు సూచనగా తెలుపబడినవి.

-పంచాంగకర్త

గోదావరి అంత్య పుష్కరాలు

తేది 31.07.2016, ఆదివారం నుండి 11.08.2016 గురువారం వరకు గోదావరి నదికి అంత్యపుష్కరాలుండును.

మాసాధిపతులు

మాస నామం	మాస ప్రారంభ తేది	మాస ప్రారంభ నక్షత్రము	అశ్విని మఖ మూల	భరణి పుబ్బ పూ.షా	కృత్తిక ఉత్తర ఉ.షా.	రోహిణి హస్త శ్రవణం	మృగ చిత్త ధనిష్ఠ	ఆర్ద్ర స్వాతి శతభిషం	పునర్వసు విశాఖ పూ.భా	పుష్యమి అనూరాధ ఉ.భా	ఆశ్రేష జ్యేష్ఠ రేవతి
చైత్రం	**08.04.2016**	**అశ్విని**	శని	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు	కేతు
వైశాఖం	**07.05.2016**	**భరణి**	కేతు	శని	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు
జ్యేష్ఠం	**06.06.2016**	**మృగశిర**	శుక్ర	రవి	రాహు	కేతు	శని	కుజ	బుధ	గురు	చంద్ర
ఆషాఢం	**05.07.2016**	**పునర్వసు**	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు	కేతు	శని	కుజ	బుధ
శ్రావణం	**03.08.2016**	**ఆశ్రేష**	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు	కేతు	శని
భాద్రపదం	**02.09.2016**	**పుబ్బ**	కేతు	శని	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు
ఆశ్వీజం	**01.10.2016**	**హస్త**	రవి	రాహు	కేతు	శని	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర
కార్తికం	**03.11.2016**	**స్వాతి**	చంద్ర	శుక్ర	రవి	రాహు	కేతు	శని	కుజ	బుధ	గురు
మార్గశిరం	**30.11.2016**	**జ్యేష్ఠ**	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు	కేతు	శని
పుష్యం	**30.12.2016**	**పూర్వాషాఢ**	కేతు	శని	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర	రవి	రాహు
మాఘం	**28.01.2017**	**శ్రవణం**	రవి	రాహు	కేతు	శని	కుజ	బుధ	గురు	చంద్ర	శుక్ర
ఫాల్గుణం	**27.02.2017**	**శతభిషం**	చంద్ర	శుక్ర	రవి	రాహు	కేతు	శని	కుజ	బుధ	గురు

ఫలితములు

1.రవి: పనుల తొందర, ఒత్తిడి, ఆలస్యం, తూర్పు ప్రయాణం, దుఃఖం, శిరోవేదన, భయం, రాజభీతి, నిరుత్సాహం, ఆశాభంగం, శ్రమ, కోపం.

శాంతి: రుద్రాభిషేకం, సూర్యస్తుతి.

2. చంద్రుడు: మాతృసౌఖ్యం, దధ్యన్నసౌఖ్యం, మనోనిర్మల్యం, ఆనందం, గౌరవం, కృషి, వ్యాపారాదులు, పెద్దల దర్శనం, సర్వకళాత్మభావం, లలిత కళల పట్ల కౌశల్యం.

శాంతి: లక్ష్మీస్తోత్రం.

3. కుజుడు: అధికారుల బెడద, ఆయుధములవలన భయం, కార్యనాశనం, మనస్తాపం, మనఃకాఠిణ్యం, దక్షిణ నైఋతి దిశాప్రయాణం, ఔషధసేవ, ధనమునకు ఇబ్బంది, అకారణ విరోధం, రక్తదర్శనం, ఒత్తిడులు, పనులలో ఆటంకం.

శాంతి: శివునకు అభిషేకం, కుజస్తుతి, దుర్గాస్తోత్రం.

4.బుధుడు: బంధుగోష్ఠి, విద్వజ్జన సంగమం, వర్తకజన స్నేహం, వ్యాపారవృద్ధి, భవిష్యత్ ఆలోచనలు, హాస్య సంభాషణ, ధనలాభం, ప్రయత్నసిద్ధి.

శాంతి: విష్ణుభక్తి విష్ణుస్తోత్రములు, పూజలు.

5.గురుడు: ధనలాభం, గురు ఆదరణ, జ్ఞానం, సుఖం, భార్యకు ఆభరణములు, సంతానసౌఖ్యం, పడమరకు ప్రయాణం, మంచి వస్త్రధారణం, స్థిరవృద్ధి, శాస్త్రవిజ్ఞానం, ధైర్యం, సర్వశుభం. **శాంతి:** శివదర్శనం

6. శుక్రుడు: తెల్లనిబట్టలు ధరించుట, పరిమళ ద్రవ్యోపయోగము, స్త్రీ సంభోగసౌఖ్యం, నూతన పరిచయములు, స్థిరలాభం, మధురపదార్థలాభం, ధనలాభం, స్త్రీలాభం, గోలాభం, సర్వసుఖం. **శాంతి:** లక్ష్మీస్తోత్రం.

7. శని: ఏనుగువలన జంతువులవలన భయం, నల్లని వస్త్రలాభం, కోపం, పరపీడ, నీచభయం, దుర్వార్తా శ్రవణం, నీచకార్యాచరణము, బుద్ధిమాంద్యం, అనవసర ప్రసంగం, విరక్తి, గర్భశూల, గుండెపోటు.

శాంతి: రుద్రాభిషేకం, తైలాభిషేకం, శనిస్తుతి.

8. రాహు: ఆత్రుత, స్మశాన దర్శనం, ధైన్యం, వ్యసనం, వ్యాధి, కోపం, ధననష్టం, ప్రయాణంలో దొంగలభయం, గుండెజబ్బు, క్షయ, ఉబ్బసము వంటి దీర్ఘరోగ భాద.

శాంతి: దుర్గాపూజ, రాహుస్తుతి.

9. కేతు: బంధువైరం, దుష్టస్త్రీ పీడ, మనశ్చాంచల్యం, దైవభక్తి, అతికోపం, దీర్ఘతర్కం, పుణ్యకర్మలు, స్వల్పాధికారం, కలుగుతుంది. పామువల్ల ప్రమాదం, తరచు నష్టద్రవ్యలాభం, ప్రాయశ్చిత్తాది వ్రత కర్మాచరణం, క్రతుదీక్షా తత్పరత.

శాంతి: మహారుద్రాభిషేకం, కేతస్తుతి.

ముహూర్త రహస్యం

వివాహ ముహూర్త నిర్ణయ విషయంలో తల్లిదండ్రులు మరియు పురోహితులు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలున్నాయి.

వధూ, వరులిద్దరి తల్లిదండ్రులు కలిసి, వివాహం ఎక్కడ చేస్తున్నారో ఆ గ్రామ, పట్టణ పురోహితుని దగ్గరకు మాత్రమే వెళ్లి ఒకే ముహూర్తం నిర్ణయించమని కోరాలి. ఆ పురోహితులు కూడా ఒకే ముహూర్తం నిర్ణయించాలి. అపుడే 'ముహూర్తబలం' అనబడుతుంది.

ఒకరి ద్వారా నిర్ణయింపబడిన ముహూర్తాన్ని వేరొకరికి చూపించరాదు. ఒకవేళ వేరేవారు చూసినను తప్పక దాన్నే ఆమోదించాలి. రెండు, మూడు ముహూర్తాలు, ఇరువురి దగ్గర వేర్వేరుగా తీసుకోవడం శాస్త్ర సమ్మతంగాదు.

అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చినపుడు, వారి వారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నపుడు, రాశికూటాలు (గుణమేళనం - పొంతనం) చూసే విషయంలో పురోహితులు, దైవజ్ఞులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం వుంది.

జ్యోతిశ్శాస్త్రాన్ని బాగా పరిశీలిస్తే ఎప్పుడుగాని, ఎక్కడగాని, ఇద్దరికి వివాహం చేయుట పనికిరాదు అని చెప్పలేదు. మంచి ముహూర్త నిర్ణయం కోసం మేళనం అవసరం. ఏవిధంగా రాశి కూటాలు సరిపోతున్నవో, వాని ఆధారంగానే ముహూర్త నిర్ణయం చేయాలి అని శాస్త్ర నిర్ణయం.

పరిహార గుణమేళన విశేషం

వధూ, వరుల రాశికూట మేళనంలో సాధారణ గుణమేళన చక్రంలోని గుణాలు 18కి తక్కువగా వున్నాయని, విరమించు కుంటున్నారు. కాని శాస్త్రంలోనే కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. వానిని ఆధారంగా చేసికొని, 'పరిహార గుణమేళన చక్రం' కేవలం మన దివ్యజ్ఞాన పంచాంగంలో వుంది. ఈ చక్రంలో 18కి తక్కువగా వున్నచో మాత్రమే విరమించుకోకుండా అనుభవజ్ఞులైన దైవజ్ఞులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

దోష నక్షత్రాల వారికి వివాహం : ఆశ్రేష, విశాఖ, జ్యేష్ఠ, మూలా నక్షత్రాల వారికి జనన సమయంలో శాస్త్రోక్తంగా శాంతి చేసినపుడు ఆ దోష ప్రభావం తొలగిపోతుంది. వివాహ సమయంలో దోష నక్షత్ర భయం అవసరంలేదు. ఒకవేళ ఎవరైనా జనన సమయంలో దోషపరిహారం చేయకపోతే మాత్రం వివాహానికి ముందైనా, శాస్త్రోక్త ఆయా నక్షత్ర దోషపరిహారం చేయించి, నిరభ్యంతరంగా వివాహం చేయవచ్చును.

గురుబల విశేషం : వివాహ విషయంలో వధూవరులకు గురుబలం వుంటే మంచిది. కాని గురుబలం వున్నప్పుడే వివాహం చేయాలని చెప్పబడలేదు.

వివాహం నిశ్చయమైన తర్వాత గురుబలం కోసం చూడకుండా, రవి లేదా శుక్ర బలం సరిచూసి వివాహం చేయాలి.

విశేష వివరాలకు దైవజ్ఞకరదీపిక చూడండి!

వివాహము మరియు ఇతర శుభముహూర్తములు

× వివాహం లేదు

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
చైత్ర మాసము (తేదీ : 08-04-2016 నుండి 06-05-2016)				
11.04.16	మేషం	ఉ.7.26	×	ఉద్యోగం, వ్యాపారం
సోమవారం	వృషభం	ఉ.8.54	×	గృహారంభం, ప్రవేశం
శు॥చవితి/	మిథునం	ఉ.11.44	×	గృహారంభం, ప్రవేశం
పంచమి				
రోహిణి				
16.04.16	ధనుస్సు	రా.12.07	వివాహం	శుభకార్యం
శనివారం	మీనం	రా.తె.4.37	వివాహం	శుభకార్యం
దశమి, మఖ				
17.04.16	వృషభం	ఉ.8.31	×	వ్యాపారం, శుభకార్యం
ఆది,ఏకాదశి,	మిథునం	ఉ.11.21	వివాహం	గృహారంభం, ఉపనయనం
మఖ		మ.12.18	వివాహం	వ్యాపారం, శుభకార్యం
18.4.16	ధనుస్సు	రా.11.59	×	శుభకార్యం
సోమ,ద్వాదశి				
ఉత్తర				
20.04.16	వృషభం	ఉ.8.19	×	వ్యాపారం, శుభకార్యం
బుధవారం	ధనుస్సు	రా.11.52	వివాహం	ప్రవేశం, శుభకార్యం
చతుర్దశి	మకరం	రా.1.22	వివాహం	ప్రవేశం, శుభకార్యం
హస్త,చిత్త	మీనం	రా.తె.4.22	వివాహం	ప్రవేశం, శుభకార్యం
21.04.16	వృషభం	ఉ.8.14	×	వ్యాపారం, శుభకార్యం
గురువారం	మిథునం	ఉ.11.04	×	వ్యాపారం, శుభకార్యం
చతుర్దశి/	కర్కాటక	ఉ.12.01	×	వ్యాపారం, శుభకార్యం
పూర్ణిమ,చిత్త				
22.04.16	వృషభం	ఉ.8.10	×	వ్యాపారం, శుభకార్యం
శుక్రవారం	మిథునం	ఉ.11.00	వివాహం	ఉపనయనం,వ్యాపా.,శుభకార్య.
పూర్ణిమ/	కర్కాటక	ఉ.11.57	వివాహం	వ్యాపారం, శుభకార్యం
బ.పాడ్యమి	ధనుస్సు	రా.11.43	వివాహం	ప్రవేశం, శుభకార్యం

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
	మకరం	రా.1.13	వివాహం	ప్రవేశం, శుభకార్యం
	మీనం	రా.తె.4.13	వివాహం	ప్రవేశం, శుభకార్యం
23.04.16	వృషభం	ఉ.8.07	×	వ్యాపారం, శుభకార్యం
శని,బహుళ				
పాడ్య.,స్వాతి				
24.04.16	కర్కాటక	ఉ.11.49	వివాహం	వ్యాపారం, శుభకార్యం
ఆదివారం	ధనుస్సు	రా.11.35	వివాహం	ప్రవేశం, శుభకార్యం
విదియ	మకరం	రా.1.05	వివాహం	ప్రవేశం, శుభకార్యం
అనూరాధ	మీనం	రా.తె.4.05	వివాహం	ప్రవేశం, శుభకార్యం
25.04.16	వృషభం	ఉ.7.59	×	వ్యాపారం, శుభకార్యం
సోమవారం,	మిథునం	ఉ.10.49	×	వ్యాపారం, శుభకార్యం
తదియ	కర్కాటక	ఉ.11.46	×	వ్యాపారం, శుభకార్యం
అనూరాధ				
27.04.16	వృషభం	ఉ.7.51	×	వ్యాపారం, శుభకార్యం
బుధ,పంచమి	మిథునం	ఉ.10.41	వివాహం	వ్యపారం,గృహారంభం,శుభకా.
మూల	కర్కాటక	ఉ.11.38	వివాహం	వ్యాపారం, శుభకార్యం

చైత్ర బహుళ నవమి ఆదివారం తేది: 1-5-2016 నుండి
ఆషాఢ శుద్ధ నవమి బుధవారం తేది: 13-7-2016 వరకు శుక్రమూఢమ

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
శ్రావణ మాసము (తేదీ : 03.08.16 నుండి 01.09.16 వరకు)				
04.08.16	కన్య	ఉ.9.58	వివాహం	వ్యాపారం, శుభకార్యం
గురువారం	తుల	మ.12.49	×	వ్యాపారం
తదియ	మీనం	రా.9.27	వివాహం	శుభకార్యం
మఖ	మేషం	రా.11.53	వివాహం	శుభకార్యం
06.08.16	కన్య	ఉ.9.51	×	వ్యాపారం, శుభకార్యం
శనివారం	తుల	మ.12.42	×	వ్యాపారం
చవితి	మీనం	రా.9.20	×	శుభకార్యం

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
06.08.16	మేషం	రా. 11.46	వివాహం	
ఉత్తర	మిథునం	రా.తె. 4.04	వివాహం	
07.08.16	కన్య	ఉ. 9.47	×	వ్యాపారం, శుభకార్యం
ఆది,పంచమి	మీనం	రా. 9.16	×	శుభకార్యం
హస్త				
08.08.16	కన్య	ఉ. 9.43	×	వ్యాపారం, శుభకార్యం
సోమవారం	తుల	మ. 12.34	×	శుభకార్యం
షష్ఠి, చిత్త	మీనం	రా. 9.12	×	శుభకార్యం
10.08.16	కన్య	ఉ. 9.35	వివాహం	శుభకార్యం
బుధ,సప్తమి	తుల	మ. 12.27	×	వ్యాపారం
స్వాతి				
11.08.16	మేషం	రా. 11.27	వివాహం	
గురు,అష్టమి/	మిథునం	రా.తె. 3.45	వివాహం	ప్రవేశం
నవమి,అనూ.				
12.08.16	కన్య	ఉ. 9.27	వివాహం	శుభకార్యం
శుక్ర,నవ/దశ	తుల	మ. 12.19	వివాహం	శుభకార్యం
అనూరాధ				
13.08.16	మేషం	రా. 11.23	వివాహం	శుభకార్యం
శని,దశమి	మిథునం	రా.తె. 3.41	×	శుభకార్యం
మూల				
14.08.16	కన్య	ఉ. 9.18	వివాహం	వ్యాపారం, శుభకార్యం
ఆది,ఏకాదశి	తుల	మ. 12.10	×	వ్యాపారం, శుభకార్యం
మూల				
17.08.16	కన్య	ఉ. 9.07	వివాహం	వ్యాపారం, శుభకార్యం
బుధవారం	తుల	ఉ. 11.58	వివాహం	వ్యాపారం, శుభకార్యం
చతుర్దశి/	మీనం	రా. 8.36	×	ప్రవేశం, శుభకార్యం
పూర్ణిమ	మేషం	రా. 11.03	వివాహం	ప్రవేశం, శుభకార్యం
శ్రవణం/	మిథునం	రా.తె. 3.21	×	ప్రవేశం
ధనిష్ఠ	కర్కాటక	రా.తె. 4.17	×	ప్రవేశం

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
19.08.16	తుల	ఉ. 11.51	వివాహం	గృహారంభం,వ్యాపా.,శుభ.
ఆది,బ.పాడ్య.	మీనం	రా. 8.29	×	ప్రవేశం, శుభకార్యం
శతభిషం	మేషం	రా. 10.56	వివాహం	శుభకార్యం
20.08.16	మిథునం	రా.తె. 3.10	×	ప్రవేశం, శుభకార్యం
సోమ,విదియ	కర్కాటకం	రా.తె. 4.06	×	ప్రవేశం, శుభకార్యం
ఉత్తరాభాద్ర				
22.08.16	తుల	ఉ. 11.39	×	ప్రవేశం,వ్యాపారం,శుభకార్యం
బుధవారం	మీనం	రా. 8.17	×	ప్రవేశం, శుభకార్యం
చవితి/పంచ.	మేషం	రా. 10.44	×	శుభకార్యం
రేవతి/అశ్విని	మిథునం	రా.తె. 3.02	×	ప్రవేశం
	కర్కాటక	రా.తె. 3.58	×	ప్రవేశం
25.08.16	మీనం	రా. 8.05	×	ప్రవేశం
శనివారం	మేషం	రా. 10.32	వివాహం	
అష్టమి	మిథునం	రా. 2.50	వివాహం	
రోహిణి	కర్కాటక	రా.తె. 3.05	వివాహం	
26.08.16	కన్య	ఉ. 8.32	వివాహం	వ్యాపారం, శుభకార్యం
ఆదివారం	తుల	ఉ. 11.23	వివాహం	వ్యాపారం, శుభకార్యం
నవమి/దశమి	మేషం	రా. 10.28	వివాహం	
రోహిణి	మిథునం	రా. 2.46	వివాహం	
మృగశిర	కర్కాటక	రా.తె. 3.42	వివాహం	
27.08.16	కన్య	ఉ. 8.29	×	శుభకార్యాలు
సోమ,దశమి	తుల	ఉ. 11.20	×	శుభకార్యాలు
మృగశిర				

గోదావరి పుష్కరాల మాదిరిగా కృష్ణాపుష్కరాలకు శుభకార్య నిషేధం లేదు.
కృష్ణాపుష్కరాల తర్వాత అన్నిప్రాంతాలవారికి వివాహాది శుభకార్యాలుంటాయి.

భాద్రపద శుద్ధ ఏకాదశి సోమవారం తేది: 12-9-2016 నుండి
ఆశ్వీజ శుద్ధ నవమి సోమవారం తేది: 10-10-2016 వరకు గురుమూఢమి

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
ఆశ్వీజ మాసము (తేదీ : 01.10.2016 నుండి 30.10.2016 వరకు)				
14.10.16 శుక్ర,త్రయో. ఉత్తరాభాద్ర	సింహం	రా.తె.3.38	×	ప్రవేశం, శుభకార్యం
15.10.16 శని,చతుర్దశి ఉ.భా./రేవతి	తుల మేషం కర్కాటక	ఉ.8.05 రా.7.09 రా.12.24	వివాహం వివాహం వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
16.10.16 ఆది,పూర్ణిమ/ పాడ్యమి రేవతి/అశ్విని	తుల మేషం	ఉ.8.02 రా.7.06	× ×	వ్యాపారం, శుభాకార్యాలు శుభకార్యం
19.10.16 బుధ,బ.చవితి రోహిణి	తుల కర్కాటక కన్య	ఉ.7.45 రా.12.08 రా.తె.4.54	× వివాహం వివాహం	వ్యాపారం, శుభకార్యాలు ప్రవేశం ప్రవేశం
20.10.16 గురు,పంచ. షష్ఠి/సప్తమి మృగశిర	తుల కర్కాటకం కన్య	ఉ.7.41 రా.12.01 రా.తె.4.50	× వివాహం వివాహం	వ్యాపారం, శుభకార్యాలు ప్రవేశం ప్రవేశం
21.10.16 శుక్ర,సప్తమి పునర్వసు	కన్య	రా.తె.4.46	×	ప్రవేశం
22.10.16 శని,సప్తమి పునర్వసు	కర్కాటక కన్య	రా.11.53 రా.తె.4.43	× ×	ప్రవేశం ప్రవేశం
23.10.16 ఆది,అష్టమి పుష్యమి	కర్కాటక	రా.11.53	×	ప్రవేశం

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
కార్తిక మాసము (తేదీ : 31.10.2016 నుండి 29.11.2016 వరకు)				
02.11.16 బుధ,శు.తది. అనూరాధ	ధనుస్సు	ఉ.11.01	వివాహం	వ్యాపారం, శుభకార్యం
03.11.16 గురువారం చవితి,మూల	మిథునం కన్య	రా.10.12 రా.తె.3.55	వివాహం వివాహం	ప్రవేశం, శుభకార్యం ప్రవేశం
04.11.16 శుక్ర,పంచమి మూల	ధనుస్సు	ఉ.10.53	×	ప్రవేశం, గృహారంభం, వ్యాపారం, శుభకార్యం
05.11.16 శని,పంచమి/ షష్ఠి,ఉ.షా.	కన్య	రా.తె.3.47	వివాహం	
06.11.16 ఆదివారం షష్ఠి/సప్తమి ఉత్తరాషాఢ	ధనుస్సు మిథునం కన్య	ఉ.10.45 రా.10.00 రా.తె.3.43	వివాహం వివాహం వివాహం	వ్యాపారం, శుభకార్యాలు శుభకార్యం ప్రవేశం
07.11.16 సోమ,సప్తమి శ్రవణం	ధనుస్సు మిథునం కన్య	ఉ.10.41 రా.10.00 రా.తె.3.39	× × ×	ప్రవేశం, శుభకార్యాలు ప్రవేశం ప్రవేశం
09.11.16 బుధ,నవమి/ దశమి,శతభి.	ధనుస్సు మిథునం	ఉ.10.33 రా.9.48	వివాహం ×	వ్యాపారం, ప్రవేశం ప్రవేశం, శుభకార్యం
10.11.16 గురు,ఏకాదశి ఉత్తరాభాద్ర	కన్య	రా.తె.3.27	వివాహం	ప్రవేశం
11.11.16 శుక్ర,ద్వాదశి ఉ.భా./రేవతి	ధనుస్సు మిథునం కన్య	ఉ.10.26 రా.9.46 రా.తె.3.27	వివాహం × ×	వ్యాపారం, గృహారంభం ప్రవేశం ప్రవేశం

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
12.11.16	మిథునం	రా.9.37	×	ప్రవేశం, శుభకార్యం
శని,త్రయోద.	కన్య	రా.తె.3.27	వివాహం	
అశ్విని				
13.11.16				
ఆది,చతుర్దశి	ధనుస్సు	ఉ.10.18	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
అశ్విని				
16.11.16	ధనుస్సు	ఉ.10.07	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
బుధ,బ.విది.	మిథునం	రా.9.22	×	ప్రవేశం
రోహి./మృగ.	కన్య	రా.తె.3.05	వివాహం	
17.11.16				
గురు,తదియ	ధనుస్సు	ఉ.10.02	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
మృగశిర				
18.11.16	మిథునం	రా.9.14	×	ప్రవేశం
శుక్ర,చవితి	కన్య	రా.2.58	×	ప్రవేశం
పునర్వసు				
19.11.16	ధనుస్సు	ఉ.9.56	×	ప్రవేశం,వ్యాపారం,శుభకార్యాలు
శని,పంచమి/	మిథునం	రా.9.11	×	ప్రవేశం
పంచ/షష్ఠి	కన్య	రా.తె.2.55	×	ప్రవేశం
పున./పుష్య				
23.11.16	మిథునం	రా.8.55	×	ప్రవేశం, శుభకార్యం
బుధ,దశమి	కన్య	రా.2.39	వివాహం	ప్రవేశం
ఉత్తర				

మార్గశిర మాసము (తేదీ:30.12.16 నుండి 29.12.2016 వరకు)

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
01.12.16	ధనుస్సు	ఉ.9.07	×	వ్యాపారం, శుభకార్యాలు
గురు,తదియ				
మూల				

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
03.12.16	ధనుస్సు	ఉ.8.59	వివాహం	వ్యాపారం, శుభకార్యం
శనివారం	మిథునం	రా.8.14	×	శుభకార్యం
శుద్ధ చవితి	కన్య	రా.1.58	వివాహం	
ఉత్తరాషాఢ	తుల	రా.తె.4.49	వివాహం	
04.12.16	ధనుస్సు	ఉ.8.56	వివాహం	గృహారంభం,వ్యాపా.,శుభ.
ఆదివారం	మిథునం	రా.8.11	×	శుభకార్యం
పంచమి	కన్య	రా.1.55	వివాహం	ప్రవేశం
శ్రవణం	తుల	రా.తె.4.46	వివాహం	ప్రవేశం
05.12.16	ధనుస్సు	ఉ.8.51	×	గృహారంభం,వ్యాపా.,శుభ.
సోమవారం	మిథునం	రా.8.06	×	శుభకార్యం
షష్ఠి	కన్య	రా.1.50	×	శుభకార్యం
ధనిష్ఠ	తుల	రా.తె.4.41	×	ప్రవేశం, శుభకార్యం
08.12.16	ధనుస్సు	ఉ.8.40	వివాహం	గృహారంభం,వ్యాపా.,శుభ.
గురువారం	మిథునం	రా.7.55	×	ప్రవేశం, శుభకార్యం
నవమి	కన్య	రా.1.39	×	ప్రవేశం, శుభకార్యం
ఉత్తరాభాద్ర	తుల	రా.తె.4.30	వివాహం	ప్రవేశం, శుభకార్యం
09.12.16	ధనుస్సు	ఉ.8.35	వివాహం	గృహారంభం,వ్యాపా.,శుభ.
శుక్రవారం	మిథునం	రా.7.50	×	శుభకార్యం
దశమి	కన్య	రా.1.34	×	ప్రవేశం, శుభకార్యం
రేవతి	తుల	రా.తె.4.25	వివాహం	ప్రవేశం
10.12.16	ధనుస్సు	ఉ.8.31	వివాహం	గృహారంభం,వ్యాపా.,శుభ.
శనివారం	మిథునం	రా.7.46	×	శుభకార్యం
ఏకాదశి	కన్య	రా.1.30	వివాహం	
అశ్విని	తుల	రా.తె.4.21	×	శుభకార్యం
14.12.16	ధనుస్సు	ఉ.8.16	వివాహం	గృహారంభం,వ్యాపా.,శుభ.
బుధ,బ.పాడ్య	మిథునం	రా.7.31	×	శుభకార్యం
మృగశిర				

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
15.12.16	కన్య	రా. 1.11	×	ప్రవేశం, శుభకార్యం
గురు,విదియ	తుల	రా.తె. 4.02	×	ఉద్యోగం, వ్యాపారం
పునర్వసు				
16.12.16	కన్య	రా. 1.06	×	ప్రవేశం, శుభకార్య
శుక్ర,తదియ	తుల	రా.తె. 3.57	×	ప్రవేశం, శుభకార్యం
పుష్యమి				
17.12.16	మకరం	ఉ. 9.39	×	వ్యాపారం, శుభకార్యాలు
శని,చవితి	మీనం	మ. 12.48	×	వ్యాపారం, శుభకార్యాలు
పుష్యమి				
18.12.16	మకరం	ఉ. 9.31	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
ఆది,పంచమి	మీనం	మ. 12.32	×	వ్యాపారం
మఖ	కర్కాటక	రా. 8.15	×	శుభకార్యం
మృగశిర	కన్య	రా. 1.01	వివాహం	శుభకార్యం
	తుల	రా.తె. 3.49	వివాహం	శుభకార్యం
21.12.16	మకరం	ఉ. 9.19	వివాహం	వ్యాపారం, శుభకార్యం
బుధ, అష్టమి	మీనం	మ. 12.20	×	వ్యాపారం
ఉత్తర				
22.12.16	మకరం	ఉ. 9.16	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
గురువారం	మీనం	మ. 12.17	×	వ్యాపారం
నవమి	కర్కాటక	రా. 7.57	×	శుభకార్యం
హస్త	కన్య	రా. 12.43	వివాహం	ప్రవేశం
చిత్త	తుల	రా.తె. 3.34	వివాహం	ప్రవేశం
23.12.16	మకరం	ఉ. 9.11	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
శుక్రవారం	మీనం	మ. 12.12	×	వ్యాపారం
దశమి	కర్కాటక	రా. 7.52	×	శుభకార్యం
చిత్త	కన్య	రా. 12.38	వివాహం	ప్రవేశం
స్వాతి	తుల	రా.తె. 3.22	×	ప్రవేశం, శుభకార్యం

పుష్యమాసం శూన్యమాసమైనందున శుభముహూర్తాలు లేవు

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
మాఘ మాసము (తేదీ: 28.01.17 నుండి 26.02.2017 వరకు)				
29.01.17	మేషం	మ. 12.24	వివాహం	వ్యాపారం
ఆది,విదియ	తుల	రా. 1.04	వివాహం	ప్రవేశం
ధనిష్ఠ	వృశ్చికం	రా. 2.01	వివాహం	ప్రవేశం
30.01.17				
సోమ,తదియ	మేషం	మ. 12.11	×	గృహారంభం, వ్యాపారం
శతభిషం				
01.02.17	మేషం	మ. 12.03	వివాహం	ఉపనయనం,గృహా.,వ్యాపారం
బుధవారం	తుల	రా. 12.53	వివాహం	ప్రవేశం
పంచమి	వృశ్చికం	రా. 1.50	వివాహం	ప్రవేశం
ఉ.భా./రేవతి				
02.02.17	తుల	రా. 12.49	×	శుభకార్యం
గురు,షష్ఠి	వృశ్చికం	రా. 1.46	వివాహం	
అశ్విని				
03.02.17				
శుక్ర,సప్తమి	మేషం	ఉ. 11.55	వివాహం	గృహారంభం,ప్రతిష్ఠ,వ్యాపారం
అశ్విని				
05.02.17				
ఆది,నవమి	తుల	రా. 12.37	వివాహం	ప్రవేశం
రోహిణి				
06.02.17	మేషం	ఉ. 11.42	×	గృహా.,ప్రతిష్ఠ,వ్యాపా.,శుభ.
సోమ,దశమి	తుల	రా. 12.32	×	ప్రవేశం
రోహిణి	వృశ్చికం	రా. 1.29	×	శుభకార్యం
08.02.17	తుల	రా. 12.24	×	ప్రవేశం
బుధ,త్రయో.	వృశ్చికం	రా. 1.21	×	ప్రవేశం
పునర్వసు				

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
09.02.17	మేషం	ఉ.11.31	×	ప్రవేశం, శుభకార్యం
గురు,త్రయో.	తుల	రా.12.21	×	ప్రవేశం, శుభకార్యం
పునర్వసు	వృశ్చికం	రా.1.18	×	ప్రవేశం, శుభకార్యం
11.02.17	తుల	రా.12.12	వివాహం	శుభకార్యం
శని, మఖ	వృశ్చికం	రా.1.09	వివాహం	శుభకార్యం
పూర్ణి./పాడ్య.				
13.02.17	మేషం	మ.1.09	×	వ్యాపారం, శుభకార్యం
సోమవారం	తుల	రా.12.05	×	శుభకార్యం
తదియ,ఉత్తర	వృశ్చికం	రా.1.02	×	ప్రవేశం, శుభకార్యం
15.02.17	మేషం	ఉ.11.06	వివాహం	ఉపనయనం, ప్రతిష్ఠ,
బుధ,పంచమి				గృహారంభం, వ్యాపారం
హస్త	వృషభం	మ.12.32	×	వ్యాపారం, శుభకార్యం
చిత్త	వృశ్చికం	రా.12.56	వివాహం	ప్రవేశం
16.02.17	మేషం	ఉ.11.01	వివాహం	ఉపనయనం, ప్రతిష్ఠ,
గురు,పంచ./				గృహారంభం, వ్యాపారం
షష్ఠి	వృషభం	మ.12.29	×	వ్యాపారం, శుభకార్యం
చిత్త/స్వాతి	తుల	రా.11.54	×	శుభకార్యం
	వృశ్చికం	రా.12.51	వివాహం	ప్రవేశం
17.02.17	మేషం	ఉ.10.58	వివాహం	గృహారంభం, ప్రవేశం
శుక్ర, స్వాతి				ప్రతిష్ఠ, వ్యాపారం
షష్ఠి /సప్తమి	వృషభం	మ.12.26	×	వ్యాపారం, శుభకార్యం
19.02.17	మేషం	ఉ.10.50	వివాహం	ప్రతిష్ఠ, గృహారంభం
ఆది,నవమి				ప్రవేశం, వ్యాపారం
అనూరాధ	వృషభం	మ.12.18	×	వ్యాపారం, శుభకార్యం
20.02.17				
సోమ,నవమి/	వృశ్చికం	రా.12.36	×	ప్రవేశం, శుభకార్యం
దశమి,మూల				

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
ఫాల్గున మాసము (తేదీ: 27.02.17 నుండి 28.03.2017 వరకు)				
01.03.17	మీనం	ఉ.7.44	×	శుభకార్యం
బుధవారం	వృషభం	ఉ.11.39	వివాహం	ఉపనయనం, ప్రతిష్ఠ,
తదియ/చవితి				గృహారంభం, వ్యాపారం
రేవతి	వృశ్చికం	రా.12.01	వివాహం	ప్రవేశం
02.03.17	మీనం	ఉ.7.40	వివాహం	ఉపనయనం,గృహా.,ప్రవేశం
గురువారం	వృషభం	ఉ.11.35	×	గృహారంభం,వ్యాపారం,శుభ.
చవితి,అశ్విని	తుల	రా.10.58	వివాహం	ప్రవేశం, శుభకార్యం
05.03.17	మీనం	ఉ.7.27	వివాహం	ఉపనయనం,గృహా.,వ్యాపారం
ఆది,పంచమి/	వృషభం	ఉ.11.22	వివాహం	ఉపనయనం, గృహా.,వ్యాపారం
షష్ఠి,రోహిణి	వృశ్చికం	రా.11.24	వివాహం	ప్రవేశం, శుభకార్యం
మృగశిర	మకరం	రా.తె.4.26	వివాహం	ప్రవేశం
06.03.17	మీనం	ఉ.7.23	×	ఉపనయనం, ప్రతిష్ఠ,
సోమవారం				గృహారంభం, వ్యాపారం
షష్ఠి	వృషభం	ఉ.11.22	×	ఉపనయనం, ప్రతిష్ఠ,
మృగశిర				గృహారంభం, వ్యాపారం
08.03.17	వృషభం	ఉ.11.22	×	ఉపనయనం, గృహారంభం
బుధ,ఏకాదశి				ప్రవేశం, శుభకార్యం
పునర్వసు	మకరం	రా.తె.4.14	×	ప్రవేశం
09.03.17	మీనం	ఉ.7.10	×	గృహా.,ప్రవేశం,వ్యాపా.,శుభ.
గురు,ద్వాదశి	వృషభం	ఉ.11.05	×	గృహా.,ప్రవేశం,వ్యాపా.,శుభ.
పుష్యమి				
10.03.17	వృశ్చికం	రా.11.24	వివాహం	శుభకార్యం
శుక్ర,మఖ	మకరం	రా.తె.4.06	వివాహం	శుభకార్యం
త్రయోదశి				
11.03.17				
శని,చతుర్దశి	వృషభం	ఉ.10.58	వివాహం	వ్యాపారం, శుభకార్యాలు
మఖ				

పంచాంగం	లగ్నం	సమయం	వివాహం	ఇతరములు
13.03.17 సోమ,ఉత్తర బ॥పాడ్యమి	మీనం వృషభం	ఉ.6.54 ఉ.10.49	× ×	వ్యాపారం, శుభకార్యాలు ఉపనయనం, ప్రతిష్ఠ, గృహారంభం, వ్యాపారం
15.03.17 బుధ,తదియ చిత్త/స్వాతి	మీనం వృషభం వృశ్చికం	ఉ.6.43 ఉ.10.42 రా.10.58	× వివాహం వివాహం	వ్యాపారం, శుభకార్యాలు ఉపనయనం,గృహా.,వ్యాపారం ప్రవేశం
16.03.17 గురు,చవితి స్వాతి	వృషభం వృశ్చికం	ఉ.10.38 రా.10.54	వివాహం వివాహం	గృహారంభం, వ్యాపారం ప్రవేశం
18.03.17 శని,షష్ఠి అనూరాధ	వృషభం వృశ్చికం మకరం	ఉ.10.30 రా.10.50 రా.తె.3.31	× × ×	వ్యాపారం, శుభకార్యం శుభకార్యం ప్రవేశం
22.03.17 బుధ,ఉ.షా. నవమి/దశమి	వృశ్చికం మకరం	రా.10.34 రా.తె.3.15	వివాహం ×	ప్రవేశం ప్రవేశం
23.03.17 గురు,దశమి ఉత్తరాషాఢ	వృషభం	ఉ.10.09	వివాహం	వ్యాపారం, శుభకార్యం

గురుగ్రహ రాశి సంచారం (2015 నుండి 2050)

14.07.2015 నుండి 11.08.2016 వరకు	సింహరాశి
11.08.2016 నుండి 12.09.2017 వరకు	కన్యారాశి
12.09.2017 నుండి 11.10.2018 వరకు	తులారాశి
11.10.2018 నుండి 29.03.2019 వరకు	వృశ్చికరాశి
29.03.2019 నుండి 29.03.2020 వరకు	ధనూరాశి
29.03.2020 నుండి 05.04.2021 వరకు	మకరరాశి
05.04.2021 నుండి 13.04.2022 వరకు	కుంభరాశి
13.04.2022 నుండి 22.04.2023 వరకు	మీనరాశి
22.04.2023 నుండి 01.05.2024 వరకు	మేషరాశి
01.05.2024 నుండి 15.05.2025 వరకు	వృషభ
15.05.2025 నుండి 02.06.2026 వరకు	మిథునరాశి
02.06.2026 నుండి 31.10.2026 వరకు	కర్కాటకరాశి
31.10.2026 నుండి 26.11.2027 వరకు	సింహరాశి
26.11.2027 నుండి 26.12.2028 వరకు	కన్యా రాశి
26.12.2028 నుండి 24.01.2030 వరకు	తులా రాశి
24.01.2030 నుండి 17.02.2031 వరకు	వృశ్చిక రాశి
17.02.2031 నుండి 05.03.2032 వరకు	ధనూ రాశి
05.03.2032 నుండి 17.03.2033 వరకు	మకర రాశి
17.03.2033 నుండి 28.03.2034 వరకు	కుంభ రాశి
28.03.2034 నుండి 06.04.2035 వరకు	మీన రాశి
06.04.2035 నుండి 15.04.2036 వరకు	మేష రాశి
15.04.2036 నుండి 10.09.2036 వరకు	వృషభ రాశి
10.09.2036 నుండి 16.09.2037 వరకు	మిథున రాశి
16.09.2037 నుండి 07.10.2038 వరకు	కర్కాటక రాశి
07.10.2038 నుండి 04.11.2039 వరకు	సింహ రాశి
04.11.2039 నుండి 03.12.2040 వరకు	కన్యా రాశి
03.12.2040 నుండి 02.01.2042 వరకు	తులా రాశి
02.01.2042 నుండి 27.01.2043 వరకు	వృశ్చిక రాశి
27.01.2043 నుండి 16.02.2044 వరకు	ధనూ రాశి
16.02.2044 నుండి 01.03.2045 వరకు	మకర రాశి
01.03.2045 నుండి 12.03.2046 వరకు	కుంభ రాశి
12.03.2046 నుండి 21.03.2047 వరకు	మీన రాశి
21.03.2047 నుండి 19.08.2047 వరకు	మేష రాశి
19.08.2047 నుండి 13.08.2048 వరకు	వృషభ రాశి
13.08.2048 నుండి 27.08.2049 వరకు	మిథున రాశి
27.08.2049 నుండి 19.09.2050 వరకు	కర్కాటక రాశి
19.09.2050 నుండి 17.10.2051 వరకు	సింహ రాశి

రాశిఫలితములు



మేషరాశి (Aries)

అశ్విని 1, 2, 3, 4 చూ, చే, చో, లా
భరణి 1, 2, 3, 4 లీ, లూ, లే, లో
కృత్తిక 1 అ (జన్మ లేక నామాక్షరము)

ఆదాయం: 02 వ్యయం : 08 **రాజపూజ్యం : 01 అవమానం: 07**

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడ కుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం వుంది.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి. తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతనవ్యక్తులు పరిచయమవుతారు.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.



వృషభరాశి (Taurus)

కృత్తిక 2, 3, 4 ఈ, ఊ, ఏ
రోహిణి 1, 2, 3, 4 ఓ, వా, వీ, వూ
మృగశిర 1, 2 వే, వో

ఆదాయం: 11 వ్యయం : 14 **రాజపూజ్యం : 04 అవమానం: 07**

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు. తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముండును. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్నిపనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.



మిథునరాశి (Gemini)

మృగశిర 3, 4 కా, కీ
ఆర్ద్ర 1, 2, 3, 4 కూ, ఘం, జ, ఛ
పునర్వసు 1, 2, 3 కే,కో,హా


ఆదాయం: 14 వ్యయం : 11 | **రాజపూజ్యం : 07 అవమానం: 07**

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తులజోలికి వెళ్లరాదు.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.



కర్కాటక రాశి (Cancer)

పునర్వసు 4 హీ,
పుష్యమి 1, 2, 3, 4 హూ, హే,హొ,డా,
ఆశ్రేష 1, 2, 3, 4 డీ,డూ,డే,డో

ఆదాయం: 07 వ్యయం : 11 | **రాజపూజ్యం : 03 అవమానం: 03**

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబసౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుదురు. బంధు, మిత్రులు కలుస్తారు.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.



సింహరాశి (Leo)

మఖ 1, 2, 3, 4 మా, మీ, మూ, మే
పుబ్బ 1, 2, 3, 4 మో, టా, టీ, టూ
ఉత్తర 1 టే

ఆదాయం: 11 వ్యయం : 05 | రాజపూజ్యం : 06 అవమానం: 03

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి.ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున కుటుంబసౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనంచేసుకుంటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్యబాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచివుంటారు. దైవదర్శనం లభిస్తుంది.



కన్యారాశి (Virgo)

ఉత్తర 2, 3, 4 టో, పా, పీ
హస్త 1, 2, 3, 4 పూ, షం, ణా, ఠా
చిత్త 1, 2 పే, పో

ఆదాయం: 14 వ్యయం : 11 | రాజపూజ్యం : 02 అవమానం: 06

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి.ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్నివిషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

తులా రాశి (Libra)

చిత్త 3, 4 రా, రీ
స్వాతి 1, 2, 3, 4 రూ, రే, రో, తా
విశాఖ 1, 2, 3 తీ, తూ, తే

ఆదాయం: 11 వ్యయం : 14 | **రాజపూజ్యం : 05 అవమానం: 06**

ఈ రాశివారికి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం. ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలున్నవి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున కుటుంబకలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలె దురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.

వృశ్చికరాశి (Scorpio)

విశాఖ 4 తో
అనూరాధ 1,2,3,4 నా, నీ, నూ, నే
జ్యేష్ఠ 1, 2, 3, 4 నో, యా, యీ, యూ


ఆదాయం: 02 వ్యయం : 08 | **రాజపూజ్యం : 01 అవమానం: 02**

ఈ రాశివారికి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలనుఅధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున కుటుంబకలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తగును. విందులు,వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధినిసాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికంరగానుండును. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్నికార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా నుండుట మంచిది.



ధనూరాశి (Sagittarius)

మూల 1, 2, 3, 4 యే, యో, బా, జీ
పూ.షా. 1, 2, 3, 4 బూ, ధా, భా, ఢా
ఉత్తరాషాఢ 1 బే

ఆదాయం: 05 వ్యయం : 14
రాజపూజ్యం : 04 అవమానం: 02

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలనుఅధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.



మకరరాశి (Capricorn)

ఉ.షా. 2, 3, 4 బో, జా, జి
శ్రవణం 1, 2, 3, 4 జూ, జే, జో, ఖా
ధనిష్ఠ 1, 2 గా, గీ

ఆదాయం: 08 వ్యయం : 08
రాజపూజ్యం : 07 అవమానం: 02

ఈ రాశివారకి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడును. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.



కుంభరాశి (Aquaries)

ధనిష్ఠ 3, 4 గూ, గే,
శతభిషం 1, 2, 3, 4 గో, సా, సీ, సూ
పూ.భా. 1, 2, 3 సే, సో, దా


ఆదాయం: 08 వ్యయం : 08 | **రాజపూజ్యం : 03 అవమానం: 05**

ఈ రాశివారికి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందునధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాయింటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు ప్రారంభిస్తారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.



మీనరాశి (Pisces)

పూ.భా. 4 దే,
ఉ.భా. 1, 2, 3, 4 దూ, శం, ఝూ, థా
రేవతి 1, 2, 3, 4 దే, దో, చా, చీ

ఆదాయం: 05 వ్యయం : 14 | **రాజపూజ్యం : 06 అవమానం: 05**

ఈ రాశివారికి గురువు 8-4-2016 నుండి 10-8-16 వరకు సింహరాశిలో నున్నందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశముంది, తిరిగి 11-8-2016 (రా॥9.28ని॥) నుండి 28-3-2017 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నందున సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.

శని ఈ సంవత్సరం 8-4-2016 నుండి 25-1-2017 వరకు వృశ్చికరాశిలో ఉన్నందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం, తిరిగి 26-1-2017 (రా॥7.31ని॥) నుండి 28-3-2017 వరకు ధనూరాశిలో ఉన్నందున ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.

రాహువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు సింహరాశిలో ఉన్నందున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.

కేతువు 8-4-2016 నుండి 28-3-2017 వరకు కుంభరాశిలో ఉన్నందున ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

చైత్రమాసము – శుక్లపక్షము 8 ఏప్రిల్ - 22 ఏప్రిల్ 2016

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి సం॥ చైత్ర – శుక్ల – వసంతఋతువు – ఉత్తరాయణం (శక సం॥ 1938 – కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.06	6.31	8	శుక్ర	శుద్ధ పాడ్యమి మ.2.43 అశ్విని రా.1.38 **(వ.రా.10.02 ల 11.32)** వైధృ మ.12.10 బాల రా.1.30 **ఉగాదిపండుగ, వసంతనవరాత్రోత్సవారంభం, చంద్రోదయం, పాడ్యమి–విదియ.**
6.05	6.31	9	శని	విదియ మ.12.18 భరణి రా.12.00 **(వ.ఉ.10.35 ల 12.04)**విష్కం ఉ.9.04 తైతు రా.11.07 రేవతి 4 రవి రా.11.59
6.04	6.31	10	ఆది	తదియ ఉ.9.58 కృత్తిక రా.10.31 **(వ.ఉ.11.16 ల 12.46)** ఆయు రా.3.07 వణి రా.10.52 **డోలాగౌరీవ్రతం**
6.04	6.31	11	సోమ	చవితి ఉ.7.49 త.పంచమి రా.తె.5.54 రోహిణి రా.9.14 **(వ.మ.1.39 ల 3.09 తి.రా.2.36 ల 4.08)** సౌభ రా.12.24 విష్టి ఉ.7.49 త.బాల రా.తె.5.54 **మత్స్యజయంతి, లక్ష్మీపంచమి.**
6.03	6.31	12	మంగ	షష్ఠి రా.తె.4.17 మృగశిర రా.10.14 **(వ.రా.తె.4.24 ల 5.57)** శోభ రా.9.55 తైతు రా.తె.4.17
6.02	6.32	13	బుధ	❖సప్తమి రా.3.04 ఆర్ద్ర రా.7.35 **(వర్జ్యం లేదు)** అతి రా.7.44 వణి రా.3.04 అశ్విని 1 రవి రా.9.40, **మేషమాసారంభం**
6.01	6.32	14	గురు	అష్టమి రా.2.17 పునర్వసు రా.7.22 **(వ.ఉ.7.28 ల 9.03 తి.రా.3.26 ల 5.02)** సుక సా.5.53 బవ రా.2.17
6.01	6.32	15	శుక్ర	నవమి రా.1.58 పుష్యమి రా.7.36 **(వర్జ్యం లేదు)** ధృతి సా.4.24 కౌల రా.1.58 **సర్వేషాం శ్రీరామనవమి**
6.00	6.32	16	శని	దశమి రా.2.11 ఆశ్రేష రా.10.19 **(వ.ఉ.8.46 ల 10.24)** శూల మ.3.19 గర రా.2.11 **ధర్మదశమి**
6.00	6.32	17	ఆది	ఏకాదశి రా.2.53 మఖ రా.9.33 **(వ.ఉ.8.56 ల 10.36)** గండ మ.2.38 విష్టి రా.2.53 అశ్విని 2 రవి ఉ.7.18 **సర్వేషాం ఏకాదశి**
5.59	6.33	18	సోమ	ద్వాదశి రా.తె.4.05 పుబ్బ రా.11.15 **(వ.ఉ.6.07 ల 7.49)** వృద్ధి మ.2.21 బాల రా.తె.4.05 **వామనద్వాదశి**
5.58	6.33	19	మంగ	త్రయోదశి రా.తె.5.40 ఉత్తర రా.1.21 **(వ.ఉ.7.04 ల 8.48)** ధృవ మ.2.25 తైతు రా.తె.5.40 **మహావీర జయంతి, అనంగత్రయోదశి.**
5.58	6.33	20	బుధ	చతుర్దశి పూర్తి హస్త రా.3.46 **(వ.ఉ.10.35 ల 12.20)** వ్యాఘా మ.2.45 గర సా.6.36 అశ్విని 3 రవి సా.5.26
5.57	6.33	21	గురు	చతుర్దశి ఉ.7.34 చిత్త పూర్తి **(వ.మ.12.38 ల 2.24)** హర్ష మ.3.17 విష్టి రా.8.35
5.56	6.34	22	శుక్ర	◯ పూర్ణిమ ఉ.9.37 చిత్త ఉ.6.22 **(వ.మ.12.34 ల 2.20)** వజ్ర మ.3.55 బాల రా.10.39 **శ్రీహనుమద్విజయోత్సవం (శ్రీహనుమజ్జయంతి) మదనపూర్ణిమ.**

ర శు	చ బు		
కే	**8-4-16**		
	గురువారము		గు రా
	కు శ		

ర శు	చ బు		
కే	**9-4-16**		
	శుక్రవారము		గు రా
	కు శ		

ర శు	బు	చ	
కే	**10-4-16**		
	శనివారము		గు రా
	కు శ		

ర శు	బు	చ	
కే	**11-4-16**		
	ఆదివారము		గు రా
	కు శ		

ర శు	బు		చ
కే	**12-4-16**		
	సోమవారము		గు రా
	కు శ		

ర శు	బు		చ
కే	**13-4-16**		
	మంగళవారం		గు రా
	కు శ		

చైత్ర శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ
8	6.23	8.08	10.08	12.20	2.31	4.38	6.43	8.53	11.06	1.13	3.05	4.43
9	6.19	8.04	10.04	12.16	2.27	4.34	6.39	8.49	11.02	1.09	3.01	4.38
10	6.14	7.59	9.59	12.11	2.22	4.29	6.34	8.44	10.57	1.04	2.56	4.35
11	6.11	7.56	9.56	12.08	2.19	4.26	6.31	8.41	10.54	1.01	2.53	4.31
12	6.07	7.52	9.52	12.04	2.15	4.22	6.27	8.37	10.50	12.58	2.49	4.27
13	6.03	7.48	9.48	12.00	2.11	4.18	6.23	8.33	10.46	12.54	2.45	4.23
తేది	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన
14	7.44	9.44	11.56	2.08	4.16	6.22	8.31	10.45	12.51	2.43	4.21	5.56
15	7.41	9.41	11.53	2.05	4.13	6.19	8.28	10.42	12.48	2.40	4.18	5.51
16	7.36	9.36	11.48	2.00	4.08	6.14	8.23	10.37	12.43	2.35	4.13	5.48
17	7.33	9.33	11.45	1.57	4.05	6.11	8.20	10.34	12.40	2.32	4.10	5.43
18	7.28	9.28	11.40	1.52	4.00	6.06	8.15	10.29	12.35	2.27	4.05	5.39
19	7.24	9.24	11.36	1.48	3.56	6.02	8.11	10.25	12.31	2.23	4.01	5.36
20	7.21	9.21	11.33	1.45	3.53	5.59	8.08	10.22	12.28	2.20	3.58	5.31
21	7.16	9.16	11.28	1.40	3.48	5.54	8.03	10.17	12.23	2.15	3.53	5.27
22	7.12	9.12	11.24	1.36	3.44	5.50	7.59	10.13	12.19	2.11	3.49	5.24

ర శు	బు		చ
కే	**14-4-16**		
	బుధవారం		గు రా
	కు శ		

శు	రబు		
కే	**15-4-16**		చ
	గురువారం		గు రా
	కు శ		

శు	రబు		
కే	**16-4-16**		చ
	శుక్రవారం		గు రా
	కు శ		

శు	రబు		
కే	**17-4-16**		
	శనివారం		గు రా చ
	కు శ		

బుధ

8	అశ్విని 4	ఉ. 9.56
10	భరణి 1	ఉ. 8.21
12	భరణి 2	ఉ. 10.41
14	భరణి 3	రా. 7.01
17	భరణి 4	మ. 1.22
20	కృత్తిక 1	రా. 4.52

గురు

16	పుబ్బ2	ఉ. 8.45

శుక్ర

8	ఉ.భాద్ర 3	రా.తె. 5.41
11	ఉ.భాద్ర 4	రా. 10.29
14	రేవతి 1	మ. 3.19
17	రేవతి 2	ఉ. 8.10
19	రేవతి 3	రా. 1.02
22	రేవతి 4	సా. 5.56

శు	రబు		
కే	**18-4-16**		
	ఆదివారం		గు రా చ
	కు శ		

శు	రబు		
కే	**19-4-16**		
	సోమవారం		గు రా
	కు శ		చ

శు	రబు		
కే	**19-4-16**		
	మంగళవారం		గు రా
	కు శ		చ

శు	రబు		
కే	**20-4-16**		
	బుధవారం		గు రా
	కు శ		చ

శు	రబు		
కే	**21-4-16**		
	గురువారం		గు రా
	కు శ		చ

శు	రబు		
కే	**22-4-16**		
	శుక్రవారం		గు రా
	కు శ	చ	

చైత్రమాసము - బహుళపక్షము 23 ఏప్రిల్ నుండి 6 మే 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి సం॥ చైత్ర - కృష్ణ - వసంతఋతువు - ఉత్తరాయణం (శక సం॥ 1938 - కలిగత సం॥ 5117) సం॥ 2016-17
5.56	6.34	23	శని	బహుళ పాడ్యమి ఉ.11.39 స్వాతి ఉ.8.58 **(వ.మ.3.08 ల 4.53)** సిద్ధి సా.4.29 తైతు రా.12.37 అశ్విని 4 రవి రా.3.31
5.55	6.34	24	ఆది	విదియ మ.1.30 విశాఖ ఉ.11.24 **(వ.మ.3.45 ల 5.29)** వ్యతీ సా.4.54 వణి రా.2.19
5.55	6.34	25	సోమ	తదియ మ.3.01 అనూరాధ మ.1.32 **(వ.రా.7.32 ల 9.14)** వరీ సా.5.03 బవ రా.3.38 **సంకష్టహరచతుర్థి**
5.54	6.35	26	మంగ	చవితి సా.4.07 జ్యేష్ఠ మ.3.15 **(వర్జ్యం లేదు)** పరి సా.4.53 కౌల రా.4.29
5.54	6.35	27	బుధ	పంచమి సా.4.43 మూల సా.4.31 **(వ.మ.2.49ల4.31 తి.రా.2.25ల4.04)** శివ సా.4.20 గర రా.తె.4.50 భరణి 1 రవి మ.1.52
5.53	6.35	28	గురు	షష్ఠి సా.4.49 పూర్వాషాఢ సా.5.16 **(వ.రా.1.21 ల 2.58)** సిద్ధ మ.3.23 విష్టి రా.తె.4.40
5.53	6.35	29	శుక్ర	సప్తమి సా.4.24 ఉత్తరాషాఢ సా.5.32 **(వ.రా.9.30 ల 11.05)** సాధ్య మ.2.02 బాల రా.తె.4.01
5.52	6.36	30	శని	అష్టమి మ.3.31 శ్రవణం సా.5.20 **(వ.రా.9.13 ల 10.46)** శుభ మ.12.18 తైతు రా.2.55 భరణి 2 రవి రా.12.24
5.51	6.36	1	ఆది	నవమి మ.2.12 ధనిష్ఠసా.4.43 **(వ.రా.11.37 ల 1.09)** శుక్ల ఉ.10.13 వణి రా.1.24 **శుక్రమూఢమ ప్రారంభం తిథి ద్వయం నవమి-దశమి**
5.50	6.36	2	సోమ	దశమి మ.12.31 శతభిషం మ.3.44 **(వ.రా.9.48 ల 11.19)** ఐంద్ర రా.తె.5.12 బవ రా.11.33
5.49	6.37	3	మంగ	ఏకాదశి ఉ.10.32 పూర్వాభాద్ర మ.2.29 **(వ.రా.11.29 ల 12.59)** వైధృ రా.2.21 కౌల రా.9.27 **సర్వేషాం ఏకాదశి**
5.49	6.37	4	బుధ	ద్వాదశి ఉ.8.19 ఉత్తరాభాద్ర మ.1.00 **(వ.రా.12.11 ల 1.40)** విష్కం రా.11.22 గర రా.7.09 భరణి 3 రవి ఉ.10.58 **వాస్తుకర్తరి ప్రారంభం.**
5.48	6.38	5	గురు	త్రయోదశి ఉ.5.57 త.చతుర్దశి రా.3.30 రేవతి ఉ.11.23 **(వర్జ్యం లేదు)** ప్రీతి రా.10.18 వణి రా.తె.5.57 త.శకు రా.3.30 **మాసశివరాత్రి**
5.48	6.38	6	శుక్ర	● అమావాస్య రా.1.03 అశ్విని ఉ.9.42 **(వ.ఉ.5.58 ల 7.27 తి.సా.6.38 ల 8.07)** ఆయు సా.5.13 నాగ రా.1.03 **అమావాస్యోపవాసం.**

శు	రబు		
కే	**23-4-16**		
	శనివారం		గు రా
	కు శ	చ	

శు	రబు		
కే	**24-4-16**		
	ఆదివారం		గు రా
	కు శ	చ	

శు	రబు		
కే	**25-4-16**		
	సోమవారం		గు రా
	కు శ చ		

శు	రబు		
కే	**26-4-16**		
	మంగళవారం		గు రా
	కు శ చ		

	ర బు శు		
కే	**27-4-16**		
	బుధవారం		గు రా
చ	కు శ		

	ర బు శు		
కే	**28-4-16**		
	గురువారం		గు రా
చ	కు శ		

	ర బు శు		
కే	**29-4-16**		
చ	**శుక్రవారం**		గు రా
	కు శ		

	ర బు శు		
కే	**30-4-16**		
చ	**శనివారం**		గు రా
	కు శ		

	ర బు శు		
కే	**1-5-16**		
చ	**ఆదివారం**		గు రా
	కు శ		

	ర బు శు		
చ కే	**2-5-16**		
	సోమవారం		గు రా
	కు శ		

	ర బు శు		
చ కే	**3-5-16**		
	మంగళవారం		గు రా
	కు శ		

చ	ర బు శు		
కే	**4-5-16**		
	బుధవారం		గు రా
	కు శ		

చ	ర బు శు		
కే	**5-5-16**		
	గురువారం		గు రా
	కు శ		

	ర బు చ శు		
కే	**6-5-16**		
	శుక్రవారం		గు రా
	కు శ		

చైత్ర బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							**రాత్రి లగ్నాంతకాలములు**					
తేది	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన
23	7.09	9.09	11.21	1.33	3.41	5.47	7.56	10.00	12.16	2.08	3.46	5.19
24	7.04	9.04	11.16	1.28	3.36	5.42	7.51	10.05	12.11	2.03	3.41	5.16
25	7.01	9.01	11.13	1.25	3.33	5.39	7.48	10.02	12.08	2.00	3.38	5.11
26	6.56	8.58	11.08	1.20	3.28	5.34	7.43	9.57	12.03	1.55	3.33	5.08
27	6.53	8.53	11.05	1.17	3.25	5.31	7.40	9.54	12.00	1.52	3.30	5.03
28	6.48	8.48	11.00	1.12	3.20	5.25	7.35	9.49	11.55	1.47	3.25	5.00
29	6.45	8.44	10.57	1.09	3.17	5.23	7.32	9.46	11.52	1.44	3.22	4.56
30	6.43	8.43	10.55	1.07	3.15	5.21	7.30	9.44	11.50	1.42	3.20	4.53
1	6.38	8.38	10.50	1.02	3.20	5.16	7.25	9.39	11.45	1.37	3.15	4.49
2	6.34	8.34	10.46	12.58	3.06	5.12	7.21	9.35	11.41	1.33	3.11	4.45
3	6.30	8.30	10.42	12.54	3.02	5.08	7.17	9.31	11.37	1.29	3.07	4.41
4	6.26	8.26	10.38	12.50	2.58	5.04	7.13	9.27	11.33	1.25	3.03	4.37
5	6.22	8.22	10.34	12.46	2.54	4.60	7.11	9.23	11.29	1.21	2.59	4.34
6	6.19	8.19	10.31	12.43	2.51	4.57	7.06	9.20	11.25	1.18	2.56	4.30

కుజ

2 అనూ 3 రా.3.15

శుక్ర

25 అశ్విని 1 ఉ.10.51

27 అశ్విని 2 రా.3.46

30 అశ్విని 3 రా.8.43

3 అశ్విని 3 మ.1.40

6 భరణి 1 ఉ.6.38

1.5.2016 నుండి 13.7.2016 వరకు శుక్రమూఢమ

నక్షత్రదోషముచే చేయబడు శాంతులు (అనగా చెడు నక్షత్రజననం) రోగగ్రహచార శాంతులు గ్రహణ దోషశాంతి హఠాత్తుగా జరిగే రాజుల పట్టాభిషేకం వాటియందు మౌఢ్యదోషము లేదు.

గురు, శుక్రమౌఢ్యములలోచేయకూడనికార్యములు

గురు, శుక్ర మౌఢ్యములయందు కొలనులు, బావులు, చెరువులు, యజ్ఞములు, యాత్ర, నూతన క్షౌరము, దేవతా ప్రతిష్ఠ, ఉపనయనము, విద్య, నూతన గృహారంభము, చెవులు కుట్టుట, మహాదానములు, తోటలు వేయుట, వివాహ, మంత్రానుష్ఠానము మొదలైనవి పనికిరావు.

వైశాఖ మాసము – శుక్లపక్షము 7 మే నుండి 21 మే 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి సం॥వైశాఖ–శుద్ధ– వసంతఋతువు–ఉత్తరాయణం (శక సం॥ 1938 – కలిగత సం॥ 5117) సం॥ 2016–17
5.48	6.38	7	శని	శుద్ధ పాడ్యమి రా.10.42 భరణి ఉ.8.04 **(వ.రా.7.18ల8.47)** సౌభ మ.2.11 బవ రా.10.42 భరణి 4 రవి రా.9.46
5.47	6.39	8	ఆది	విదియ రా.8.31 కృత్తిక ఉ.6.32 త.రోహిణి రా.తె.5.12 **(వ.రా.9.38ల11.08)** శోభ ఉ.11.16 కౌల రా.8.31 **చంద్రోదయం, పరశురామజయంతి**
5.47	6.39	9	సోమ	తదియ సా.6.34 మృగశిర రా.తె.4.08 **(వ.ఉ.10.33ల12.04)** అతి ఉ.8.32 గర సా.6.34 త.వణి రా.తె.5.42 **అక్షతదియ, డోలాగౌరీవ్రతం.**
5.47	6.39	10	మంగ	చవితి సా.4.56 ఆర్ద్ర రా.3.24 **(వ.మ.12.16ల1.48)** ధృతి రా.3.46 బవ రా.తె.4.15
5.46	6.39	11	బుధ	❖పంచమి మ.3.40 పునర్వసు రా.3.05 **(వ.మ.3.14ల4.48)** శూల రా.1.52 కౌల రా.3.12 కృత్తిక 1 రవి ఉ.8.50 **శ్రీశంకరజయంతి, అగ్నికర్తరిప్రారంభం.**
5.46	6.40	12	గురు	షష్ఠి మ.2.51 పుష్యమి రా.3.13 **(వ.ఉ.11.07ల12.43)** గండ రా.12.20 గర రా.2.36 **షష్ఠి–సప్తమి**
5.45	6.40	13	శుక్ర	సప్తమి మ.2.30 ఆశ్రేష రా.3.50 **(వ.సా.4.20ల5.58)** వృద్ధి రా.11.11 విష్టి రా.2.31
5.45	6.40	14	శని	అష్టమి మ.2.39 మఖ రా.తె.4.57 **(వ.సా.4.23ల6.03)** ధృవ రా.10.26 బాల రా.2.56 కృత్తిక 2 రవి రా.7.57 **వృషభమాసారంభం.**
5.44	6.41	15	ఆది	నవమి మ.3.19 పుబ్బ పూర్తి **(వ.మ.1.29ల3.11)** వ్యాఘా రా.10.06 తైతు రా.3.50
5.44	6.41	16	సోమ	దశమి సా.4.28 పుబ్బ ఉ.6.33 **(వ.మ.2.21ల4.05)** హర్ష రా.10.07 వణి రా.తె.5.12 **శ్రీవాసవి జయంతి.**
5.44	6.41	17	మంగ	ఏకాదశి సా.6.01 ఉత్తర ఉ.8.34 **(వ.సా.5.47ల7.32)** వజ్ర రా.10.26 విష్టి సా.6.01 **సర్వేషాం ఏకాదశి.**
5.44	6.42	18	బుధ	ద్వాదశి రా.7.53 హస్త ఉ.10.56 **(వ.రా.7.47ల9.33)** సిద్ధి రా.10.58 బాల రా.7.53 కృత్తిక 3 రవి ఉ.7.20
5.43	6.43	19	గురు	త్రయోదశి రా.9.54 చిత్త మ.1.30 **(వ.రా.7.42ల9.28)** వ్యతీ రా.11.36 తైతు రా.9.54
5.43	6.43	20	శుక్ర	చతుర్దశి రా.11.54 స్వాతి సా.4.07 **(వ.రా.10.17ల12.02)** వరీ రా.12.14 వణి రా.11.54 **సర్వేషాం శ్రీనృసింహ జయంతి.**
5.43	6.43	21	శని	◯ పూర్ణిమ రా.1.44 విశాఖ సా.6.36 **(వ.రా.10.58ల12.42)** పరి రా.12.44 బవ రా.1.44 కృత్తిక 4 రవి సా.6.32 **వ్యాసపూర్ణిమ, బుద్ధపూర్ణిమ, అర్థనారీశ్వరవ్రతం, సంపద్గౌరీవ్రతం.**

	ర బు చ శు		
కే	**7-5-16**		
	శనివారం		గు రా
	కు శ		

	ర బు శు	చ	
కే	**8-5-16**		
	ఆదివారం		గు రా
	కు శ		

	ర బు శు	చ	
కే	**9-5-16**		
	సోమవారం		గు రా
	కు శ		

	ర బు శు		చ
కే	**10-5-16**		
	మంగళవారం		గు రా
	కు శ		

	ర బు శు		చ
కే	**11-5-16**		
	బుధవారం		గు రా
	కు శ		

	ర బు శు		
కే	**12-5-16**		చ
	గురువారం		గు రా
	కు శ		

వైశాఖ శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు / **రాత్రి లగ్నాంతకాలములు**

తేది	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన
7	6.15	8.15	10.27	12.39	2.47	4.53	7.02	9.16	11.21	1.14	2.52	4.26
8	6.11	8.11	10.23	12.35	2.43	4.49	6.58	9.12	11.17	1.10	2.48	4.22
9	6.07	8.07	10.18	12.31	2.39	4.45	6.54	9.08	11.13	1.06	2.44	4.19
10	6.04	8.04	10.15	12.27	2.35	4.41	6.50	9.04	11.09	1.02	2.40	4.15
11	6.00	8.00	10.11	12.23	2.31	4.37	6.46	8.60	11.05	12.58	2.36	4.11
12	5.56	7.56	10.07	12.19	2.27	4.33	6.42	8.56	10.61	12.54	2.32	4.07
13	5.52	7.52	10.03	12.15	2.23	4.29	6.38	8.52	10.57	12.50	2.28	4.03
14	5.48	7.48	9.59	12.11	2.19	4.25	6.34	8.48	10.53	12.46	2.24	3.59
తేది	**వృష**	**మిథు**	**కర్కా**	**సింహ**	**కన్య**	**తుల**	**వృశ్చి**	**ధను**	**మక**	**కుంభ**	**మీన**	**మేష**
15	7.44	9.56	12.08	2.15	4.20	6.30	8.43	10.50	12.41	2.20	3.55	5.40
16	7.40	9.52	12.04	2.11	4.16	6.26	8.39	10.46	12.37	2.16	3.51	5.36
17	7.36	9.48	11.60	2.07	4.12	6.22	8.35	10.42	12.33	2.12	3.47	5.32
18	7.32	9.44	11.56	2.03	4.08	6.18	8.31	10.38	12.29	2.08	3.43	5.27
19	7.27	9.39	11.51	1.58	4.03	6.13	8.26	10.33	12.24	2.03	3.38	5.23
20	7.23	9.35	11.47	1.54	3.59	6.09	8.22	10.29	12.20	1.59	3.34	5.20
21	7.20	9.32	11.44	1.51	3.56	6.06	8.19	10.26	12.17	1.56	3.31	5.16

	ర బు శు		
కే	**13-5-16**		చ
	శుక్రవారం		గు రా
	కు శ		

	ర బు శు		
కే	**14-5-16**		
	శనివారం		గు రా చ
	కు శ		

	ర బు శు		
కే	**15-5-16**		
	ఆదివారం		గు రా చ
	కు శ		

	ర బు శు		
కే	**16-5-16**		
	సోమవారం		గు రా చ
	కు శ		

కుజ

15 అనూ 2 రా. 8.48

బుధ

7 భరణి 4 మ. 2.48

12 భరణి 3 రా. 4.49

శుక్ర

8 భరణి 2 రా. 11.37

11 భరణి 3 సా. 4.37

14 భరణి 4 ఉ. 9.39

16 కృత్తిక 1 రా. 2.41

19 కృత్తిక 2 రా. 7.45

శని

21 జ్యేష్ఠ 1 ఉ. 5.48

	బు శు	ర	
కే	**17-5-16**		
	మంగళవారం		గు రా
	కు శ		చ

	బు శు	ర	
కే	**18-5-16**		
	బుధవారం		గు రా
	కు శ		చ

	బు శు	ర	
కే	**19-5-16**		
	గురువారం		గు రా
	కు శ	చ	

	బు శు	ర	
కే	**20-5-16**		
	శుక్రవారం		గు రా
	కు శ	చ	

	బు శు	ర	
కే	**21-5-16**		
	శనివారం		గు రా
	కు శ	చ	

12 మీనం	1 మేషం	2 వృషభం	3 మిథునం
11 కుంభం	**రాశి**		4 కర్కాటకం
10 మకరం	**చక్రము**		5 సింహం
9 ధనస్సు	8 వృశ్చికం	7 తుల	6 కన్య

వైశాఖ మాసము - బహుళ పక్షము 22 మే నుండి 5 జూన్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి సం॥వైశాఖ-కృష్ణ-వసంతఋతువు-ఉత్తరాయణం (శక సం॥ 1938 - కలిగత సం॥ 5117) సం॥ 2016-17
5.43	6.43	22	ఆది	బహుళ పాడ్యమి రా.3.14 అనూరాధ రా.8.49 **(వ.రా.2.50ల4.33)** శివ రా.12.59 కౌల రా.3.14
5.43	6.44	23	సోమ	విదియ రా.తె.4.20 జ్యేష్ఠ రా.10.39 **(వర్జ్యం లేదు)** సిద్ధ రా.12.55 గర రా.తె.4.20
5.42	6.44	24	మంగ	తదియ రా.తె.4.56 మూల రా.12.02 **(వ.రా.10.20ల12.02)** సాధ్య రా.12.28 విష్టి రా.తె.4.56
5.42	6.44	25	బుధ	❖చవితి రా.తె.5.02 పూర్వాషాఢ రా.12.54 **(వ.ఉ.9.58ల11.37)** శుభ రా.11.38 బాల రా.తె.5.02 రోహిణి 1 రవి ఉ.6.13 **అగ్నికర్తరి సమాప్తం, సంకష్టహరచతుర్థి.**
5.42	6.45	26	గురు	పంచమి రా.తె.4.37 ఉత్తరాషాఢ రా.1.17 **(వ.ఉ.9.01ల10.38 తి.రా.తె.5.16ల)** శుక్ల రా.10.24 తైతు రా.తె.4.37
5.42	6.45	27	శుక్ర	షష్ఠి రా.3.44 శ్రవణం రా.1.12 **(శే.వ.ఉ.6.51 తి.రా.తె.5.06ల)** బ్రహ్మ రా.8.46 వణి రా.3.44
5.41	6.45	28	శని	సప్తమి రా.2.25 ధనిష్ఠ రా.12.40 **(శే.వ.ఉ.6.39)** ఐంద్ర సా.6.48 బవ రా.2.25 రోహిణి 2 రవి సా.6.00 **వాస్తుకర్తరి సమాప్తం.**
5.41	6.45	29	ఆది	అష్టమి రా.12.43 శతభిషం రా.11.47 **(వ.ఉ.7.36ల9.08)** వైధృ సా.4.30 కౌల రా.12.43
5.41	6.46	30	సోమ	నవమి రా.10.44 పూర్వాభాద్ర రా.10.35 **(వ.ఉ.5.51ల7.22)** విష్కం మ.1.56 గర రా.10.44
5.41	6.47	31	మంగ	దశమి రా.8.31 ఉత్తరాభాద్ర రా.9.09 **(వ.ఉ.7.36ల9.06)** ప్రీతి మ.11.09 విష్టి రా.8.31 **శ్రీహనుమజ్జయంతి.**
5.41	6.47	1	బుధ	ఏకాదశి సా.6.08 రేవతి రా.7.33 **(వ.ఉ.8.21ల9.50)** సౌభా రా.తె.5.11 బాల సా.6.08 త.కౌల రా.తె.4.54 రోహిణి 3 రవి ఉ.5.44 **సర్వేషాం ఏకాదశి.**
5.41	6.47	2	గురు	ద్వాదశి మ.3.40 అశ్విని సా.5.53 **(వ.మ.2.09ల3.38 తి.రా.2.49ల4.18)** శోభ రా.2.07 గర రా.2.26
5.41	6.47	3	శుక్ర	త్రయోదశి మ.1.12 భరణి సా.4.14 **(వ.రా.3.27ల4.56)** అతి రా.11.05 విష్టి రా.12.00 **మాసశివరాత్రి, త్రయోదశి-చతుర్దశి**
5.41	6.47	4	శని	చతుర్దశి ఉ.10.50 కృత్తిక మ.2.41 **(వర్జ్యం లేదు)** సుక రా.8.07 చతు రా.9.42 రోహిణి 4 రవి సా.5.49 **అమావాస్యోపవాసం.**
5.41	6.48	5	ఆది	● అమావాస్య ఉ.8.37 రోహిణి మ.1.18 **(వ.ఉ.5.45ల7.15 తి.సా.6.38ల8.09)** ధృతి సా.5.23 కింస్తు రా.7.36

	బు	ర శు	
కే	**22-5-16**		
	ఆదివారం		గు రా
	కు శ చ		

	బు	ర శు	
కే	**23-5-16**		
	సోమవారం		గు రా
	కు శ చ		

	బు	ర శు	
కే	**24-5-16**		
	మంగళవారం		గు రా
చ	కు శ		

	బు	ర శు	
కే	**25-5-16**		
	బుధవారం		గు రా
చ	కు శ		

	బు	ర శు	
కే	**26-5-16**		
	గురువారం		గు రా
చ	కు శ		

	బు	ర శు	
కే	**27-5-16**		
చ	**శుక్రవారం**		గు రా
	కు శ		

వైశాఖ బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష
22	7.16	9.28	11.40	1.47	3.52	6.02	8.15	12.22	12.13	1.52	3.27	5.12
23	7.12	9.24	11.36	1.43	3.48	5.58	8.11	10.18	12.09	1.48	3.23	5.07
24	7.07	9.19	11.31	1.38	3.43	5.53	8.06	10.13	12.04	1.43	3.18	5.03
25	7.03	9.15	11.27	1.34	3.39	5.49	8.02	10.09	11.60	1.39	3.14	4.59
26	6.59	9.11	11.23	1.30	3.35	5.45	7.58	10.05	11.56	1.35	3.10	4.55
27	6.55	9.07	11.19	1.26	3.31	5.41	7.54	9.61	11.52	1.31	3.06	4.51
28	6.51	9.03	11.15	1.22	3.27	5.37	7.50	9.57	11.48	1.27	3.02	4.47
29	6.47	8.59	11.11	1.18	3.23	5.33	7.46	9.53	11.44	1.23	2.58	4.43
30	6.43	8.55	11.07	1.14	3.19	5.29	7.42	9.49	11.40	1.19	2.54	4.39
31	6.39	8.51	11.03	1.10	3.15	5.25	7.38	9.45	11.36	1.15	2.50	4.35
1	6.35	8.47	10.59	1.06	3.11	5.21	7.34	9.41	11.32	1.11	2.46	4.31
2	6.31	8.43	10.55	1.02	3.07	5.17	7.30	9.37	11.28	1.07	2.42	4.28
3	6.28	8.40	10.52	12.59	3.04	5.14	7.27	9.34	11.25	1.04	2.39	4.24
4	6.24	8.36	10.48	12.55	2.60	5.10	7.23	9.30	11.21	12.60	2.35	4.20
5	6.20	8.32	10.44	12.51	2.56	5.06	7.19	9.26	11.17	12.56	2.31	4.16

	బు	ర శు	
కే	**28-5-16**		
చ	**శనివారం**		గు రా
	కు శ		

	బు	ర శు	
చ కే	**29-5-16**		
	ఆదివారం		గు రా
	కు శ		

	బు	ర శు	
చ కే	**30-5-16**		
	సోమవారం		గు రా
	కు శ		

చ	బు	ర శు	
కే	**31-5-16**		
	మంగళవారం		గు రా
	కు శ		

కుజ

25 అనూ 1 మ.3.54
4 విశాఖ 4 మ.12.01

బుధ

31 భరణి 4 రా.9.59
4 కృత్తిక 1 రా.3.02

గురు

2 పుబ్బ 3 ఉ.10.02

శుక్ర

25 కృత్తిక 4 ఉ.5.55
27 రోహిణి 1 రా.11.00
30 రోహిణి 2 సా.4.06
2 రోహిణి 3 ఉ.9.11
4 రోహిణి 4 రా.4.17

రాహు

3 పుబ్బ 3 సా.6.56

కేతు

3 పూ.భా.1 సా.6.56

చ	బు	ర శు	
కే	**1-6-16**		
	బుధవారం		గు రా
	కు శ		

	చ బు	ర శు	
కే	**2-6-16**		
	గురువారం		గు రా
	కు శ		

	చ బు	ర శు	
కే	**3-6-16**		
	శుక్రవారం		గు రా
	కు శ		

	బు	ర శు చ	
కే	**4-6-16**		
	శనివారం		గు రా
	కు శ		

	బు	ర శు చ	
కే	**5-6-16**		
	ఆదివారం		గు రా
	కు శ		

వాస్తుకర్తరి

4-5-16 నుండి

28-5-16 వరకు

జ్యేష్ఠ మాసము - శుక్ల పక్షము 6 జూన్ నుండి 20 జూన్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ జ్యేష్ఠ-శుక్ల-గ్రీష్మఋతువు-ఉత్తరాయణం (శక సం॥ 1938 - కలిగత సం॥ 5117) సం॥ 2016-17
5.41	6.49	6	సోమ	శుద్ధ పాడ్యమి ఉ.6.38 త.విదియ రా.తె.4.58 మృగశిర మ.12.10 **(వ.రా.8.17ల9.49)** శూల మ.2.50 బవ ఉ.6.38 తి.కౌల రా.తె.4.58 **చంద్రోదయం, బౌద్ధ,కల్కి జయంతులు.**
5.41	6.49	7	మంగ	తదియ రా.3.40 ఆర్ద్ర ఉ.11.22 **(వ.రా.11.09ల12.43)** గండ మ.12.34 గర రా.3.40
5.41	6.49	8	బుధ	❖చవితి రా.2.48 పునర్వసు ఉ.10.56 **(వ.సా.6.56ల8.32)** వృద్ధి ఉ.10.36 విష్టి రా.2.48 మృగశిర 1 రవి ఉ.5.51
5.41	6.49	9	గురు	పంచమి రా.2.24 పుష్యమి ఉ.10.58 **(వ.రా.12.02ల1.40)** ధృవ ఉ.9.00 బాల రా.2.24
5.41	6.50	10	శుక్ర	షష్ఠి రా.2.31 ఆశ్రేష ఉ.11.28 **(వ.రా.11.58ల1.38)** వ్యాఘా ఉ.7.48 తైతు రా.2.31
5.41	6.50	11	శని	సప్తమి రా.3.08 మఖ మ.12.28 **(వ.రా.8.58ల10.40)** హర్ష ఉ.7.00 వణి రా.3.08 మృగశిర 2 రవి సా.5.50
5.41	6.51	12	ఆది	అష్టమి రా.తె.4.14 పుబ్బ మ.1.58 **(వ.రా.9.44ల11.27)** వజ్ర ఉ.6.36 బవ రా.తె.4.14
5.41	6.51	13	సోమ	నవమి పూర్తి ఉత్తర మ.3.54 **(వ.రా.1.06ల2.51)** సిద్ధి ఉ.6.34 బాల సా.4.56
5.42	6.51	14	మంగ	నవమి ఉ.5.44 హస్త సా.6.12 **(వ.రా.3.03ల4.49)** వ్యతీ ఉ.6.51 తైతు సా.6.37
5.42	6.52	15	బుధ	దశమి ఉ.7.34 చిత్త రా.8.45 **(వ.రా.2.57ల4.43)** వరీ ఉ.7.22 వణి రా.8.33 మృగశిర 3 రవి ఉ.5.57 **మిథునమాసారంభం.**
5.42	6.52	16	గురు	ఏకాదశి ఉ.9.33 స్వాతి రా.11.22 **(వ.రా.తె.5.33ల)** పరి ఉ.8.01 బవ రా.10.34 **సర్వేషాం ఏకాదశి, గురువారైకాదశి వ్రతం.**
5.42	6.52	17	శుక్ర	ద్వాదశి ఉ.11.33 విశాఖ రా.1.54 **(శే.వ.ఉ.7.19)** శివ ఉ.8.41 కౌల రా.12.30 **శ్రీకూర్మజయంతి, రామలక్ష్మణ ద్వాదశి.**
5.42	6.52	18	శని	త్రయోదశి మ.1.23 అనూరాధ రా.తె.4.12 **(వ.ఉ.6.17ల8.02)** సిద్ధ ఉ.9.14 గర రా.2.11 **శనిత్రయోదశి.**
5.42	6.52	19	ఆది	చతుర్దశి మ.2.54 జ్యేష్ఠ పూర్తి **(వ.ఉ.10.15ల11.58)** సాధ్య ఉ.9.33 విష్టి రా.3.30
5.43	6.53	20	సోమ	◯ పూర్ణిమ సా.4.00 జ్యేష్ఠ ఉ.6.08 **(వర్జ్యం లేదు)** శుభ ఉ.9.34 బాల రా.తె.4.22 **ఏరువాకపూర్ణిమ, వృషభపూజ, వటసావిత్రీవ్రతం.**

	బు	ర శు	చ
కే	**6-6-16**		
	సోమవారం		గు రా
	కు శ		

	బు	ర శు	చ
కే	**7-6-16**		
	మంగళవారం		గు రా
	కు శ		

	బు	ర శు	
కే	**8-6-16**		చ
	బుధవారం		గు రా
	కు శ		

	బు	ర శు	
కే	**9-6-16**		చ
	గురువారం		గు రా
	కు శ		

	బు	ర శు	
కే	**10-6-16**		చ
	శుక్రవారం		గు రా
	కు శ		

		ర శు బు	
కే	**11-6-16**		
	శనివారం		గు రా చ
	కు శ		

		ర శు బు	
కే	**12-6-16**		
	ఆదివారం		గు రా చ
	కు శ		

జ్యేష్ఠ శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష
6	6.16	8.28	10.40	12.47	2.52	5.02	7.15	9.22	11.13	12.52	2.27	4.13
7	6.13	8.25	10.37	12.44	2.49	4.59	7.12	9.19	11.10	12.49	2.24	4.09
8	6.09	8.21	10.33	12.40	2.45	4.55	7.08	9.15	11.06	12.45	2.20	4.05
9	6.05	8.17	10.29	12.36	2.41	4.51	7.04	9.11	11.02	12.41	2.16	3.61
10	5.61	8.13	10.25	12.32	2.37	4.47	6.60	9.07	10.58	12.37	2.12	3.57
11	5.57	8.09	10.21	12.28	2.33	4.43	6.56	9.03	10.54	12.33	2.08	3.53
12	5.53	8.05	10.17	12.24	2.29	4.39	6.52	8.59	10.50	12.29	2.04	3.49
13	5.49	8.01	10.13	12.20	2.25	4.35	6.49	8.56	10.47	12.26	1.61	3.46
14	5.46	7.58	10.10	12.17	2.22	4.32	6.45	8.52	10.43	12.22	1.58	3.43
తేది	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష
15	7.55	10.07	12.14	2.20	4.29	6.43	8.49	10.41	12.19	1.55	3.39	5.39
16	7.51	10.03	12.10	2.16	4.25	6.39	8.45	10.37	12.15	1.51	3.35	5.35
17	7.47	9.59	12.06	2.12	4.21	6.35	8.41	10.33	12.11	1.47	3.31	5.31
18	7.43	9.55	12.02	2.08	4.17	6.31	8.37	10.29	12.07	1.43	3.27	5.26
19	7.38	9.50	11.57	2.03	4.12	6.26	8.32	10.24	12.02	1.38	3.23	5.23
20	7.35	9.47	11.54	2.00	4.09	6.23	8.29	10.21	11.59	1.35	3.19	5.19

		ర శు బు	
కే	**13-6-16**		
	సోమవారం		గు రా
	కు శ		చ

		ర శు బు	
కే	**13-6-16**		
	సోమవారం		గు రా
	కు శ		చ

		ర శు బు	
కే	**14-6-16**		
	మంగళవారం		గు రా
	కు శ		చ

		ర శు బు	
కే	**15-6-16**		
	బుధవారం		గు రా
	కు శ		చ

కుజ

17 విశాఖ 3 రా. 11.45

బుధ

8 కృత్తిక 2 ఉ. 9.53
11 కృత్తిక 3 ఉ. 5.32
13 కృత్తిక 4 సా. 6.01
15 రోహిణి 1 రా. 1.21
17 రోహిణి 2 రా. 4.43
19 రోహిణి 3 రా. 4.57

శుక్ర

7 మృగశిర 1 రా. 7.23
10 మృగశిర 2 మ. 12.29
13 మృగశిర 3 ఉ. 5.36
15 మృగశిర 4 రా. 10.43
18 ఆర్ద్ర మ. 3.51

		బు	ర శు
కే	**16-6-16**		
	గురువారం		గు రా
	కు శ	చ	

		బు	ర శు
కే	**17-6-16**		
	శుక్రవారం		గు రా
	కు శ	చ	

		బు	ర శు
కే	**18-6-16**		
	శనివారం		గు రా
	చ శ	కు	

		బు	ర శు
కే	**19-6-16**		
	ఆదివారం		గు రా
	చ శ	కు	

		బు	ర శు
కే	**20-6-16**		
	సోమవారం		గు రా
	చ శ	కు	

జ్యేష్ఠ మాసము – బహుళ పక్షము 21 జూన్ నుండి 4 జూలై 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖినామ సం॥ జ్యేష్ఠ–కృష్ణ–గ్రీష్మఋతువు–ఉత్తరాయణం (శక సం॥ 1938 – కలిగత సం॥ 5117) సం॥ 2016–17
5.43	6.53	21	మంగ	బహుళ పాడ్యమి సా.4.37 మూల ఉ.7.37 **(వ.ఉ.5.55ల7.37 తి.సా.5.37ల7.17)** శుక్ల ఉ.9.14 తైతు రా.తె.4.45
5.43	6.53	22	బుధ	❖విదియ సా.4.44 పూర్వాషాఢ ఉ.8.37 **(వ.సా.4.46ల6.23)** బ్రహ్మ ఉ.8.29 వణి రా.తె.4.36 ఆర్ద్ర 1 రవి ఉ.6.43
5.43	6.53	23	గురు	తదియ సా.4.21 ఉత్తరాషాఢ ఉ.9.06 **(వ.మ.1.06ల2.42)** ఐంద్ర ఉ.7.21 బవ రా.3.58 **సంకష్టహరచతుర్థి**
5.44	6.54	24	శుక్ర	చవితి మ.3.29 శ్రవణం ఉ.9.07 **(వ.మ.1.02ల2.36)** విష్కం రా.3.54 కౌల రా.2.53
5.44	6.54	25	శని	పంచమి మ.2.11 ధనిష్ఠ ఉ.8.42 **(వ.మ.3.39ల5.11)** ప్రీతి రా.1.40 గర రా.1.23 ఆర్ద్ర 2 రవి రా.7.07 **పంచమి–షష్ఠి**
5.44	6.54	26	ఆది	షష్ఠి మ.12.30 శతభిషం ఉ.7.53 **(వ.మ.1.58ల3.29)** ఆయు రా.11.10 విష్టి రా.11.33
5.44	6.54	27	సోమ	సప్తమి ఉ.10.32 పూర్వాభాద్ర ఉ.6.45 త.ఉత్తరాభాద్ర రా.తె.5.22 **(వ.మ.3.47ల5.17)** సౌభా రా.8.26 బాల రా.9.27 **త్రిలోచనపూజ.**
5.44	6.54	28	మంగ	అష్టమి ఉ.8.19 రేవతి రా.3.48 **(వ.సా.4.35ల6.04)** శోభ సా.5.32 తైతు రా.7.08
5.45	6.54	29	బుధ	నవమి ఉ.5.56 త.దశమి రా.3.28 అశ్విని రా.2.09 **(వ.రా.10.25ల11.54)** అతి మ.2.31 గర ఉ.5.56 త.విష్టి రా.3.28 ఆర్ద్ర 3 రవి ఉ.7.30
5.45	6.54	30	గురు	ఏకాదశి రా.12.59 భరణి రా.12.29 **(వ.ఉ.11.05ల12.34)** సుక ఉ.11.28 బాల రా.12.59 **స్మార్తఏకాదశి**
5.45	6.54	1	శుక్ర	ద్వాదశి రా.10.36 కృత్తిక రా.10.54 **(వ.ఉ.11.41ల1.10)** శూల రా.తె.5.30 తైతు రా.10.36 **మధ్వ, వైష్ణవ ఏకాదశి.**
5.46	6.55	2	శని	త్రయోదశి రా.8.21 రోహిణి రా.9.28 **(వ.మ.1.56ల3.26 తి.రా.2.47ల4.18)** గండ రా.2.42 వణి రా.8.21 ఆర్ద్ర 4 రవి రా.7.58 **మాసశివరాత్రి, సామాన్య శనిత్రయోదశి.**
5.46	6.55	3	ఆది	చతుర్దశి సా.6.21 మృగశిర రా.8.17 **(వ.రా.4.22ల)** వృద్ధి రా.12.07 శకు సా.6.21 త. చతు రా.తె.5.27 **అమావాస్యోపవాసం.**
5.46	6.55	4	సోమ	● అమావాస్య సా.4.39 ఆర్ద్ర రా.7.23 **(శే.వ.ఉ.5.54)** ధృవ రా.9.47 కింస్తు రా.3.55 **సోమవతీఅమావాస్య, వటసావిత్రీవ్రతం.**

		బు	ర శు
కే	21-6-16		
	మంగళవారం		గు రా
చ	శ	కు	

		బు	ర శు
కే	22-6-16		
	బుధవారం		గు రా
చ	శ	కు	

		బు	ర శు
కే	23-6-16		
చ	గురువారం		గు రా
	శ	కు	

		బు	ర శు
కే	24-6-16		
చ	శుక్రవారం		గు రా
	శ	కు	

		బు	ర శు
చ కే	25-6-16		
	శనివారం		గు రా
	శ	కు	

		బు	ర శు
చ కే	26-6-16		
	ఆదివారం		గు రా
	శ	కు	

చ		బు	ర శు
కే	27-6-16		
	సోమవారం		గు రా
	శ	కు	

చ		బు	ర శు
కే	28-6-16		
	మంగళవారం		గు రా
	శ	కు	

చ			బు ర శు
కే	29-6-16		
	బుధవారం		గు రా
	శ	కు	

	చ		బు ర శు
కే	30-6-16		
	గురువారం		గు రా
	శ	కు	

		చ	బు ర శు
కే	1-7-16		
	శుక్రవారం		గు రా
	శ	కు	

		చ	బు ర శు
కే	2-7-16		
	శనివారం		గు రా
	శ	కు	

		చ	బు ర శు
కే	3-7-16		
	ఆదివారం		గు రా
	శ	కు	

		చ	ర శు బు
కే	4-7-16		
	సోమవారం		గు రా
	శ	కు	

జ్యేష్ఠ బహుళ పక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష
21	7.31	9.43	11.50	1.56	4.05	6.19	8.25	10.17	11.55	1.31	3.15	5.15
22	7.27	9.39	11.46	1.52	4.01	6.15	8.21	10.13	11.51	1.27	3.11	5.11
23	7.23	9.35	11.43	1.48	3.57	6.11	8.17	10.09	11.47	1.23	3.08	5.08
24	7.19	9.32	11.40	1.45	3.54	6.08	8.14	10.06	11.44	1.20	3.04	5.04
25	7.16	9.28	11.36	1.41	3.50	6.04	8.10	10.02	11.40	1.16	3.00	4.59
26	7.11	9.23	11.31	1.36	3.45	5.59	8.05	9.57	11.35	1.11	2.55	4.55
27	7.07	9.19	11.27	1.32	3.41	5.55	8.01	9.53	11.31	1.07	2.51	4.51
28	7.03	9.15	11.23	1.28	3.34	5.48	7.54	9.46	11.25	1.01	2.48	4.48
29	7.00	9.12	11.20	1.25	3.31	5.45	7.51	9.42	11.21	12.58	2.44	4.44
30	6.56	9.08	11.16	1.21	3.28	5.41	7.47	9.38	11.18	12.54	2.40	4.39
1	6.51	9.03	11.11	1.16	3.25	5.39	7.45	9.35	11.15	12.51	2.36	4.36
2	6.48	9.00	11.08	1.13	3.22	5.36	7.42	9.33	11.12	12.48	2.33	4.32
3	6.44	8.56	11.04	1.09	3.18	5.32	7.38	9.30	11.08	12.44	2.29	4.28
4	6.40	8.52	11.00	1.05	3.14	5.28	7.34	9.26	11.04	12.40	2.25	4.25

బుధ

21 రోహిణి 4 రా. 4.35
23 మృగశిర 1 రా. 10.06
25 మృగశిర 2 మ. 3.50
27 మృగశిర 3 ఉ. 8.08
28 మృగశిర 4 రా. 11.15
30 ఆర్ద్ర 1 మ. 1.28
1 ఆర్ద్ర 2 రా. 3.01
3 ఆర్ద్ర 3 సా. 4.07
4 ఆర్ద్ర 4 రా. 4.58

గురు

3 పుబ్బ 4 సా. 5.51

శుక్ర

21 ఆర్ద్ర 2 ఉ. 8.58
23 ఆర్ద్ర 3 రా. 2.06
26 ఆర్ద్ర 4 రా. 7.13
29 పునర్వసు 1 మ. 12.19
1 పునర్వసు 2 రా. 5.25
4 పునర్వసు 3 రా. 10.31

బ్రహ్మశ్రీ ప్రశాంత్ జ్యోషి సిద్ధాంతి

శ్రీశ్రీశ్రీ పద్మాలయ జ్యోతిష్యాలయము,

ఇ.నెం. 2-3-45, పెద్దబజార్, ఇందూరు (నిజామాబాద్)

సెల్ : 9848833913

ఆషాఢ మాసము - శుక్ల పక్షము 5 జులై నుండి 19 జులై 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం. ఆషాఢ-శుక్ల-గ్రీష్మఋతువు-ఉత్తర/దక్షిణాయనం (శక సం.1938- కలిగత సం. 5117) సం.2016-17
5.47	6.55	5	మంగ	శుద్ధ పాడ్యమి మ.3.18 పునర్వసు సా.6.52 **(వ.ఉ.7.07ల8.40 తి.రా.2.50ల4.25)** వ్యాఘా రా.7.46 బాల రా.2.47 **చంద్రోదయం**
5.47	6.55	6	బుధ	❖విదియ మ.2.23 పుష్యమి సా.6.47 **(వర్జ్యం లేదు)** హర్ష సా.6.06 తైతు రా.2.06 పునర్వసు 1 రవి ఉ.8.27 **శ్రీజగన్నాథరథయాత్ర, విదియ-తదియ**
5.47	6.55	7	గురు	తదియ మ.1.57 ఆశ్రేష రా.7.11 **(వ.ఉ.7.47ల9.24)** వజ్ర సా.4.50 వణి రా.1.55
5.47	6.55	8	శుక్ర	చవితి మ.2.01 మఖ రా.10.04 **(వ.ఉ.7.37ల9.16 తి.రా.తె.4.31ల)** సిద్ధి మ.3.57 బవ రా.2.14
5.48	6.55	9	శని	పంచమి మ.2.35 పుబ్బ రా.9.27 **(శే.వ.ఉ.6.12 తి.రా.తె.5.12ల)** వ్యతీ మ.3.29 కౌల రా.3.03 పునర్వసు 2 రవి రా.8.51 **స్కందపంచమి**
5.48	6.55	10	ఆది	షష్ఠి మ.3.38 ఉత్తర రా.11.18 **(శే.వ.ఉ.6.55)** వరీ మ.3.23 గర రా.4.20 **కుమారషష్ఠి**
5.48	6.55	11	సోమ	సప్తమి సా.5.07 హస్త రా.1.31 **(వ.ఉ.8.28ల10.12)** పరి మ.3.37 వణి సా.5.07
5.48	6.54	12	మంగ	అష్టమి సా.6.55 చిత్త రా.4.01 **(వ.ఉ.10.21ల12.07)** శివ సా.4.06 బవ సా.6.55
5.49	6.54	13	బుధ	నవమి రా.10.54 స్వాతి పూర్తి **(వ.ఉ.10.13ల11.59)** సిద్ధ సా.4.44 కౌల రా.10.54 పునర్వసు 3 రవి ఉ.9.19 **శుక్రమూఢమ సమాప్తం.**
5.49	6.54	14	గురు	దశమి రా.10.54 స్వాతి ఉ.6.38 **(వ.మ.12.49ల2.35)** సాధ్య సా.5.25 గర రా.10.54
5.50	6.54	15	శుక్ర	ఏకాదశి రా.12.44 విశాఖ ఉ.9.11 **(వ.మ.1.35ల3.20)** శుభ సా.5.59 విష్టి రా.12.44 **సర్వేషాం తొలిఏకాదశి, చాతుర్మాస్యవ్రతారంభం.**
5.50	6.54	16	శని	ద్వాదశి రా.2.17 అనూరాధ ఉ.11.34 **(వ.సా.5.38ల7.22)** శుక్ల సా.6.22 బాల రా.2.17 పునర్వసు 4 రవి రా.9.40 **కర్కాటకమాసారంభం, దక్షిణాయనపుణ్యకాలం, వాసుదేవద్వాదశి.**
5.50	6.54	17	ఆది	త్రయోదశి రా.3.25 జ్యేష్ఠ మ.1.35 **(వర్జ్యం లేదు)** బ్రహ్మ సా.6.27 తైతు రా.3.25
5.51	6.54	18	సోమ	చతుర్దశి రా.4.04 మూల మ.3.11 **(వ.మ.1.28ల3.10 తి.రా.1.13ల2.53)** ఐంద్ర సా.6.10 వణి రా.4.04
5.51	6.54	19	మంగ	◯ పూర్ణిమ రా.4.14 పూర్వాషాఢ సా.4.17 **(వ.రా.12.29ల2.07)** వైధృ సా.5.30 బవ రా.4.14 **వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ.**

			ర శు చ బు
కే	**5-7-16**		
	మంగళవారం		గు రా
	శ	కు	

			ర శు బు
కే	**6-7-16**		చ
	బుధవారం		గు రా
	శ	కు	

			ర శు బు
కే	**7-7-16**		చ
	గురువారం		గు రా
	శ	కు	

			ర బు
కే	**8-7-16**		శు
	శుక్రవారం		చ గు రా
	శ	కు	

			ర బు
కే	**9-7-16**		శు
	శనివారం		చ గు రా
	శ	కు	

కే			ర బు
	10-7-16		శు
	ఆదివారం		గు రా
	శ	కు	చ

కే			ర బు
	11-7-16		శు
	సోమవారం		గు రా
	శ	కు	చ

ఆషాఢ శుక్ల పక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష
5	6.37	8.49	10.57	1.02	3.11	5.25	7.31	9.23	11.01	12.37	2.22	4.21
6	6.33	8.45	10.53	12.58	3.07	5.21	7.27	9.19	10.57	12.33	2.18	4.17
7	6.29	8.41	10.49	12.54	3.03	5.17	7.23	9.15	10.53	12.29	2.13	4.12
8	6.24	8.36	10.44	12.49	2.58	5.12	7.18	9.10	10.48	12.24	2.09	4.09
9	6.21	8.33	10.41	12.46	2.55	5.09	7.15	9.07	10.45	12.21	2.06	4.05
10	6.17	8.29	10.37	12.42	2.51	5.05	7.11	9.03	10.41	12.17	2.02	3.61
11	6.13	8.25	10.33	12.38	2.47	5.01	7.07	8.59	10.37	12.13	1.57	3.57
12	6.09	8.21	10.29	12.36	2.43	4.57	7.03	8.55	10.33	12.09	1.54	3.53
13	6.05	8.17	10.25	12.30	2.39	4.53	6.59	8.51	10.29	12.05	1.50	3.49
14	6.01	8.13	10.21	12.26	2.35	4.49	6.55	8.48	10.25	12.01	1.46	3.46
15	5.58	8.10	10.17	12.22	2.31	4.45	6.51	8.43	10.21	11.57	1.42	3.42
16	5.54	8.06	10.13	12.18	2.27	4.41	6.47	8.39	10.17	11.53	1.38	3.38
తేది	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు
17	8.02	10.09	12.15	2.25	4.38	6.45	8.36	10.15	11.50	1.35	3.35	5.47
18	7.59	10.06	12.12	2.22	4.35	6.42	8.33	10.12	11.47	1.32	3.32	5.43
19	7.55	10.02	12.08	2.18	4.31	6.38	8.29	10.08	11.43	1.28	3.28	5.39

కే			ర బు
	12-7-16		శు
	మంగళవారం		గు రా
	శ	కు	చ

కే			ర బు
	13-7-16		శు
	బుధవారం		గు రా
	కుశ	చ	

కే			ర
	14-7-16		బు శు
	గురువారం		గు రా
	కుశ	చ	

కుజ

12	విశాఖ 4	మ.2.19

బుధ

6	పునర్వసు 1	సా.5.48
8	పునర్వసు 2	ఉ.6.46
9	పునర్వసు 3	రా.8.02
11	పునర్వసు 4	ఉ.9.46
12	పుష్యమి 1	రా.12.06
14	పుష్యమి 2	మ.3.11
16	పుష్యమి 3	ఉ.7.07
17	పుష్యమి 4	రా.12.02
19	ఆశ్లేష 1	సా.6.02

శుక్ర

7	పునర్వసు 4	మ.3.36
10	పుష్యమి 1	ఉ.8.41
12	పుష్యమి 2	రా.1.47
15	పుష్యమి 3	సా.6.52
18	పుష్యమి 4	ఉ.11.58

శని

8	అనూ 4	రా.12.30

కే			ర
	15-7-16		బు శు
	శుక్రవారం		గు రా
	చ కుశ		

కే			ర
	16-7-16		బు శు
	శనివారం		గు రా
	చ కుశ		

కే			ర
	17-7-16		బు శు
	ఆదివారం		గు రా
	చ కుశ		

కే	**18-7-16**		ర బు శు
	సోమవారం		గు రా
చ	కు శ		

కే	**19-7-16**		ర బు శు
	మంగళవారం		గు రా
చ	కు శ		

దక్షిణాయనపుణ్యకాలం
16.07.2016, శనివారం
రా.9.40 ని.లకు ప్రవేశం.
ప్రవేశానికి ముందే పర్వకాలం

ఆషాఢ మాసము – బహుళ పక్షము 20 జులై నుండి 2 ఆగస్టు 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ మన్మథ నామ సం॥ ఆషాఢ –కృష్ణ–గ్రీష్మఋతువు–దక్షిణాయనం (శక సం॥ 1938 – కలిగత సం॥ 5117) సం॥ 2016–17
5.52	6.53	20	బుధ	❖బహుళ పాడ్యమి రా.3.53 ఉత్తరాషాఢ సా.4.54 **(వ.రా.8.55ల10.31)** విష్కం సా.4.26 కౌల రా.3.53 పుష్యమి 1 రవి ఉ.10.00
5.52	6.53	21	గురు	విదియ రా.3.03 శ్రవణం సా.5.01 **(వ.రా.8.57ల10.31)** ప్రీతి మ.2.57 గర రా.3.03
5.52	6.53	22	శుక్ర	తదియ రా.1.47 ధనిష్ఠ వ.4.41 **(వ.రా.11.39ల1.12)** ఆయు మ.1.07 విష్టి రా.1.47
5.52	6.53	23	శని	చవితి రా.12.08 శతభిషం మ.3.57 **(వ.రా.10.03ల11.34)** సౌభా ఉ.10.56 బాల రా.12.08 పుష్యమి 2 రవి రా.10.08 **సంకష్టహరచతుర్థి**
5.53	6.52	24	ఆది	పంచమి రా.10.11 పూర్వాభాద్ర మ.2.53 **(వ.రా.11.56ల1.26)** అతి రా.తె.5.46 తైతు రా.10.11
5.53	6.52	25	సోమ	షష్ఠి రా.9.59 ఉత్తరాభాద్ర మ.1.32 **(వ.రా.12.46ల2.15)** సుక రా.2.54 వణి రా.9.59
5.54	6.52	26	మంగ	సప్తమి సా.5.37 రేవతి మ.12.01 **(వర్జ్యం లేదు)** ధృతి రా.11.54 బవ సా.5.37 త.బాల రా.4.23
5.54	6.52	27	బుధ	అష్టమి మ.3.09 అశ్విని ఉ.10.22 **(వ.ఉ.6.38ల8.07 తి.రా.7.18ల8.47)** శూల రా.8.50 తైతు రా.1.55 పుష్యమి 3 రవి ఉ.10.22 **అష్టమి–నవమి**
5.54	6.52	28	గురు	నవమి మ.12.41 భరణి ఉ.8.42 **(వ.రా.7.53ల9.22)** గండ సా.5.47 వణి వణి.11.28
5.54	6.51	29	శుక్ర	దశమి ఉ.10.17 కృత్తిక ఉ.7.05 త.రోహిణి రా.తె.5.36 **(వ.రా.10.05ల11.35)** వృద్ధి మ.2.49 బవ రా.9.08
5.55	6.51	30	శని	ఏకాదశి ఉ.8.02 మృగశిర రా.తె.4.21 **(వ.ఉ.10.54ల12.25)** ధృవ ఉ.11.58 కౌల సా.6.59 పుష్యమి 4 రవి రా.10.26 **సర్వేషాం ఏకాదశి**
5.55	6.50	31	ఆది	ద్వాదశి ఉ.6.01 త.త్రయోదశి రా.తె.4.17 ఆర్ద్ర రా.3.23 **(వ.మ.12.24ల1.56)** వ్యాఘా ఉ.9.20 తైతు ఉ.6.01 త.వణి రా.తె.4.17
5.56	6.50	1	సోమ	చతుర్దశి రా.2.55 పునర్వసు రా.2.46 **(వ.మ.3.04ల4.37)** వజ్ర రా.తె.4.51 శకు రా.2.55 **మాసశివరాత్రి**
5.56	6.49	2	మంగ	● అమావాస్య రా.1.59 పుష్యమి రా.2.35 **(వ.ఉ.10.42ల12.17)** సిద్ధి రా.3.06 నాగ రా.1.59 **అమావాస్యోపవాసం, చుక్కలఅమావాస్య.**

కే	20-7-16		ర బు శు
చ	బుధవారం		గు రా
	కు శ		

కే	21-7-16		ర బు శు
చ	గురువారం		గు రా
	కు శ		

చ కే	22-7-16		ర బు శు
	శుక్రవారం		గు రా
	కు శ		

చ కే	23-7-16		ర బు శు
	శనివారం		గు రా
	కు శ		

చ కే	24-7-16		ర బు శు
	ఆదివారం		గు రా
	కు శ		

చ			
కే	25-7-16		ర బు శు
	సోమవారం		గు రా
	కు శ		

చ			
కే	26-7-16		ర బు శు
	మంగళవారం		గు రా
	కు శ		

	చ		
కే	27-7-16		ర బు శు
	బుధవారం		గు రా
	కు శ		

	చ		
కే	28-7-16		ర బు శు
	గురువారం		గు రా
	కు శ		

ఆషాఢ బహుళ పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు
20	7.51	9.58	12.04	2.14	4.27	6.34	8.26	10.04	11.39	1.24	3.24	5.35
21	7.48	9.54	12.00	2.10	4.23	6.30	8.22	10.00	11.35	1.20	3.20	5.31
22	7.43	9.50	11.56	2.06	4.19	6.26	8.18	9.56	11.31	1.16	3.16	5.27
23	7.39	9.46	11.52	2.02	4.15	6.22	8.14	9.52	11.27	1.12	3.12	5.23
24	7.35	9.42	11.48	1.58	4.11	6.18	8.10	9.48	11.23	1.08	3.08	5.19
25	7.31	9.38	11.44	1.54	4.07	6.14	8.06	9.44	11.19	1.04	3.04	5.16
26	7.28	9.35	11.41	1.51	4.03	6.11	8.03	9.41	11.16	1.01	3.01	5.12
27	7.24	9.31	11.37	1.47	3.59	6.08	7.59	9.37	11.12	12.57	2.57	5.08
28	7.20	9.27	11.33	1.43	3.55	6.03	7.55	9.33	11.08	12.53	2.53	5.04
29	7.16	9.23	11.29	1.39	3.51	5.59	7.51	9.29	11.04	12.49	2.49	5.00
30	7.12	9.19	11.25	1.35	3.47	5.55	7.47	9.25	11.00	12.45	2.45	4.56
31	7.08	9.15	11.21	1.31	3.43	5.51	7.43	9.21	10.56	12.41	2.41	4.53
1	7.05	9.12	11.18	1.28	3.40	5.48	7.40	9.18	10.53	12.38	2.38	4.49
2	7.01	9.08	11.14	1.24	3.36	5.44	7.36	9.14	10.49	12.34	2.34	4.44

		చ	
కే	29-7-16		ర శు
	శుక్రవారం		బు గు రా
	కు శ		

కుజ

26 అనూ 1 ఉ.11.42

బుధ

21 ఆశ్లేష 2 మ.1.14
23 ఆశ్లేష 3 ఉ.9.44
25 ఆశ్లేష 4 ఉ.7.40
27 మఖ 1 ఉ.7.11
29 మఖ 2 ఉ.8.24
31 మఖ 3 ఉ.11.34
2 మఖ 4 సా.4.54

గురు

24 ఉత్తర 1 రా.8.36

శుక్ర

20 ఆశ్లేష 1 రాతె.5.05
23 ఆశ్లేష 2 రా.10.11
26 ఆశ్లేష 3 మ.3.15
29 ఆశ్లేష 3 ఉ.8.23
31 మఖ 1 రా.1.29

		చ	
కే	30-7-16		ర శు
	శనివారం		బు గు రా
	కు శ		

			చ
కే	31-7-16		ర శు
	ఆదివారం		బు గు రా
	కు శ		

			చ
కే	01-8-16		ర శు
	సోమవారం		బు గు రా
	కు శ		

కే	02-8-16		ర చ
	మంగళవారం		బు శు గు రా
	కు శ		

కృష్ణానదీ పుష్కరములు
12-8-2016 నుండి
23-8-2016 వరకు

శ్రావణమాసము – శుక్ల పక్షము 3 ఆగస్ట్ నుండి 18 ఆగస్ట్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ శ్రావణం–శుక్ల–వర్ష ఋతువు–దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
5.56	6.49	3	బుధ	❖శుద్ధ పాడ్యమి రా.1.31 ఆశ్రేష రా.2.51 **(వ.మ.3.31ల5.08)** వ్యతీ రా.1.44 బవ రా.1.31 ఆశ్రేష 1 రవి ఉ.10.28
5.56	6.48	4	గురు	విదియ రా.1.33 మఖ రా.3.38 **(వ.మ.3.14ల4.53)** వరీ రా.12.46 కౌల రా.1.33 **చంద్రోదయం**
5.57	6.48	5	శుక్ర	తదియ రా.2.06 పుబ్బ రా.తె.4.54 **(వ.మ.12.03ల1.44)** పరి రా.12.12 గర రా.2.06 **స్వర్ణగౌరీవ్రతం**
5.57	6.47	6	శని	చవితి రా.3.08 ఉత్తర పూర్తి **(వ.మ.12.37ల2.19)** శివ రా.12.01 విష్టి రా.3.08 ఆశ్రేష 2 రవి రా.10.11 **నాగులచవితి**
5.57	6.47	7	ఆది	పంచమి రా.తె.4.35 ఉత్తర ఉ.6.38 **(వ.మ.3.46ల5.30)** సిద్ధ రా.12.10 బాల రా.తె.4.35 **గరుడ,నాగపంచమిలు**
5.57	6.46	8	సోమ	షష్ఠి పూర్తి హస్త ఉ.8.46 **(వ.సా.5.35ల7.20)** సాధ్య రా.12.36 కౌల సా.5.27
5.58	6.46	9	మంగ	షష్ఠి ఉ.6.23 చిత్త ఉ.11.13 **(వ.సా.5.25ల7.11)** శుభ రా.1.12 గర రా.7.21
5.58	6.45	10	బుధ	సప్తమి ఉ.8.22 స్వాతి మ.1.49 **(వ.రా.8.01ల10.47)** శుక్ల రా.1.51 విష్టి రా.9.23 ఆశ్రేష 3 రవి ఉ.10.00
5.58	6.45	11	గురు	అష్టమి ఉ.10.23 విశాఖ సా.4.24 **(వ.రా.8.48ల10.33)** బ్రహ్మ రా.2.26 బాల రా.11.21
5.58	6.44	12	శుక్ర	నవమి మ.12.15 అనూరాధ సా.6.49 **(వ.రా.12.54ల2.38)** ఐంద్ర రా.2.50 తైతు రా.1.05 **వరలక్ష్మీవ్రతం, శ్రీకృష్ణానదీపుష్కరారంభం.**
5.58	6.44	13	శని	దశమి మ.1.50 జ్యేష్ఠ రా.10.55 **(వర్జ్యం లేదు)** వైధృ రా.2.58 వణి రా.2.29 ఆశ్రేష 4 రవి రా.9.37 **శాకవ్రతారంభం.**
5.58	6.43	14	ఆది	ఏకాదశి మ.3.01 మూల రా.10.37 **(వ.రా.8.54ల10.36)** విష్కం రా.2.45 బవ రా.3.26 **సర్వేషాంఏకాదశి**
5.59	6.43	15	సోమ	ద్వాదశి మ.3.43 పూర్వాషాఢ రా.11.50 **(వ.ఉ.8.42ల10.22)** ప్రీతి రా.2.08 కౌల రా.3.54 **దామోదరద్వాదశి**
5.59	6.42	16	మంగ	త్రయోదశి మ.3.55 ఉత్తరాషాఢ రా.12.33 **(వ.ఉ.8.04ల9.42 తి.రా.తె.4.35ల)** ఆయి రా.1.07 గర రా.3.50
5.59	6.42	17	బుధ	❖చతుర్దశి మ.3.37 శ్రవణం రా.12.46 **(శే.వ.ఉ.6.11 తి.రా.తె.4.43ల)** సౌభా రా.11.43 విష్టి రా.3.17 మఖ 1 రవి ఉ.9.03 **సింహమాసారంభం, ఋగ్వేదఉపాకర్మ**
6.00	6.41	18	గురు	○ పూర్ణిమ మ.2.50 ధనిష్ఠ రా.12.32 **(శే.వ.ఉ.6.18)** శోభ రా.9.56 బాల రా.2.16 **యజుర్వేదఉపాకర్మ, రాఖీపూర్ణిమ.**

కే	**03-8-16**		ర చ
	బుధవారం		బు శు గు రా
	కు శ		

కే	**04-8-16**		ర
	గురువారం		చ బు శు గు రా
	కు శ		

కే	**05-8-16**		ర
	శుక్రవారం		చ బు శు గు రా
	కు శ		

కే	**06-8-16**		ర
	శనివారం		చ బు శు గు రా
	కు శ		

కే	**07-8-16**		ర
	ఆదివారం		బు శు గు రా
	కు శ		చ

కే	**08-8-16**		ర
	సోమవారం		బు శు గు రా
	కు శ		చ

శ్రావణ శుక్ల పగటి లగ్నాంతకాలములు / **రాత్రి లగ్నాంతకాలములు**

తేది	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు
3	6.56	9.03	11.09	1.19	3.31	5.39	7.31	9.09	10.44	12.29	2.29	4.40
4	6.52	8.59	11.05	1.15	3.27	5.35	7.27	9.05	10.40	12.25	2.25	4.37
5	6.49	8.56	11.02	1.12	3.24	5.32	7.24	9.02	10.37	12.22	2.22	4.33
6	6.45	8.52	10.58	1.08	3.20	5.28	7.20	8.58	10.33	12.18	2.18	4.29
7	6.41	8.48	10.54	1.04	3.16	5.24	7.16	8.54	10.29	12.14	2.14	4.25
8	6.37	8.44	10.50	1.00	3.12	5.20	7.12	8.50	10.25	12.10	2.10	4.22
9	6.34	8.41	10.47	12.57	3.09	5.17	7.09	8.47	10.22	12.07	2.07	4.17
10	6.29	8.36	10.43	12.53	3.05	5.13	7.05	8.43	10.18	12.03	2.03	4.13
11	6.25	8.32	10.39	12.49	3.01	5.09	7.01	8.39	10.14	11.59	1.59	4.09
12	6.21	8.28	10.35	12.45	2.57	5.05	6.57	8.35	10.10	11.55	1.55	4.04
13	6.16	8.23	10.30	12.40	2.52	5.00	6.52	8.30	10.05	11.50	1.50	4.00
14	6.12	8.19	10.26	12.36	2.48	4.56	6.48	8.26	10.01	11.46	1.46	3.57
15	6.09	8.16	10.23	12.33	2.45	4.53	6.45	8.23	9.58	11.43	1.43	3.53
16	6.05	8.12	10.19	12.29	2.41	4.49	6.41	8.19	9.54	11.39	1.39	3.50
17	5.58	8.08	10.14	12.24	2.38	4.26	6.36	8.14	9.50	11.35	1.35	3.46
తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా
18	8.05	10.11	12.21	2.35	4.41	6.33	8.11	9.47	11.32	1.32	3.43	5.54

కే	**09-8-16**		ర
	మంగళవారం		బు శు గు రా
	కు శ	చ	

కే	**10-8-16**		ర
	బుధవారం		బు శు గు రా
	కు శ	చ	

కే	**11-8-16**		ర
	గురువారం		బు శు గు రా
	కు శ	చ	

కే	**12-8-16**		ర
	శుక్రవారం		బు శు రా
	చ కు శ		గు

	కుజ		9	పుబ్బ 3	రా.2.27		**శుక్ర**		17	పుబ్బ 3	ఉ.8.15
4	అనూ 2	రా.10.22	12	పుబ్బ 4	రా.10.15	3	మఖ 2	సా.6.34		**రాహు**	
12	అనూ 3	రా.7.40	15	ఉత్తర 1	రా.1.27	6	మఖ 3	ఉ.11.41	5	పుబ్బ 2	సా.4.35
	బుధ			**గురు**		8	మఖ 4	రా.4.48		**కేతు**	
4	పుబ్బ 1	రా.12.47	11	ఉత్తర 2	రా.9.28	11	పుబ్బ 1	రా.9.56	5	శతభిషం 4	సా.4.35
7	పుబ్బ 2	ఉ.11.42				14	పుబ్బ 2	మ.3.05			

కే	**13-8-16**		ర
	శనివారం		బు శు రా
	చ కు శ		గు

కే	**14-8-16**		ర
	ఆదివారం		బు శు రా
చ	కు శ		గు

కే	**15-8-16**		ర
	సోమవారం		బు శు రా
చ	కు శ		గు

కే	**16-8-16**		ర
	మంగళవారం		బు శు రా
చ	కు శ		గు

కే	**17-8-16**		
చ	**బుధవారం**		బు శు ర రా
	కు శ		గు

కే	**18-8-16**		
చ	**గురువారం**		బు శు ర రా
	కు శ		గు

శ్రావణమాసము – బహుళ పక్షము 19 ఆగస్ట్ నుండి 1 సెప్టెంబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ శ్రావణం–కృష్ణ–వర్షఋతువు–దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.00	6.40	19	ఆది	బహుళ పాడ్యమి మ.1.36 శతభిషం రా.11.53 **(వ.ఉ.7.32ల9.05)** అతి రా.7.48 తైతు రా.12.51 **పాడ్యమి–విదియ**
6.00	6.39	20	సోమ	విదియ మ.12.00 పూర్వాభాద్ర రా.10.53 **(వ.ఉ.6.01ల7.33)** సుక సా.5.22 వణి రా.11.04 మఖ 2 రవి రా.8.27 **అశూన్యశయనవ్రతం**
6.00	6.39	21	మంగ	తదియ ఉ.10.04 ఉత్తరాభాద్ర రా.9.36 **(వ.ఉ.7.58ల9.28)** ధృతి మ.2.42 బవ రా.9.01 **సంకష్టహరచతుర్థి**
6.01	6.38	22	బుధ	చవితి ఉ.7.54 త.పంచమి రా.తె.5.33 రేవతి రా.8.06 **(వ.ఉ.8.51ల10.21)** శూల మ.11.50 బాల ఉ.7.54 త.తైతు రా.తె.5.33
6.01	6.38	23	గురు	షష్ఠి రా.3.06 అశ్విని సా.6.28 **(వ.మ.2.44ల4.13 తి.రా.3.24ల4.53)** వృద్ధి రా.తె.5.45 వణి రా.3.06
6.01	6.37	24	శుక్ర	సప్తమి రా.12.39 భరణి సా.4.48 **(వ.రా.3.58ల5.27)** ధృవ రా.2.41 బవ రా.12.39 మఖ 3 రవి ఉ.7.34
6.01	6.36	25	శని	అష్టమి రా.10.15 కృత్తిక మ.3.09 **(వర్జ్యం లేదు)** వ్యాఘా రా.11.40 కౌల రా.10.15 **స్మార్తశ్రీకృష్ణాష్టమి**
6.01	6.35	26	ఆది	నవమి రా.8.01 రోహిణి మ.1.38 **(వ.ఉ.6.08ల7.37 తి.సా.6.55ల8.25)** హర్ష రా.8.46 గర రా.8.01 **వైష్ణవ శ్రీకృష్ణజయంతి.**
6.02	6.34	27	సోమ	దశమి సా.5.59 మృగశిర మ.12.19 **(వ.రా.8.21ల9.52)** వజ్ర సా.6.04 విష్టి సా.5.59 త.బవ రా.తె.5.05 మఖ 4 రవి సా.6.32
6.02	6.34	28	మంగ	ఏకాదశి సా.4.16 ఆర్ద్ర ఉ.11.17 **(వ.రా.10.55ల12.28)** సిద్ధి మ.3.36 కౌల రా.3.32 **సర్వేషాంఏకాదశి**
6.02	6.33	29	బుధ	ద్వాదశి మ.2.54 పునర్వసు ఉ.10.34 **(వ.సా.6.28ల8.02)** వ్యతీ మ.1.25 గర రా.2.22 **ద్వాదశి–త్రయోదశి**
6.02	6.32	30	గురు	❖త్రయోదశి మ.1.57 పుష్యమి ఉ.10.17 **(వ.రా.11.09ల12.45)** వరీ ఉ.11.34 విష్టి రా.1.39 పుబ్బ 1 రవి రా.తె.5.27 **మాసశివరాత్రి**
6.02	6.31	31	శుక్ర	చతుర్దశి మ.1.28 ఆశ్రేష ఉ.10.26 **(వ.రా.10.45ల12.23)** పరి ఉ.10.06 చతు రా.1.25 **అమావాస్యోపవాసం**
6.02	6.30	1	శని	● అమావాస్య మ.1.30 మఖ ఉ.11.05 **(వ.రా.7.28ల9.08)** శివ ఉ.9.01 కింస్తు రా.1.43 **పోలాలఅమావాస్య**

చ కే	19-8-16		
	శుక్రవారం		బు శు ర రా
	కు శ		గు

చ కే	20-8-16		
	శనివారం		బు శు ర రా
	కు శ		గు

చ			
కే	21-8-16		
	ఆదివారం		శు ర రా
	కు శ		బు గు

చ			
కే	22-8-16		
	సోమవారం		శు ర రా
	కు శ		బు గు

	చ		
కే	23-8-16		
	మంగళవారం		శు ర రా
	కు శ		బు గు

	చ		
కే	24-8-16		
	బుధవారం		శు ర రా
	కు శ		బు గు

		చ	
కే	25-8-16		
	గురువారం		శు ర రా
	కు శ		బు గు

		చ	
కే	26-8-16		
	శుక్రవారం		శు ర రా
	కు శ		బు గు

			చ
కే	27-8-16		
	శనివారం		ర రా
	కు శ		శు బు గు

శ్రావణ బహుళ పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా
19	8.01	10.07	12.17	2.31	4.37	6.29	8.07	9.43	11.28	1.28	3.39	5.50
20	7.57	10.03	12.13	2.27	4.33	6.25	8.03	9.39	11.24	1.24	3.35	5.46
21	7.53	9.59	12.09	2.23	4.29	6.21	7.59	9.35	11.20	1.20	3.31	5.42
22	7.49	9.55	12.05	2.19	4.25	6.17	7.55	9.31	11.16	1.16	3.27	5.38
23	7.45	9.51	12.01	2.15	4.21	6.13	7.51	9.27	11.12	1.12	3.23	5.34
24	7.41	9.47	11.57	2.11	4.17	6.09	7.47	9.23	11.08	1.08	3.19	5.30
25	7.37	9.43	11.53	2.07	4.13	6.05	7.43	9.19	11.04	1.04	3.15	5.26
26	7.33	9.39	11.49	2.03	4.09	6.01	7.39	9.15	11.00	1.01	3.11	5.23
27	7.30	9.36	11.46	2.00	4.06	5.58	7.36	9.12	10.57	12.57	3.08	5.19
28	7.26	9.32	11.42	1.56	4.02	5.54	7.32	9.08	10.53	12.53	3.04	5.15
29	7.22	9.28	11.38	1.52	3.58	5.50	7.28	9.04	10.49	12.49	3.01	5.11
30	7.18	9.24	11.34	1.48	3.54	5.46	7.24	9.00	10.45	12.45	2.56	5.06
31	7.13	9.19	11.29	1.43	3.49	5.41	7.19	8.55	10.40	12.40	2.51	5.02
1	7.09	9.15	11.25	1.39	3.45	5.37	7.15	8.51	10.36	12.36	2.47	4.58

			చ
కే	28-8-16		
	ఆదివారం		ర రా
	కు శ		శు బు గు

కుజ			బుధ			శుక్ర		
19	అనూ 4	రా.8.49	19	ఉత్తర 2	సా.5.13	19	పుబ్బ 4	రా.1.27
26	జ్యేష్ఠ 1	ఉ.9.03	24	ఉత్తర 3	మ.3.51	22	ఉత్తర 1	సా.6.40
1	జ్యేష్ఠ 2	ఉ.11.55		గురు		25	ఉత్తర 2	ఉ.11.53
			28	ఉత్తర 3	ఉ.10.51	27	ఉత్తర 3	రాతె.5.08
						30	ఉత్తర 4	రా.10.24

కే	29-8-16		చ
	సోమవారం		ర రా
	కు శ		శు బు గు

కే	30-8-16		చ
	మంగళవారం		ర రా
	కు శ		శు బు గు

కే	31-8-16		చ
	బుధవారం		ర రా
	కు శ		శు బు గు

కే	01-9-16		
	గురువారం		ర రా చ
	కు శ		శు బు గు

స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి
25.08.2016, శనివారం
వైష్ణవానాం శ్రీకృష్ణ జయంతి
26.08.2016, ఆదివారం

భాద్రపదమాసము – శుక్లపక్షము 2 సెప్టెంబర్ నుండి 16 సెప్టెంబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ భాద్రపద–శుక్ల –వర్షఋతువు–దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.03	6.30	2	శుక్ర	శుద్ధ పాడ్యమి మ.2.03 పుబ్బ మ.12.14 **(వ.రా.7.55ల9.35)** సిద్ధ ఉ.8.21 బాల రా.2.30 **చంద్రోదయం**
6.03	6.29	3	శని	విదియ మ.3.05 ఉత్తర మ.1.52 **(వ.రా.10.59ల12.43)** సాధ్య ఉ.8.03 తైతు రా.3.46 పుబ్బ 2 రవి సా.4.12
6.03	6.28	4	ఆది	తదియ సా.4.33 హస్త మ.3.55 **(వ.రా.12.42ల2.27)** శుభ ఉ.8.07 వణి రా.తె.5.25
				సామోపాకర్మ, షోడశ ఉమా, హరితాళికావ్రతాలు, బలరామజయంతి
6.03	6.27	5	సోమ	చవితి సా.6.21 చిత్త సా.6.18 **(వ.రా.12.29ల2.15)** శుక్ల ఉ.8.28 విష్టి సా.6.21 **వినాయకచవితి**
6.03	6.26	6	మంగ	పంచమి రా.8.21 స్వాతి రా.8.52 **(వ.రా.3.04ల4.50)** బ్రహ్మ ఉ.9.00 బాల రా.8.21 పుబ్బ 3 రవి రా.2.52
				ఋషిపంచమి
6.03	6.26	7	బుధ	షష్ఠి రా.10.24 విశాఖ రా.11.29 **(వ.రా.3.53ల5.38)** ఐంద్ర ఉ.9.38 తైతు రా.10.24 **సూర్య,పాపహరషష్ఠి**
6.03	6.25	8	గురు	సప్తమి రా.11.59 అనూరాధ రా.1.57 **(వర్జ్యం లేదు)** వైధృ ఉ.10.13 వణి రా.12.19
6.03	6.24	9	శుక్ర	అష్టమి రా.1.56 జ్యేష్ఠ రా.తె.4.08 **(వ.ఉ.8.03ల9.47)** విష్కం ఉ.10.38 బవ రా.1.56 **జ్యేష్ఠాష్టమి, రాధాష్టమి**
6.04	6.23	10	శని	నవమి రా.3.10 మూల రా.తె.5.55 **(వ.రా.తె.4.11ల5.55)** ప్రీతి ఉ.10.48 కౌల రా.3.10
				పుబ్బ 4 రవి మ.1.13 **నందనవమి, శ్రీమద్భాగవతజయంతి**
6.04	6.22	11	ఆది	దశమి రా.3.56 పూర్వాషాఢ పూర్తి **(వ.సా.4.03ల5.44)** ఆయు ఉ.10.38 గర రా.3.36 **క్షీరవ్రతారంభం**
6.04	6.22	12	సోమ	ఏకాదశి రా.తె.4.11 పూర్వాషాఢ ఉ.7.15 **(వ.మ.3.31ల5.10)** సౌభా ఉ.10.05 విష్టి రా.తె.4.11
				స్మార్త, వైష్ణవ ఏకాదశి, గురుమూఢమప్రారంభం
6.04	6.21	13	మంగ	❖ద్వాదశి రా.3.55 ఉత్తరాషాఢ ఉ.8.04 **(వ.మ.12.07ల1.44)** శోభ ఉ.9.08 బాల రా.3.55
				ఉత్తర 1 రవి రా.11.18 **మధ్వఏకాదశి, వామనజయంతి, కల్కిద్వాదశి**
6.04	6.20	14	బుధ	త్రయోదశి రా.3.10 శ్రవణం ఉ.8.25 **(వ.మ.12.23ల1.58)** అతి ఉ.7.47 తైతు రా.3.10
6.04	6.19	15	గురు	చతుర్దశి రా.1.59 ధనిష్ఠ ఉ.8.16 **(వ.మ.3.18ల4.51)** ధృతి రా.3.59 వణి రా.1.59 **అనంతవ్రతం**
6.04	6.19	16	శుక్ర	○ పూర్ణిమ రా.12.25 శతభిషం ఉ.7.43 **(వ.మ.1.52ల3.24)** శూల రా.1.35 బవ రా.12.25
				భార్గవరాకావ్రతం, ఉమామహేశ్వరవ్రతం, గజగౌరీవ్రతం.

కే	**02-9-16**		
	శుక్రవారం		ర రా చ
	కు శ		శు బు గు

కే	**03-9-16**		
	శనివారం		ర రా
	కు శ		చ శు బు గు

కే	**04-9-16**		
	ఆదివారం		ర రా
	కు శ		చ శు బు గు

కే	**05-9-16**		
	సోమవారం		ర రా
	కు శ		చ శు బు గు

కే	**06-9-16**		
	మంగళవారం		ర రా
	కు శ	చ	శు బు గు

కే	**07-9-16**		
	బుధవారం		ర రా
	కు శ	చ	శు బు గు

కే	**08-9-16**		
	గురువారం		ర రా
	కు శ చ		శు బు గు

కే	**09-9-16**		
	శుక్రవారం		ర రా
	కు శ చ		శు బు గు

కే	**10-9-16**		
	శనివారం		ర రా
	కు శ చ		శు బు గు

కే	**11-9-16**		
	ఆదివారం		ర రా బు
చ	కు శ		శు గు

కే	**12-9-16**		
	సోమవారం		ర రా బు
చ	కు శ		శు గు

కే	**13-9-16**		
చ	**మంగళవారం**		ర రా బు
	కు శ		శు గు

కే	**14-9-16**		
చ	**బుధవారం**		ర రా బు
	కు శ		శు గు

చ కే	**15-9-16**		
	గురువారం		ర రా బు
	కు శ		శు గు

చ కే	**16-9-16**		
	శుక్రవారం		ర రా బు
	కు శ		శు గు

భాద్రపద శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా
2	7.05	9.11	11.21	1.35	3.41	5.33	7.11	8.47	10.32	12.32	2.43	4.55
3	7.02	9.08	11.18	1.31	3.37	5.29	7.07	8.43	10.28	12.28	2.39	4.51
4	6.58	9.04	11.14	1.27	3.33	5.25	7.03	8.39	10.24	12.24	2.35	4.47
5	6.54	9.00	11.10	1.23	3.29	5.21	6.59	8.35	10.20	12.20	2.31	4.43
6	6.50	8.56	11.06	1.19	3.25	5.17	6.55	8.31	10.16	12.16	2.27	4.39
7	6.46	8.52	11.02	1.15	3.21	5.13	6.51	8.27	10.12	12.12	2.23	4.35
8	6.42	8.48	10.58	1.11	3.17	5.09	6.47	8.23	10.08	12.08	2.19	4.31
9	6.38	8.44	10.54	1.07	3.13	5.05	6.43	8.19	10.04	12.04	2.15	4.28
10	6.35	8.41	10.51	1.04	3.10	5.02	6.40	8.16	10.01	12.01	2.12	4.23
11	6.30	8.36	10.46	12.59	3.05	4.57	6.35	8.11	9.56	11.56	2.07	4.19
12	6.26	8.32	10.42	12.55	3.01	4.53	6.31	8.07	9.52	11.52	2.03	4.15
13	6.22	8.28	10.38	12.51	2.57	4.49	6.27	8.03	9.48	11.48	1.59	4.11
14	6.18	8.24	10.34	12.47	2.53	4.45	6.23	7.59	9.44	11.44	1.55	4.07
15	6.14	8.20	10.30	12.43	2.49	4.41	6.19	7.55	9.40	11.40	1.51	4.03
16	6.01	8.16	10.26	12.39	2.45	4.37	6.15	7.50	9.36	11.36	1.47	3.59

కుజ

7	జ్యేష్ఠ 3	ఉ.7.39
12	జ్యేష్ఠ 4	రా.9.52

బుధ

5	ఉత్తర 2	ఉ.11.19
9	ఉత్తర 1	సా.5.59
12	పుబ్బ 4	రా.2.01
16	పుబ్బ 3	మ.2.40

గురు

12 ఉత్తర 4 రాతె.5.40

శుక్ర

2	హస్త 1	మ.3.41
5	హస్త 2	ఉ.8.59
7	హస్త 3	రా.2.20
10	హస్త 4	రా.7.43
13	చిత్త 1	మ.1.08
16	చిత్త 2	ఉ.6.35

గురుమూఢమ ప్రారంభం 12-9-2016 సోమవారం

భాద్రపదమాసము – బహుళపక్షము 17 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ 2016 వరకు ❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ భాద్రపద–కృష్ణ–వర్షఋతువు–దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.04	6.18	17	శని	బహుళ పాడ్యమి రా. 10.31 పూర్వాభాద్ర ఉ.6.47 త.ఉత్తరాభాద్ర రా.తె.5.33 **(వ.మ.3.53ల5.24)** గండ రా. 10.57 కౌల రా,10.31 ఉత్తర 2 రవి ఉ.9.26 **కన్యమాసారంభం, మహాలయపక్షారంభం**
6.05	6.17	18	ఆది	విదియ రా. 8.23 రేవతి రా. 4.06 **(వ.సా.4.49ల6.19)** వృద్ధి రా. 8.06 గర రా. 8.23
6.05	6.16	19	సోమ	తదియ సా. 6.04 అశ్విని రా. 2.29 **(వ.రా.10.45ల12.14)** ధృవ సా. 5.06 విష్టి సా. 6.04 త.బవ రా.తె. 4.51 **సంకష్టహరచతుర్థి, భరణీమహాలయం, ఉండ్రాళ్ళతద్దె.**
6.05	6.15	20	మంగ	చవితి మ. 3.38 భరణి రా. 12.49 **(వ.ఉ.11.25ల12.54)** వ్యాఘా మ. 2.01 కౌల రా. 2.25 ఉత్తర 3 రవి రా. 7.08
6.05	6.14	21	బుధ	పంచమి మ. 1.12 కృత్తిక రా. 11.09 **(వ.ఉ.11.59ల1.28)** హర్ష ఉ. 10.55 గర రా. 12.00 **పంచమి–షష్ఠి**
6.05	6.13	22	గురు	షష్ఠి ఉ. 10.50 రోహిణి రా. 9.36 **(వ.మ.2.07ల3.36 తి.రా.2.52ల4.22)** సిద్ధి రా.తె. 4.54 విష్టి రా. 9.42
6.05	6.12	23	శుక్ర	సప్తమి ఉ. 8.37 మృగశిర రా. 8.14 **(వ.రా.తె.4.14ల5.45)** వృతీ రా. 2.07 బాల రా. 7.35 ఉత్తర 4 రవి రా.తె. 5.02
6.05	6.11	24	శని	అష్టమి ఉ. 6.37 త.నవమి రా.తె. 4.54 **(వర్జ్యం లేదు)** ఆర్ద్ర రా. 7.07 వరీ రా. 11.34 కౌల ఉ. 6.37 త.గర రా.తె. 4.54
6.06	6.10	25	ఆది	దశమి రా. 3.33 పునర్వసు సా. 6.20 **(వ.ఉ.6.43ల8.15 తి.రా.2.12ల3.46)** పరి రా. 9.17 విష్టి రా. 3.33
6.06	6.09	26	సోమ	ఏకాదశి రా. 2.38 పుష్యమి సా. 5.56 **(వర్జ్యం లేదు)** శివ రా. 7.20 బాల రా. 2.38 **స్మార్త, వైష్ణవఏకాదశి**
6.06	6.08	27	మంగ	❖ద్వాదశి రా. 2.10 ఆశ్రేష సా. 5.59 **(వ.ఉ.6.45ల8.21)** సిద్ధ సా. 5.44 తైతు రా. 2.10 హస్త 1 రవి మ. 2.23 **మధ్వఏకాదశి, యతీనాం మహాలయం.**
6.06	6.07	28	బుధ	త్రయోదశి రా. 2.14 మఖ సా. 6.31 **(వ.ఉ.6.15ల7.53 తి.రా.2.51ల4.31)** సాధ్య సా. 4.32 వణి రా. 2.14
6.06	6.07	29	గురు	చతుర్దశి రా. 2.48 పుబ్బ రా. 7.33 **(వ.రా.3.12ల4.54)** శుభ మ. 3.44 శకు రా. 2.48 **మాసశివరాత్రి**
6.07	6.06	30	శుక్ర	● అమావాస్య రా. 3.51 ఉత్తర రా. 9.05 **(వర్జ్యం లేదు)** శుక్ల మ. 3.19 నాగ రా. 3.51 హస్త 2 రవి రా. 11.36 **మహాలయఅమావాస్య, అమావాస్యోపవాసం, విశ్వకర్మజయంతి.**

చ			
కే	17-9-16 శనివారం		
			రా బు
	కు శ		ర శు గు

చ			
కే	18-9-16 ఆదివారం		
			రా బు
	కు శ		ర శు గు

	చ		
కే	19-9-16 సోమవారం		
			రా బు
కు	శ	శు	ర గు

	చ		
కే	20-9-16 మంగళవారం		
			రా బు
కు	శ	శు	ర గు

		చ	
కే	21-9-16 బుధవారం		
			రా బు
కు	శ	శు	ర గు

		చ	
కే	22-9-16 గురువారం		
			రా బు
కు	శ	శు	ర గు

			చ
కే	24-9-16 శనివారం		
			రా బు
కు	శ	శు	ర గు

కే	26-9-16 సోమవారం		చ
			రా బు
కు	శ	శు	ర గు

భాద్రపద బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా
17	6.03	8.12	10.22	12.36	2.42	4.33	6.12	7.47	9.32	11.32	1.44	3.56
తేది	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ
18	8.09	10.19	12.33	2.39	4.30	6.09	7.44	9.29	11.29	1.41	3.53	5.59
19	8.05	10.15	12.29	2.35	4.26	6.05	7.40	9.25	11.25	1.37	3.49	5.54
20	8.00	10.10	12.24	2.30	4.21	6.01	7.35	9.20	11.20	1.32	3.44	5.50
21	7.56	10.06	12.30	2.26	4.17	5.56	7.31	9.16	11.16	1.28	3.40	5.46
22	7.52	10.02	12.26	2.22	4.13	5.52	7.27	9.12	11.12	1.24	3.36	5.42
23	7.48	9.58	12.22	2.18	4.09	5.48	7.23	9.08	11.08	1.20	3.32	5.39
24	7.45	9.55	12.19	2.15	4.06	5.45	7.20	9.05	11.05	1.17	3.29	5.35
25	7.41	9.51	12.15	2.11	4.02	5.41	7.16	9.01	11.01	1.13	3.25	5.31
26	7.37	9.47	12.11	2.07	3.58	5.37	7.12	8.57	10.57	1.09	3.21	5.26
27	7.32	9.42	12.06	2.02	3.53	5.32	7.07	8.52	10.52	1.04	3.16	5.22
28	7.28	9.38	12.02	1.58	3.49	5.28	7.03	8.48	10.48	1.00	3.12	5.19
29	7.25	9.35	11.59	1.55	3.46	5.25	7.00	8.45	10.45	12.57	3.09	5.14
30	7.20	9.30	11.54	1.50	3.41	5.20	6.55	8.40	10.40	12.52	3.04	5.11

కుజ			గురు			శుక్ర		
18	మూల 1	ఉ.7.44	28	హస్త 1	సా.4.45	18	చిత్త 3	రా.12.05
23	మూల 2	మ.2.03	శని			21	చిత్త 4	సా.5.38
28	మూల 3	సా.5.19	17	జ్యేష్ఠ 1	సా.5.09	24	స్వాతి 1	ఉ.11.13
బుధ						26	స్వాతి 2	రా.4.50
27	పుబ్బ 4	రా.3.46				29	స్వాతి 3	రా.10.29

			చ
కే	23-9-16 శుక్రవారం		
			రా బు
కు	శ	శు	ర గు

			చ
కే	25-9-16 ఆదివారం		
			రా బు
కు	శ	శు	ర గు

కే	27-9-16 మంగళవారం		చ
			రా బు
కు	శ	శు	ర గు

కే	28-9-16 బుధవారం		
			రా బు చ
కు	శ	శు	ర గు

కే	29-9-16 గురువారం		
			రా బు చ
కు	శ	శు	ర గు

కే	30-9-16 శుక్రవారం		
			రా బు
కు	శ	శు	ర గు చ

బ్రహ్మశ్రీ ప్రశాంత్ జ్యోషి సిద్ధాంతి

శ్రీశ్రీశ్రీ పద్మాలయ జ్యోతిష్యాలయము,

ఇ.నెం.2-3-45, పెద్దబజార్, ఇందూరు (నిజామాబాద్)

సెల్ : 9848833913

ఆశ్వీజమాసము – శుక్లపక్షము 1 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ ఆశ్వీజ–శుక్ల– శరదృతువు –దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.07	6.05	1	శని	శుద్ధ పాడ్యమి రా.తె.5.21 హస్త రా.11.02 **(వ.ఉ.6.09ల7.52)** బ్రహ్మ మ.3.16 బవ రా.తె.5.21 **శరన్నవరాత్రారంభం**
6.07	6.04	2	ఆది	విదియ పూర్తి చిత్త రా.1.21 **(వ.ఉ.7.48ల9.33)** ఐంద్ర మ.3.31 బాల సా.6.15 **చంద్రోదయం**
6.07	6.03	3	సోమ	విదియ ఉ.7.12 స్వాతి రా.3.54 **(వ.ఉ.7.32ల9.18)** వైధృ సా.4.00 తైతు రా.8.12
6.07	6.02	4	మంగ	తదియ ఉ.9.15 విశాఖ పూర్తి **(వ.ఉ.10.06ల11.52)** విష్కం సా.4.35 వణి రా.10.18 హస్త 3 రవి ఉ.8.48
6.07	6.02	5	బుధ	చవితి ఉ.11.20 విశాఖ ఉ.6.31 **(వ.ఉ.10.56ల12.42)** ప్రీతి సా.5.09 బవ రా.12.20
6.08	6.01	6	గురు	పంచమి మ.1.17 అనూరాధ ఉ.9.01 **(వ.మ.3.08ల4.53)** ఆయు సా.5.36 కౌల రా.2.10
6.08	6.00	7	శుక్ర	షష్ఠి మ.2.57 జ్యేష్ఠ ఉ.11.17 **(వ.ఉ.11.26ల1.09)** సౌభా సా.5.48 గర రా.3.38 హస్త 4 రవి సా.5.44
6.08	5.59	8	శని	సప్తమి సా.4.13 మూల మ.1.10 **(వ.ఉ.11.20ల1.10)** శోభ సా.5.42 విష్టి రా.4.41 **శ్రీ సరస్వతీపూజ, త్రిరాత్రకలశస్థాపన.**
6.08	5.59	9	ఆది	అష్టమి సా.5.01 పూర్వాషాఢ మ.2.37 **(వ.రా.10.55ల12.34)** అతి సా.5.13 బాల రా.తె.5.14 **దుర్గాష్టమి, బతుకమ్మపండుగ**
6.08	5.58	10	సోమ	❖నవమి సా.5.18 ఉత్తరాషాఢ మ.3.33 **(వ.రా.7.37ల9.14)** సుక సా.4.21 తైతు రా.తె.5.15 **మహర్నవమి, గురుమూఢమ సమాప్తం** చిత్త 1 రవి రా.2.31
6.09	5.57	11	మంగ	దశమి సా.5.05 శ్రవణం సా.4.00 **(వ.రా.7.59ల9.34)** ధృతి మ.3.05 వణి రా.తె.4.47 **విజయదశమి**
6.09	5.56	12	బుధ	ఏకాదశి సా.4.22 ధనిష్ఠ మ.3.59 **(వ.రా.11.02ల12.36)** శూల మ.1.25 బవ రా.3.51 **సర్వేషాం ఏకాదశి**
6.09	5.56	13	గురు	ద్వాదశి మ.3.13 శతభిషం మ.3.31 **(వ.రా.9.41ల11.13)** గండ ఉ.11.24 కౌల రా.2.29 **గో,పద్మనాభ ద్వాదశి**
6.09	5.56	14	శుక్ర	త్రయోదశి మ.1.40 పూర్వాభాద్ర మ.2.40 **(వ.రా.11.48ల1.19)** వృద్ధి ఉ.9.04 గర రా.12.47 చిత్త 2 రవి ఉ.11.11 **త్రయోదశి - చతుర్దశి**
6.09	5.55	15	శని	చతుర్దశి ఉ.11.49 ఉత్తరాభాద్ర మ.1.30 **(వ.రా.12.47ల2.17)** వ్యాఘా రా.3.38 విష్టి రా.10.47 **కోజాగరవ్రతం**
6.09	5.55	16	ఆది	◯ పూర్ణిమ ఉ.9.42 రేవతి మ.12.05 **(వర్జ్యం లేదు)** హర్ష రా.12.39 బాల రా.8.34 **శరత్పూర్ణిమ, కుమారపూర్ణిమ**

కే	1-10-16		
	శనివారం		రా బు
కు	శ	శు	ర గు చ

కే	2-10-16		
	ఆదివారం		రా బు
కు	శ	శు	ర గు చ

కే	3-10-16		
	సోమవారం		రా బు
కు	శ	చ శు	ర గు

కే	4-10-16		
	మంగళవారం		రా బు
కు	శ	చ శు	ర గు

కే	5-10-16		
	బుధవారం		రా
కు	చ శ	శు	ర గు బు

కే	6-10-16		
	గురువారం		రా
కు	చ శ	శు	ర గు బు

ఆశ్వీజ శుద్ధ పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ
1	7.17	9.27	11.51	1.47	3.38	5.17	6.52	8.37	10.37	12.49	2.61	5.07
2	7.13	9.23	11.47	1.43	3.34	5.13	6.48	8.33	10.33	12.45	2.57	5.03
3	7.09	9.19	11.43	1.39	3.30	5.09	6.44	8.29	10.29	12.41	2.53	4.59
4	7.05	9.15	11.39	1.35	3.26	5.05	6.40	8.25	10.25	12.37	2.49	4.55
5	7.01	9.11	11.35	1.31	3.22	5.01	6.36	8.21	10.21	12.33	2.45	4.50
6	6.56	9.06	11.30	1.26	3.17	4.56	6.31	8.16	10.16	12.28	2.40	4.47
7	6.53	9.03	11.27	1.23	3.14	4.53	6.28	8.13	10.13	12.25	2.37	4.43
8	6.49	8.59	11.23	1.19	3.10	4.49	6.24	8.09	10.09	12.21	2.33	4.39
9	6.45	8.55	11.19	1.15	3.06	4.45	6.20	8.05	10.05	12.17	2.29	4.35
10	6.41	8.51	11.15	1.11	3.02	4.41	6.16	8.01	10.01	12.13	2.25	4.30
11	6.36	8.46	11.10	1.06	2.57	4.36	6.11	7.56	9.56	12.08	2.20	4.27
12	6.33	8.43	11.07	1.03	2.54	4.33	6.08	7.53	9.53	12.05	2.17	4.23
13	6.29	8.39	11.03	12.59	2.50	4.29	6.04	7.49	9.49	12.01	2.13	4.19
14	6.25	8.35	10.59	12.55	2.46	4.25	5.60	7.45	9.45	11.57	2.09	4.15
15	6.21	8.31	10.55	12.51	2.42	4.21	5.56	7.41	9.41	11.53	2.05	4.12
16	6.18	8.28	10.52	12.48	2.39	4.18	5.53	7.38	9.38	11.50	2.02	4.08

కే	7-10-16		
	శుక్రవారం		రా
కు	చ శ	శు	ర గు బు

కే	8-10-16		
	శనివారం		రా
చ కు	శ	శు	ర గు బు

కే	9-10-16		
	ఆదివారం		రా
చ కు	శ	శు	ర గు బు

కే	10-10-16		
చ	సోమవారం		రా
కు	శ	శు	ర గు బు

కుజ

3 మూల 4 సా.5.57
8 పూ.షాఢ 1 సా.4.20
13 పూ.షాఢ 2 మ.12.49

బుధ

1 ఉత్తర 1 ఉ.6.35
3 ఉత్తర 2 సా.5.57
5 ఉత్తర 3 రా.10.53
7 ఉత్తర 4 రా.12.28
9 హస్త 1 రా.12.10
11 హస్త 2 రా.1051
13 హస్త 3 రా.9.03
15 హస్త 4 రా.7.05

గురు

13 హస్త 2 రా.4.35

శుక్ర

2 స్వాతి 4 సా.4.10
5 విశాఖ 1 ఉ.9.54
7 విశాఖ 2 రా.3.42
10 విశాఖ 3 రా.9.33
13 విశాఖ 4 మ.3.28
16 అనూ 1 ఉ.9.27

రాహు

7 పుబ్బ 1 మ.2.15

కేతు

7 శతభిషం 2 మ.2.15

కే	11-10-16		
చ	మంగళవారం		రా
కు	శ	శు	ర గు బు

కే	12-10-16		
చ	బుధవారం		రా
కు	శ	శు	ర గు బు

చ కే	13-10-16		
	గురువారం		రా
కు	శ	శు	ర గు బు

చ కే	14-10-16		
	శుక్రవారం		రా
కు	శ	శు	ర గు బు

చ			
కే	15-10-16		
	శనివారం		రా
కు	శు శ		ర గు బు

చ			
కే	16-10-16		
	ఆదివారం		రా
కు	శు శ		ర గు బు

ఆశ్వీజమాసము - బహుళపక్షము 17 అక్టోబర్ నుండి 30 అక్టోబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ ఆశ్వీజ-కృష్ణ-శరదృతువు-దక్షిణాయనం (శక సం॥ 1938-కలిగత సం॥ 5117) సం॥ 2016-17
6.10	5.54	17	సోమ	బహుళ పాడ్యమి ఉ.7.25 త.విదియ రా.తె.5.01 అశ్విని ఉ.10.31 **(వ.ఉ.6.46ల8.15 తి.రా.7.27ల8.56)** వజ్ర రా.9.34 తైతు సా.6.13 త.గర రా.తె.5.01 చిత్త 3 రవి రా.7.39 **తులామాసారంభం**
6.10	5.58	18	మంగ	తదియ రా.2.37 భరణి ఉ.8.51 **(వ.రా.8.01ల9.30)** సిద్ధి సా.6.26 విష్టి రా.2.37 **అట్లతద్దె**
6.10	5.52	19	బుధ	చవితి రా.12.17 కృత్తిక ఉ.7.11 త.రోహిణి రా.తె.5.36 **(వ.రా.10.07ల11.36)** వ్యతీ మ.3.20 బాల రా.12.17 **సంకష్టహరచతుర్థి**
6.11	5.52	20	గురు	పంచమి రా.10.05 మృగశిర రా.తె.4.11 **(వ.ఉ.10.52ల12.22)** వరీ మ.12.20 తైతు రా.10.05 చిత్త 4 రవి రా.3.56
6.11	5.51	21	శుక్ర	షష్ఠి రా.8.07 ఆర్ద్ర రా.3.00 **(వ.మ.12.10ల1.41)** పరి ఉ.9.29 వణి రా.8.07
6.11	5.51	22	శని	సప్తమి సా.6.27 పునర్వసు రా.2.08 **(వ.మ.2.34ల4.06)** సిద్ధ రా.తె.4.27 బవ సా.6.27 త.బాల రా.తె.5.45
6.12	5.50	23	ఆది	అష్టమి సా.5.09 పుష్యమి రా.1.39 **(వ.ఉ.9.58ల11.32)** సాధ్య రా.2.23 తైతు రా.తె.4.39
6.12	5.50	24	సోమ	❖నవమి సా.4.16 ఆశ్రేష రా.1.36 **(వ.మ.2.25ల4.00)** శుభ రా.12.40 వణి రా.తె.4.00 స్వాతి 1 రవి మ.12.17
6.12	5.49	25	మంగ	దశమి మ.3.51 మఖ రా.2.01 **(వ.మ.1.48ల3.25)** శుక్ల రా.11.20 బవ రా.3.50
6.12	5.48	26	బుధ	ఏకాదశి మ.3.57 పుబ్బ రా.2.57 **(వ.ఉ.10.16ల11.55)** బ్రహ్మ రా.10.23 కౌల రా.తె.4.12 **సర్వేషాం ఏకాదశి**
6.13	5.47	27	గురు	ద్వాదశి సా.4.34 ఉత్తర రా.తె.4.22 **(వ.ఉ.10.27ల12.09)** ఐంద్ర రా.9.50 గర రా.తె.5.04 స్వాతి 2 రవి ఉ.8.07
6.13	5.47	28	శుక్ర	త్రయోదశి సా.5.41 హస్త పూర్తి **(వ.మ.1.25ల3.08)** వైధృ రా.9.40 వణి సా.5.41 **మాసశివరాత్రి, నరకచతుర్దశి స్నానం (తెల్లవారితే శనివారమనగా)**
6.13	5.46	29	శని	చతుర్దశి సా.7.15 హస్త ఉ.6.14 **(వ.మ.2.59ల4.44)** విష్కం రా.9.59 శకు రా.7.15 **దీపావళి**
6.14	5.46	30	ఆది	● అమావాస్య రా.9.08 చిత్త ఉ.8.29 **(వ.మ.2.40ల4.26)** ప్రీతి రా.10.12 నాగ రా.9.08 స్వాతి 3 రవి రా.3.59 **ధనలక్ష్మీపూజ, కేదారవ్రతం, అమవాస్యోపవాసం.**

	చ		
కే	**17-10-16**		
	సోమవారం		రా
కు	శు శ		ర గు బు

	చ		
కే	**18-10-16**		
	మంగళవారం		రా
కు	శు శ		ర గు బు

		చ	
కే	**19-10-16**		
	బుధవారం		రా
కు	శు శ	ర	గు బు

		చ	
కే	**20-10-16**		
	గురువారం		రా
కు	శు శ	ర	గు బు

			చ
కే	**21-10-16**		
	శుక్రవారం		రా
కు	శు శ	ర	గు బు

			చ
కే	**22-10-16**		
	శనివారం		రా
కు	శు శ	ర	గు బు

కే	**23-10-16**		చ
	ఆదివారం		రా
కు	శు శ	బు ర	గు

కే	**24-10-16**		చ
	సోమవారం		రా
కు	శు శ	బు ర	గు

కే	**25-10-16**		
	మంగళవారం		చ రా
కు	శు శ	బు ర	గు

కే	**26-10-16**		
	బుధవారం		చ రా
కు	శు శ	బు ర	గు

కే	**27-10-16**		
	గురువారం		చ రా
కు	శు శ	బు ర	గు

కే	**28-10-16**		
	శుక్రవారం		రా
కు	శు శ	బు ర	గు చ

కే	**29-10-16**		
	శనివారం		రా
కు	శు శ	బు ర	గు చ

కే	**30-10-16**		
	ఆదివారం		రా
కు	శు శ	బు ర	గు చ

ఆశ్వీజ బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							**రాత్రి లగ్నాంతకాలములు**					
తేది	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ
17	6.14	8.24	10.48	12.44	2.35	4.14	5.49	7.34	9.34	11.46	1.58	4.03
తేది	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య
18	8.19	10.33	12.40	2.32	4.10	5.46	7.30	9.30	11.41	1.53	3.59	6.05
19	8.15	10.29	12.36	2.28	4.06	5.42	7.26	9.26	11.37	1.49	3.55	6.01
20	8.11	10.25	12.32	2.24	4.04	5.38	7.22	9.22	11.33	1.45	3.51	5.57
21	8.07	10.21	12.28	2.20	3.58	5.34	7.18	9.18	11.29	1.41	3.47	5.53
22	8.03	10.17	12.24	2.16	3.54	5.30	7.14	9.14	11.25	1.37	3.44	5.50
23	8.00	10.14	12.21	2.13	3.51	5.27	7.11	9.11	11.22	1.34	3.40	5.45
24	7.55	10.09	12.16	2.08	3.46	5.22	7.06	9.06	11.17	1.29	3.35	5.41
25	7.51	10.05	12.12	2.04	3.42	5.18	7.02	9.02	11.13	1.25	3.31	5.36
26	7.46	10.00	12.07	1.59	3.37	5.13	6.57	8.57	11.08	1.20	3.27	5.33
27	7.43	9.57	12.05	1.56	3.34	5.10	6.54	8.54	11.05	1.17	3.24	5.29
28	7.39	9.53	12.01	1.52	3.30	5.06	6.50	8.50	11.01	1.13	3.20	5.25
29	7.35	9.49	11.57	1.48	3.26	5.02	6.46	8.46	10.57	1.09	3.16	5.21
30	7.31	9.45	11.53	1.44	3.22	4.58	6.42	8.42	10.53	1.05	3.12	5.17

కుజ

18	పూ.షాఢ 3	ఉ.7.43
22	పూ.షాఢ 4	రా.1.14
27	ఉ.షాఢ 1	సా.5.30

బుధ

17	చిత్త 1	సా.5.13
19	చిత్త 2	మ.3.35
21	చిత్త 3	మ.2.19
23	చిత్త 4	మ.1.29
25	స్వాతి 1	మ.1.07
27	స్వాతి 2	మ.1.17
29	స్వాతి 3	మ.1.56

గురు

29	హస్త 3	రా.4.33

శుక్ర

18	అనూ 2	రా.3.30
21	అనూ 3	రా.9.37
24	అనూ 4	మ.3.49
27	జ్యేష్ఠ 1	ఉ.10.04
29	జ్యేష్ఠ 2	రా.4.25

శని

29	జ్యేష్ఠ 2	ఉ.8.28

ధనలక్ష్మీపూజా సమయాలు

సా॥ 6.46 ని॥ - 7.46 ని॥ - గురుహెూర

రా॥ 9.46 ని॥ - 10.46 ని॥ - శుక్రహెూర

రా॥10.46 ని॥ - 11.46 ని॥ - బుధహెూర

కార్తికమాసము – శుక్లపక్షము 31 అక్టోబర్ నుండి 14 నవంబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ కార్తిక–శుక్ల–శరదృతువు–దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.14	5.46	31	సోమ	శుద్ధ పాడ్యమి రా. 11.14 స్వాతి ఉ. 10.59 **(వ.సా. 5.11ల6.57)** ఆయు రా. 10.44 బవ రా. 11.14 **బలిపాడ్యమి**
6.14	5.45	1	మంగ	విదియ రా. 1.22 విశాఖ మ. 1.37 **(వ.సా. 6.02ల7.48)** సౌభా రా. 11.18 కౌల రా. 1.22 **చంద్రోదయం, యమ, భగినీ ద్వితీయలు, భగినీహస్తభోజనం**
6.15	5.44	2	బుధ	తదియ రా. 3.21 అనూరాధ సా. 4.10 **(వ.రా. 10.18ల12.03)** శోభ రా. 11.46 గర రా. 3.21 **త్రిలోచనగౌరీవ్రతం**
6.15	5.44	3	గురు	చవితి రా.తె. 5.03 జ్యేష్ఠ సా. 6.30 **(వర్జ్యం లేదు)** అతి రా. 12.02 వణి సా. 4.15 విష్టి రా.తె. 5.03 స్వాతి 4 రవి ఉ. 11.40 **నాగులచవితి, వల్మీకపూజ**
6.15	5.44	4	శుక్ర	పంచమి పూర్తి మూల రా. 8.29 **(వ.సా. 6.45ల8.29)** సుక రా. 12.00 బవ సా. 5.45
6.16	5.43	5	శని	పంచమి ఉ. 6.21 పూర్వాషాఢ రా. 10.02 **(వ.ఉ. 6.42ల8.24)** ధృతి రా. 11.37 కౌల సా. 6.49
6.17	5.43	6	ఆది	❖షష్ఠి ఉ. 7.10 ఉత్తరాషాఢ రా. 11.06 **(వ.ఉ. 6.23ల8.03 తి.రా. 3.11ల4.49)** శూల రా. 10.50 గర రా. 7.23 విశాఖ 1 రవి రా. 7.15
6.17	5.43	7	సోమ	సప్తమి ఉ. 7.28 శ్రవణం రా. 11.41 **(వ.రా. 3.41ల5.15)** గండ రా. 9.40 విష్టి రా. 7.26 **యాజ్ఞవల్క్యజయంతి**
6.18	5.42	8	మంగ	అష్టమి ఉ. 7.06 ధనిష్ఠ రా. 11.46 **(వర్జ్యం లేదు)** వృద్ధి రా. 8.06 బాల సా. 6.57 **గోష్మాష్టమి, అక్షయనవమి**
6.18	5.42	9	బుధ	నవమి ఉ. 6.34 త.దశమి రా.తె. 5.26 శతభిషం రా. 11.24 **(వ.ఉ. 6.51ల8.25 తి.రా.తె. 5.35ల)** ధృవ సా. 6.10 కౌల ఉ. 6.34 త.గర రా.తె. 5.26 విశాఖ 2 రవి రా. 2.41
6.18	5.42	10	గురు	ఏకాదశి రా. 3.55 పూర్వాభాద్ర రా. 10.38 **(శే.వ.ఉ. 7.07)** వ్యాఘ్రా మ. 3.54 విష్టి రా. 3.55 **స్మార్త ఏకాదశి**
6.19	5.41	11	శుక్ర	ద్వాదశి రా. 2.04 ఉత్తరాభాద్ర రా. 9.32 **(వ.ఉ. 7.47ల9.18)** హర్ష మ. 1.21 బాల రా. 2.04 **వైష్ణవ ఏకాదశి, చిలుకు ద్వాదశి, తులసివ్రతారంభం, చాతుర్మాస్యవ్రతసమాప్తం.**
6.20	5.41	12	శని	త్రయోదశి రా. 11.59 రేవతి రా. 8.11 **(వ.ఉ. 8.51ల10.21)** వజ్ర ఉ. 10.34 తైతు రా. 11.59 **శనిత్రయోదశి**
6.20	5.41	13	ఆది	చతుర్దశి రా. 9.43 అశ్విని సా. 6.39 **(వ.మ. 2.54ల4.23 తి.రా. 3.35ల5.04)** వ్యతీ రా.తె. 4.32 వణి రా. 9.43 విశాఖ 3 రవి ఉ. 10.00 **వైకుంఠచతుర్దశి, తులసివ్రతసమాప్తం**
6.20	5.40	14	సోమ	◯ పూర్ణిమ రా. 7.21 భరణి సా. 5.00 **(వ.రా. 4.10ల5.39)** వరీ రా. 1.23 బవ రా. 7.21 త.బాల ఉ. 6.10 **వ్యాసపూర్ణిమ, కార్తికపూర్ణిమ**

కే	31-10-16		
	సోమవారం		రా
కు	శు శ	బు ర చ	గు

కే	1-11-16		
	మంగళవారం		రా
కు	శు శ	బు ర చ	గు

కే	2-11-16		
కు	బుధవారం		రా
	శు శ చ	బు ర	గు

కే	3-11-16		
	గురువారం		రా
కు	శు శ చ	బు ర	గు

కే	4-11-16		
కు	శుక్రవారం		రా
చ	శు శ	బు ర	గు

కే	5-11-16		
కు	శనివారం		రా
చ	శు శ	బు ర	గు

కే	6-11-16		
కు	ఆదివారం		రా
చ	శు శ	బు ర	గు

కార్తిక శుక్ల పక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య
31	7.27	9.41	11.49	1.40	3.18	4.54	6.38	8.38	10.49	1.01	3.08	5.12
1	7.22	9.46	11.44	1.35	3.13	4.49	6.33	8.33	10.44	12.56	3.03	5.09
2	7.19	9.33	11.41	1.32	3.10	4.46	6.30	8.30	10.41	12.53	3.00	5.05
3	7.15	9.29	11.37	1.28	3.06	4.42	6.26	8.26	10.37	12.49	2.56	5.01
4	7.11	9.25	11.33	1.24	3.02	4.38	6.22	8.22	10.33	12.45	2.50	4.57
5	7.07	9.21	11.29	1.20	2.58	4.34	6.18	8.18	10.29	12.41	2.48	4.53
6	7.03	9.17	11.25	1.16	2.54	4.30	6.14	8.14	10.25	12.37	2.44	4.49
7	6.59	9.13	11.21	1.12	2.50	4.26	6.10	8.10	10.21	12.33	2.40	4.46
9	6.51	9.05	11.13	1.04	2.42	4.18	6.02	8.02	10.13	12.25	2.32	4.37
10	6.47	9.01	11.09	1.00	2.38	4.14	5.58	7.58	10.09	12.21	2.28	4.34
11	6.44	8.58	11.06	12.57	2.35	4.11	5.55	7.55	10.06	12.18	2.25	4.30
12	6.40	8.54	11.02	12.53	2.31	4.07	5.51	7.51	10.02	12.14	2.21	4.26
13	6.36	8.50	10.58	12.49	2.27	4.03	5.47	7.47	9.58	12.10	2.17	4.22
14	6.32	8.46	10.54	12.45	2.23	3.59	5.43	7.43	9.54	12.06	2.13	4.18

కే	7-11-16		
చ కు	సోమవారం		రా
	శు శ	బు ర	గు

కే	8-11-16		
చ కు	మంగళవారం		రా
	శు శ	బు ర	గు

చ కే	9-11-16		
కు	బుధవారం		రా
శు	బు శ	ర	గు

కుజ

1	ఉ.షాఢ 2	ఉ.8.38
5	ఉ.షాఢ 3	రా.10.47
10	ఉ.షాఢ 4	మ.12.07
14	శ్రవణం 1	రా.12.47

బుధ

31	స్వాతి 4	మ.3.07
2	విశాఖ 1	సా.4.48
4	విశాఖ 2	సా.6.58
6	విశాఖ 3	రా.9.36
8	విశాఖ 4	రా.12.39
10	అనూ 1	రా.4.07
13	అనూ 2	ఉ.7.58

శుక్ర

1	జ్యేష్ఠ 3	రా.10.50
4	జ్యేష్ఠ 4	సా.5.21
7	మూల 1	ఉ.11.58
10	మూల 2	ఉ6.43
12	మూల 3	రా.1.36

చ కే	10-11-16		
కు	గురువారం		రా
శు	బు శ	ర	గు

చ			
కే	11-11-16		
కు	శుక్రవారం		రా
శు	బు శ	ర	గు

చ			
కే	12-11-16		
కు	శనివారం		రా
శు	బు శ	ర	గు

	చ		
కే	13-11-16		
కు	ఆదివారం		రా
శు	బు శ	ర	గు

	చ		
కే	14-11-16		
కు	సోమవారం		రా
శు	బు శ	ర	గు

కార్తిక మాసం శివ, విష్ణు అభిషేక పూజలకు శ్రేష్ఠం!

కార్తికమాసము - బహుళపక్షము 15 నవంబర్ నుండి 29 నవంబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ కార్తిక-కృష్ణ-శరదృతువు-దక్షిణాయనం (శక సం॥ 1938-కలిగత సం॥ 5117) సం॥ 2016-17
6.21	5.40	15	మంగ	బహుళపాడ్యమి సా.4.59 కృత్తిక మ.3.20 **(వ.ఉ.6.16ల)** పరి రా.10.16 తైతు రా.3.49
6.22	5.40	16	బుధ	విదియ మ.2.41 రోహిణి మ.1.44 **(శే.వ.ఉ.7.45 తి.సా.6.59ల8.29)** శివ రా.7.12 వణి రా.1.35 విశాఖ 4 రవి సా.5.06 **వృశ్చికమాసారంభం, విదియ-తదియ**
6.23	5.40	17	గురు	తదియ మ.12.32 మృగశిర మ.12.16 **(వ.రా.8.14ల9.45)** సిద్ధ సా.4.17 బవ రా.11.32 **సంకష్టహరచతుర్థి**
6.23	5.40	18	శుక్ర	చవితి ఉ.10.36 ఆర్ద్ర ఉ.11.02 **(వ.రా.10.33ల12.05)** సాధ్య మ.1.33 కౌల రా.9.45
6.24	5.40	19	శని	❖పంచమి ఉ.8.59 పునర్వసు ఉ.10.06 **(వ.సా.5.53ల7.26)** శుభ ఉ.11.04 గర రా.8.18 అనూరాధ 1 రవి రా.12.11
6.24	5.40	20	ఆది	షష్ఠి ఉ.7.44 పుష్యమి ఉ.9.32 **(వ.రా.10.15ల11.50)** శుక్ల ఉ.8.53 విష్టి రా.7.16
6.25	5.40	21	సోమ	సప్తమి ఉ.6.54 ఆశ్రేష ఉ.9.23 **(వ.రా.9.32ల11.09)** ఐంద్ర రా.తె.5.34 బాల సా.6.40
6.26	5.39	22	మంగ	అష్టమి ఉ.6.34 మఖ ఉ.9.42 **(వ.సా.5.58ల7.37)** వైధృ రా.తె.4.29 తైతు సా.6.35
6.26	5.39	23	బుధ	నవమి ఉ.6.40 పుబ్బ ఉ.10.31 **(వ.సా.6.06ల7.47)** విష్కం రా.3.48 వణి రా.7.00 అనూరాధ 2 రవి ఉ.7.04
6.26	5.39	24	గురు	దశమి ఉ.7.25 ఉత్తర ఉ.11.50 **(వ.రా.8.51ల10.34)** ప్రీతి రా.3.29 బవ రా.7.57
6.26	5.39	25	శుక్ర	ఏకాదశి ఉ.8.36 హస్త మ.1.37 **(వ.రా.10.20ల12.04)** ఆయు రా.3.31 కౌల రా.9.21 **సర్వేషాం ఏకాదశి**
6.27	5.39	26	శని	ద్వాదశి ఉ.10.12 చిత్త మ.3.47 **(వ.రా.9.57ల11.42)** సౌభా రా.3.50 గర రా.11.09 అనూరాధ 3 రవి మ.1.57 **యమప్రీతి దీపదానం**
6.28	5.40	27	ఆది	త్రయోదశి మ.12.09 స్వాతి సా.6.15 **(వ.రా.12.27ల2.13)** శోభ రా.తె.4.19 విష్టి రా.1.13 **మాసశివరాత్రి**
6.28	5.40	28	సోమ	చతుర్దశి మ.2.18 విశాఖ రా.8.52 **(వ.రా.1.18ల3.04)** అతి రా.తె.4.52 చతు రా.3.23 **అమవాస్యోపవాసం**
6.28	5.40	29	మంగ	● అమావాస్య సా.4.28 అనూరాధ రా.11.28 **(వ.రా.తె.5.37ల)** సుక రా.తె.5.21 కింస్తు రా.తె.5.30 అనూరాధ 4 రవి రా.8.34

		చ	
కే	15-11-16		
కు	మంగళవారం		రా
శు	బు శ	ర	గు

		చ	
కే	16-11-16		
కు	బుధవారం		రా
శు	బు శ	ర	గు

			చ
కే	17-11-16		
కు	గురువారం		రా
శు	ర బు శ		గు

			చ
కే	18-11-16		
కు	శుక్రవారం		రా
శు	ర బు శ		గు

కే	19-11-16		చ
కు	శనివారం		రా
శు	ర బు శ		గు

కే	20-11-16		చ
కు	ఆదివారం		రా
శు	ర బు శ		గు

కార్తిక బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							**రాత్రి లగ్నాంతకాలములు**					
తేది	తుల	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య
15	6.28	8.42	10.50	12.41	2.19	3.55	5.39	7.39	9.50	12.02	2.09	4.15
16	6.25	8.39	10.47	12.38	2.16	3.52	5.36	7.36	9.47	11.59	2.06	4.11
తేది	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల
17	8.34	10.41	12.33	2.12	3.47	5.32	7.31	9.43	11.55	2.02	4.08	6.17
18	8.31	10.38	12.30	2.09	3.44	5.29	7.28	9.40	11.52	1.59	4.05	6.14
19	8.28	10.35	12.27	2.06	3.41	5.26	7.25	9.37	11.49	1.56	4.02	6.10
20	8.23	10.30	12.22	2.01	3.36	5.21	7.20	9.32	11.44	1.51	3.57	6.05
21	8.18	10.25	12.17	1.56	3.31	5.16	7.15	9.27	11.39	1.46	3.52	6.01
22	8.15	10.22	12.14	1.53	3.28	5.13	7.12	9.24	11.36	1.43	3.49	5.58
23	8.12	10.19	12.11	1.50	3.25	5.10	7.09	9.21	11.33	1.40	3.46	5.54
24	8.07	10.14	12.06	1.45	3.20	5.05	7.04	9.16	11.28	1.35	3.41	5.48
25	8.02	10.09	12.01	1.40	3.15	5.00	6.59	9.11	11.22	1.30	3.36	5.45
26	7.59	10.06	11.58	1.37	3.12	4.57	6.56	9.08	11.20	1.27	3.33	5.42
27	7.54	10.01	11.53	1.32	3.07	4.52	6.51	9.03	11.15	1.22	3.28	5.37
28	7.51	9.58	11.50	1.29	3.04	4.49	6.48	8.58	11.12	1.19	3.25	5.33
29	7.46	9.53	11.45	1.24	2.59	4.44	6.43	5.55	11.07	1.14	3.20	5.29

కే	21-11-16		
కు	సోమవారం		చ రా
శు	ర బు శ		గు

కే	22-11-16		
కు	మంగళవారం		చ రా
శు	ర బు శ		గు

కే	23-11-16		
కు	బుధవారం		చ రా
శు	ర బు శ		గు

కుజ

19 శ్రవణం 2 మ.12.52
23 శ్రవణం 3 రా.12.27
28 శ్రవణం 4 ఉ.11.34

బుధ

15 అనూ 3 మ.12.11
17 అనూ 4 సా.4.45
19 జ్యేష్ఠ 1 రా.9.41
21 జ్యేష్ఠ 2 రా.3.00
24 జ్యేష్ఠ 3 ఉ.8.46
26 జ్యేష్ఠ 4 మ.3.06
28 మూల 1 రా.10.12

గురు

15 హస్త 4 రా.11.44

శుక్ర

15 మూల 4 రా.8.39
18 పూ.షాఢ 1 మ.3.51
21 పూ.షాఢ 2 ఉ.11.13
24 పూ.షాఢ 3 ఉ.6.46
26 పూ.షాఢ 4 రా.2.31
29 ఉ.షాఢ 1 రా.10.29

శని

28 జ్యేష్ఠ 3 మ.1.11

కే	24-11-16		
కు	గురువారం		రా
శు	ర బు శ		చ గు

కే	25-11-16		
కు	శుక్రవారం		రా
శు	ర బు శ		చ గు

కే	26-11-16		
కు	శనివారం		రా
శు	ర బు శ	చ	గు

కే	27-11-16		
కు	ఆదివారం		రా
శు	ర బు శ	చ	గు

కే	28-11-16		
కు	సోమవారం		రా
శు	ర బు శ	చ	గు

కే	29-11-16		
కు	మంగళవారం		రా
శు బు	ర చ శ		గు

ధనుర్మాసారంభం

16.12.2016

శుక్రవారం

మార్గశిరమాసము – శుక్లపక్షము 30 నవంబర్ నుండి 13 డిశంబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥మార్గశిర–శుక్ల–హేమంతం–దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.29	5.40	30	బుధ	శుద్ధ పాడ్యమి సా.6.28 జ్యేష్ఠ రా.1.52 **(శే.వ.ఉ.7.22)** ధృతి రా.తె.5.41 బవ సా.6.28
6.30	5.40	1	గురు	విదియ రా.8.11 మూల రా.3.57 **(వ.రా.2.12ల3.57)** శూల రా.తె.5.44 కౌల రా.8.11 **చంద్రోదయం**
6.31	5.40	2	శుక్ర	❖తదియ రా.9.29 పూర్వాషాఢ రా.తె.5.37 **(వ.మ.2.13ల3.55)** గండ రా.తె.5.27 గర రా.9.29 జ్యేష్ఠ 1 రవి రా.3.12
6.31	5.40	3	శని	చవితి రా.10.18 ఉత్తరాషాఢ పూర్తి **(వ.మ.2.02ల3.43)** వృద్ధి రా.తె.4.47 విష్టి రా.10.18
6.32	5.40	4	ఆది	పంచమి రా.10.36 ఉత్తరాషాఢ ఉ.6.52 **(వ.ఉ.10.58ల12.36)** ధృవ రా.3.44 బాల రా.10.36
6.32	5.40	5	సోమ	షష్ఠి రా.10.23 శ్రవణం ఉ.7.30 **(వ.ఉ.11.31ల1.07)** వ్యాఘా రా.2.16 తైతు రా.10.23 **సుబ్రహ్మణ్యషష్ఠి**
6.33	5.41	6	మంగ	సప్తమి రా.9.41 ధనిష్ఠ ఉ.7.41 **(వ.మ.2.48ల4.23)** హర్ష రా.12.27 వణి రా.9.41 జ్యేష్ఠ 2 రవి ఉ.9.45 **మిత్రసప్తమి**
6.33	5.41	7	బుధ	అష్టమి రా.8.33 శతభిషం ఉ.7.26 **(వ.మ.1.39ల3.12)** వజ్ర రా.10.16 బవ రా.8.33
6.34	5.41	8	గురు	నవమి రా.7.01 పూర్వాభాద్ర ఉ.6.46 త.ఉత్తరాభాద్ర రా.తె.5.45 **(వ.మ.3.57ల5.28)** సిద్ధి రా.7.48 కౌల రా.7.01 త.తైతు ఉ.6.08
6.35	5.42	9	శుక్ర	దశమి సా.5.11 రేవతి రా.తె.4.27 **(వ.సా.5.06ల5.36)** వ్యతీ సా.5.05 వణి రా.తె.4.10 జ్యేష్ఠ 3 రవి సా.4.23
6.35	5.42	10	శని	ఏకాదశి మ.3.06 అశ్విని రా.2.57 **(వ.రా.11.12ల12.42)** వరీ మ.2.10 బవ రా.1.59 **సర్వేషాం ఏకాదశి, గీతాజయంతి, ఏకాదశి–ద్వాదశి**
6.36	5.42	11	ఆది	ద్వాదశి మ.12.51 భరణి రా.1.20 **(వ.ఉ.11.54ల1.23)** పరి ఉ.11.07 కౌల రా.11.41 **శ్రీహనుమద్వ్రతం**
6.37	5.43	12	సోమ	త్రయోదశి ఉ.10.30 కృత్తిక రా.11.40 **(వ.మ.12.30ల1.59)** సిద్ధ రా.తె.4.50 గర రా.9.29 జ్యేష్ఠ 4 రవి రా.10.41
6.37	5.43	13	మంగ	◯ చతుర్దశి ఉ.8.09 త.పూర్ణిమ రా.తె.5.53 రోహిణి రా.10.03 **(వ.మ.2.35ల4.04)** సాధ్య రా.1.44 వణి ఉ.8.09 బవ రా.తె.5.53 **శ్రీ దత్తజయంతి**

కే	30-11-16		
కు	బుధవారం		రా
శు బు	ర చ శ		గు

కే	1-12-16		
కు	గురువారం		రా
శు చ బు	ర శ		గు

కే	2-12-16		
కు	శుక్రవారం		రా
శు చ బు	ర శ		గు

కే	3-12-16		
కు	శనివారం		రా
శు చ బు	ర శ		గు

కే	4-12-16		
చ కు శు	ఆదివారం		రా
బు	ర శ		గు

కే	5-12-16		
చ కు శు	సోమవారం		రా
బు	ర శ		గు

చ కే	6-12-16		
కు శు	మంగళవారం		రా
బు	ర శ		గు

మార్గశిర శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల
30	7.43	9.50	11.42	1.21	2.56	4.41	6.40	8.52	11.04	1.11	3.17	5.25
1	7.39	9.46	11.38	1.17	2.52	4.37	6.36	8.48	11.00	1.07	3.13	5.22
2	7.36	9.43	11.35	1.14	2.49	4.34	6.33	8.45	10.57	1.04	3.10	5.18
3	7.31	9.38	11.30	1.09	2.44	4.29	6.28	8.40	10.52	12.59	3.05	5.14
4	7.28	9.35	11.27	1.06	2.41	4.26	6.25	8.37	10.49	12.56	3.02	5.10
5	7.23	9.30	11.22	1.01	2.36	4.21	6.20	8.32	10.44	12.51	2.57	5.06
6	7.20	9.27	11.19	12.58	2.33	4.18	6.17	8.29	10.41	12.58	2.54	5.02
7	7.15	9.22	11.14	12.53	2.28	4.13	6.12	8.24	10.36	12.43	2.49	4.58
8	7.12	9.19	11.11	12.50	2.25	4.10	6.09	8.21	10.33	12.40	2.46	4.54
9	7.07	9.14	11.06	12.45	2.20	4.05	6.04	8.16	10.28	12.35	2.41	4.49
10	7.03	9.10	11.02	12.41	2.16	4.01	5.60	8.12	10.24	12.31	2.37	4.48
11	7.00	9.07	10.59	12.38	2.13	3.58	5.57	8.09	10.21	12.28	2.34	4.42
12	6.56	9.03	10.55	12.34	2.09	3.54	5.53	8.05	10.17	12.24	2.30	4.36
13	6.52	8.59	10.51	12.30	2.05	3.50	5.49	8.01	10.13	12.20	2.26	4.34

చ కే	7-12-16		
కు శు	బుధవారం		రా
బు	ర శ		గు

చ			
కే	8-12-16		
కు శు	గురువారం		రా
బు	ర శ		గు

చ			
కే	9-12-16		
కు శు	శుక్రవారం		రా
బు	ర శ		గు

చ			
కే	10-12-16		
కు శు	శనివారం		రా
బు	ర శ		గు

కుజ

2	ధనిష్ఠ 1	రా.10.17
7	ధనిష్ఠ 2	ఉ.8.43
11	ధనిష్ఠ 3	సా.6.55

బుధ

1	మూల 2	ఉ.6.21
3	మూల 3	సా.4.06
5	మూల 4	రా.4.22
8	పూ.షాఢ 1	రా.8.59
11	పూ.షాఢ 2	రా.10.19

గురు

4	చిత్త 1	రా.8.41

శుక్ర

2	ఉ.షాఢ 2	సా.6.43
5	ఉ.షాఢ 3	మ.3.13
8	ఉ.షాఢ 4	మ.12.02
11	శ్రవణం 1	ఉ.9.13

రాహు

9	మఖ 4	ఉ.11.54

కేతు

9	శతభిషం 2	ఉ.11.54

	చ		
కే	11-12-16		
కు శు	ఆదివారం		రా
బు	ర శ		గు

	చ		
కే	12-12-16		
కు శు	సోమవారం		రా
బు	ర శ		గు

		చ	
కు కే	13-12-16		
శు	మంగళవారం		రా
బు	ర శ		గు

ఉత్తరాయణ పుణ్యకాలము

తేది: **14-1-2017** శనివారం, మ॥**12.56** ని.ల నుండి రా॥**8.56** ని.ల వరకు పర్వకాలము.

జప,దాన,హోమ,పూజా కార్యక్రమాలకు విశేషసమయం.

మార్గశిరమాసము – బహుళపక్షము 14 డిశంబర్ నుండి 29 డిశంబర్ 2016 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ మార్గశిర –కృష్ణ–హేమంబుతువు–దక్షిణాయనం(శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.38	5.43	14	బుధ	బహుళ పాడ్యమి రా.3.46 మృగశిర రా.8.33 **(వ.రా.3.18ల4.48)** శుభ రా.10.45 కౌల రా.3.46
6.38	5.44	15	గురు	❖విదియ రా.1.53 ఆర్ద్ర రా.7.16 **(వ.రా.తె.4.30ల6.00)** శుక్ల రా.7.56 గర రా.1.53
				మూల 1 రవి రా.తె.4.58 **ధనుర్మాసారంభం**
6.39	5.44	16	శుక్ర	తదియ రా.12.19 పునర్వసు సా.6.15 **(వ.ఉ.6.45ల8.16 తి.రా.2.02ల3.35)** బ్రహ్మ సా.5.22 విష్టి రా.12.19
6.39	5.44	17	శని	చవితి రా.11.07 పుష్యమి సా.5.36 **(వ.రా.తె.6.16ల)** ఐంద్ర మ.3.03 బాల రా.11.07 **సంకష్టహరచతుర్థి**
6.40	5.45	18	ఆది	పంచమి రా.10.21 ఆశ్రేష సా.5.21 **(శే.వ.ఉ.7.51 తి.రా.తె.5.27ల)** వైధృ మ.1.05 తైతు రా.10.21
6.40	5.45	19	సోమ	షష్ఠి రా.10.04 మఖ సా.5.34 **(శే.వ.ఉ.7.03 తి.రా.1.48ల3.26)** విష్కం ఉ.11.28 వణి రా.10.04
				మూల 2 రవి ఉ.11.21
6.41	5.45	20	మంగ	సప్తమి రా.10.18 పుబ్బ సా.6.16 **(వ.రా.1.49ల3.29)** ప్రీతి ఉ.10.15 బవ రా.10.18
6.41	5.46	21	బుధ	అష్టమి రా.11.03 ఉత్తర రా.7.28 **(వ.రా.తె.4.27ల6.09)** ఆయు ఉ.9.25 కౌల రా.11.03 **కాలభైరవాష్టమి**
6.42	5.47	22	గురు	నవమి రా.12.17 హస్త రా.9.09 **(వ.రా.తె.5.51ల)** సౌభా ఉ.8.59 గర రా.12.17 మూల 3 రవి రా.తె.5.33
6.42	5.47	23	శుక్ర	దశమి రా.1.57 చిత్త రా.11.15 **(శే.వ.ఉ.7.35 తి.రా.తె.5.24ల)** శోభ ఉ.8.54 విష్టి రా.1.57
6.42	5.48	24	శని	ఏకాదశి రా.3.57 స్వాతి రా.1.40 **(శే.వ.ఉ.7.09)** అతి ఉ.9.07 బాల రా.3.57 **సర్వేషాం ఏకాదశి**
6.43	5.48	25	ఆది	ద్వాదశి రా.తె.6.07 విశాఖ రా.తె.4.16 **(వ.ఉ.7.52ల9.38)** సుక ఉ.9.32 తైతు రా.తె.6.07
				మూల 4 రవి రా.11.45
6.44	5.49	26	సోమ	త్రయోదశి పూర్తి అనూరాధ పూర్తి **(వ.ఉ.8.42ల10.28)** ధృతి ఉ.10.04 గర రా.7.13
6.44	5.49	27	మంగ	త్రయోదశి ఉ.8.18 అనూరాధ ఉ.6.53 **(వ.మ.1.03ల2.48)** శూల ఉ.10.35 విష్టి రా.9.20 **మాసశివరాత్రి**
6.45	5.50	28	బుధ	❖చతుర్దశి ఉ.10.18 జ్యేష్ఠ ఉ.9.21 **(వ.ఉ.9.46ల11.31)** గండ ఉ.10.58 చతు రా.11.12
				పూ.షా.1 రవి రా.తె.5.56 **అమవాస్యోపవాసం**
6.45	5.50	29	గురు	● అమావాస్య మ.12.00 మూల ఉ.11.31 **(వ.రా.9.49ల11.31)** వృద్ధి ఉ.11.06 కింస్తు రా.12.41

		చ	
కు కే	14-12-16		
శు	బుధవారం		రా
బు	ర శ		గు

			చ
కు కే	15-12-16		
శు	గురువారం		రా
బు	ర శ		గు

			చ
కు కే	16-12-16		
శు	శుక్రవారం		రా
బు	ర శ		గు

కు కే	17-12-16		చ
శు	శనివారం		రా
ర బు	శ		గు

కు కే	18-12-16		
శు	ఆదివారం		చ రా
ర బు	శ		గు

కు కే	19-12-16		
శు	సోమవారం		చ రా
ర బు	శ		గు

మార్గశిర బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	వృశ్చి	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల
14	6.48	8.55	10.47	12.26	2.01	3.46	5.45	7.57	10.09	12.16	2.22	4.30
15	6.44	8.51	10.43	12.22	1.57	3.42	5.41	7.53	10.05	12.12	2.18	4.26
తేది	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి
16	8.47	10.39	12.18	1.54	3.38	5.38	7.49	10.01	12.07	2.13	4.22	6.35
17	8.42	10.34	12.13	1.49	3.33	5.33	7.44	9.56	12.02	2.08	4.17	6.32
18	8.39	10.31	12.10	1.46	3.30	5.30	7.41	9.53	11.59	2.04	4.14	6.28
19	8.35	10.27	12.06	1.42	3.26	5.26	7.37	9.49	11.55	2.01	4.10	6.25
20	8.32	10.24	12.03	1.39	3.23	5.23	7.34	9.46	11.52	1.58	4.07	6.20
21	8.27	10.19	11.58	1.34	3.18	5.18	7.29	9.41	11.47	1.53	4.02	6.17
22	8.24	10.16	11.55	1.31	3.15	5.15	7.26	9.38	11.44	1.50	3.59	6.12
23	8.19	10.11	11.50	1.26	3.10	5.10	7.21	9.33	11.39	1.45	3.54	6.08
24	8.15	10.07	11.46	1.22	3.06	5.06	7.17	9.29	11.35	1.41	3.50	6.05
25	8.12	10.04	11.43	1.19	3.03	5.03	7.14	9.26	11.32	1.38	3.47	6.02
26	8.09	10.01	11.40	1.16	3.00	5.00	7.11	9.23	11.29	1.35	3.44	5.57
27	8.04	9.56	11.35	1.11	2.55	4.55	7.06	9.18	11.24	1.30	3.39	5.54
28	8.01	9.53	11.32	1.08	2.52	4.52	7.03	9.15	11.21	1.27	3.36	5.49
29	7.56	9.48	11.27	1.03	2.47	4.47	6.58	9.10	11.16	1.22	3.31	5.46

కు కే	20-12-16		
శు	మంగళవారం		చ రా
ర బు	శ		గు

కు కే	21-12-16		
శు	బుధవారం		రా
ర బు	శ		చ గు

కు కే	22-12-16		
శు	గురువారం		రా
ర బు	శ		చ గు

కు కే	23-12-16		
శు	శుక్రవారం		రా
ర బు	శ		చ గు

కుజ

15	ధనిష్ట 4	రాతె. 5.00
20	శతభిషం 1	మ. 3.00
24	శతభిషం 2	రా. 12.56
29	శతభిషం 3	ఉ. 10.50

బుధ

15	పూ.షాఢ 3	రా. 3.23
22	పూ.షాఢ 2	రా. 11.45
26	పూ.షాఢ 1	మ. 12.16
28	మూల 4	రా. 1.09

గురు

28	చిత్త 2	సా. 5.09

శుక్ర

14	శ్రవణం 2	ఉ. 6.50
16	శ్రవణం 3	రా. 4.53
19	శ్రవణం 4	రా. 3.27
22	ధనిష్ట 1	రా. 2.34
25	ధనిష్ట 2	రా. 2.19
28	ధనిష్ట 3	రా. 2.47

శని

26	జ్యేష్ఠ 4	రా. 9.51

కు కే	24-12-16		
శు	శనివారం		రా
ర బు	శ	చ	గు

కు కే	25-12-16		
శు	ఆదివారం		రా
ర బు	శ	చ	గు

కు కే	26-12-16		
శు	సోమవారం		రా
ర బు	చ శ		గు

కు కే	27-12-16		
శు	మంగళవారం		రా
ర బు	చ శ		గు

కు కే	28-12-16		
శు	బుధవారం		రా
ర బు	చ శ		గు

కు శు కే	29-12-16		
	గురువారం		రా
ర బు చ	శ		గు

పుష్యమాసము – శుక్లపక్షము 30 డిశంబర్ నుండి 12 జనవరి 2017 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి సం॥ పుష్య–శుక్ల–హేమంత –దక్షిణాయనం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.46	5.50	30	శుక్ర	శుద్ధ పాడ్యమి మ.1.16 పూర్వాషాఢ మ.1.17 **(వ.రా.9.43ల11.24)** ధృవ ఉ.10.56 బాల రా.1.44 **చంద్రోదయం**
6.46	5.51	31	శని	విదియ మ.2.03 ఉత్తరాషాఢ మ.2.35 **(వ.సా.6.43ల8.22)** వ్యాఘా ఉ.10.24 తైతు రా.2.15
6.46	5.52	1	ఆది	తదియ మ.2.19 శ్రవణం మ.3.24 **(వ.రా.7.27ల9.04)** హర్ష ఉ.9.28 వణి రా.2.16 పూ.షా.2 రవి మ.12.08
6.46	5.52	2	సోమ	చవితి మ.2.05 ధనిష్ఠ మ.3.42 **(వ.రా.10.51ల12.26)** సిద్ధి రా.తె.6.26 బవ రా.1.46
6.47	5.53	3	మంగ	పంచమి మ.1.21 శతభిషం మ.3.33 **(వ.రా.9.47ల11.20)** వ్యతీ రా.తె.4.22 కౌల రా.12.48
6.47	5.53	4	బుధ	షష్ఠి మ.12.10 పూర్వాభాద్ర మ.2.58 **(వ.రా.12.11ల1.43)** వరీ రా.1.59 గర రా.11.26 పూ.షా.3 రవి సా.6.16
6.48	5.54	5	గురు	సప్తమి ఉ.10.37 ఉత్తరాభాద్ర మ.2.02 **(వ.రా.1.24ల2.55)** పరి రా.11.20 విష్టి రా.9.44
6.48	5.55	6	శుక్ర	అష్టమి ఉ.8.46 త.నవమి రా.తె.6.40 రేవతి మ.12.47 **(వర్జ్యం లేదు)** శివ సా.5.28 గర రా.తె.4.24
6.48	5.56	7	శని	దశమి రా.తె.4.24 అశ్విని ఉ.11.20 **(వ.ఉ.7.34ల9.04 తి.రా.8.17ల9.46)** సిద్ధ సా.5.28 గర రా.తె.4.24 పూ.షా.4 రవి రా.12.29
6.48	5.56	8	ఆది	ఏకాదశి రా.2.04 భరణి ఉ.9.44 **(వ.రా.8.54ల10.23)** సాధ్య మ.2.21 విష్టి రా.2.04 **సార్మ వైకుంఠ ఏకాదశి**
6.49	5.57	9	సోమ	ద్వాదశి రా.11.43 కృత్తిక ఉ.8.04 త.రోహిణి రా.తె.6.26 **(వ.రా.10.58ల12.27)** శుభ మ.11.11 బాల రా.11.43 **వైష్ణవ వైకుంఠ ఏకాదశి**
6.49	5.57	10	మంగ	త్రయోదశి రా.9.28 మృగశిర రా.తె.4.54 **(వ.ఉ.11.40ల1.09)** బ్రహ్మ రా.తె.5.02 తైతు రా.9.28
6.49	5.58	11	బుధ	❖చతుర్దశి రా.7.22 ఆర్ద్ర రా.3.33 **(వ.మ.12.49ల2.19)** ఐంద్ర రా.2.09 వణి రా.7.22 త.విష్టి రా.తె.6.24 ఉ.షా.1 రవి ఉ.6.41 **ఆర్ద్రా దర్శనోత్సవం**
6.49	5.59	12	గురు	◯ పూర్ణిమ సా.5.31 పునర్వసు రా.2.29 **(వ.మ.3.01ల4.32)** వైధృ రా.11.29 బాల రా.తె.4.22

కు శు కే	30-12-16		
	శుక్రవారం		రా
ర బు చ	శ		గు

కు శు కే	31-12-16		
చ	శనివారం		రా
ర బు	శ		గు

కు శు కే	01-01-17		
చ	ఆదివారం		రా
ర బు	శ		గు

కు శు చ కే	02-01-17		
	సోమవారం		రా
ర బు	శ		గు

కు శు చ కే	03-01-17		
	మంగళవారం		రా
ర బు	శ		గు

కు శు చ కే	04-01-17		
	బుధవారం		రా
ర బు	శ		గు

పుష్య శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి
30	7.53	9.45	11.24	1.00	2.44	4.44	6.55	9.07	11.13	1.19	3.28	5.42
31	7.49	9.41	11.20	12.56	2.40	4.40	6.51	9.03	11.09	1.20	3.24	5.38
1	7.45	9.37	11.16	12.52	2.36	4.36	6.47	8.59	11.05	1.11	3.20	5.33
2	7.40	9.32	11.11	12.47	2.31	4.31	6.42	8.54	11.00	1.06	3.15	5.30
3	7.37	9.31	11.08	12.44	2.28	4.28	6.39	8.51	10.57	1.03	3.12	5.26
4	7.33	9.25	11.04	12.40	2.24	4.24	6.35	8.47	10.53	12.59	3.08	5.22
5	7.29	9.21	11.00	12.36	2.20	4.20	6.31	8.43	10.49	12.55	3.04	5.18
6	7.25	9.17	10.56	12.32	2.16	4.16	6.27	8.39	10.45	12.51	3.00	5.14
7	7.21	9.13	10.52	12.28	2.12	4.12	6.23	8.35	10.41	12.47	2.56	5.09
8	7.16	9.08	10.47	12.23	2.07	4.07	6.18	8.30	10.36	12.42	2.51	5.06
9	7.13	9.05	10.44	12.20	2.04	4.04	6.15	8.27	10.33	12.39	2.48	5.01
10	7.08	9.00	10.39	12.15	1.59	3.59	6.10	8.22	10.28	12.35	2.43	4.57
11	7.04	8.56	10.35	12.11	1.55	3.55	6.06	8.18	10.24	12.30	2.39	4.53
12	7.00	8.52	10.31	12.07	1.52	3.51	6.02	8.14	10.20	12.26	2.35	4.50

చ			
కు శు కే	05-01-17		
	గురువారం		రా
ర బు	శ		గు

చ			
కు శు కే	06-01-17		
	శుక్రవారం		రా
ర బు	శ		గు

	చ		
కు శు కే	07-01-17		
	శనివారం		రా
ర బు	శ		గు

	చ		
కు శు కే	08-01-17		
	ఆదివారం		రా
ర బు	శ		గు

కుజ

2	శతభిషం 4	రా. 8.45
7	పూ.భాద్ర 1	ఉ. 6.45
11	పూ.భాద్ర 2	సా. 4.54

బుధ

31	మూల 3	మ. 1.19
3	మూల 2	సా. 6.08

శుక్ర

31	ధనిష్ట 4	రా. 4.03
3	శతభిషం 1	రాతె. 6.17
7	శతభిషం 2	ఉ. 9.37
10	శతభిషం 3	మ. 2.16

స్మార్తానాం వైకుంఠ ఏకాదశి
08.01.2017, ఆదివారం
వైష్ణవానాం వైకుంఠ ఏకాదశి
09.01.2017, సోమవారం

		చ	
కు శు కే	09-01-17		
	సోమవారం		రా
ర బు	శ		గు

		చ	
కు శు కే	10-01-17		
	మంగళవారం		రా
ర బు	శ		గు

			చ
కు శు కే	11-01-17		
	బుధవారం		రా
ర బు	శ		గు

			చ
కు శు కే	12-01-17		
	గురువారం		రా
ర బు	శ		గు

బ్రహ్మశ్రీ ప్రశాంత్ జ్యోషి సిద్ధాంతి
శ్రీశ్రీశ్రీ పద్మాలయ జ్యోతిష్యాలయము,
ఇ.నెం. 2-3-45, పెద్దబజార్, ఇందూరు (నిజామాబాద్)
సెల్ : 9848833913

పుష్యమాసము – బహుళపక్షము 13 జనవరి నుండి 27 జనవరి 2017 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥పుష్య–కృష్ణ–హేమంత–దక్షిణా/ఉత్తరాయణం(శక సం॥1938–కలిగత సం॥5117) సం॥2016–17
6.50	6.00	13	శుక్ర	బహుళ పాడ్యమి మ.3.58 పుష్యమి రా.1.44 **(వ.ఉ.10.14ల11.47)** విష్కం రా.9.05 తైతు రా.3.21 **భోగి**
6.50	6.01	14	శని	విదియ మ.2.49 ఆశ్రేష రా.1.23 **(వ.మ.2.20ల3.54)** ప్రీతి సా.6.59 వణి రా.2.24 ఉ.షా.2 రవి మ.12.56 **మకరసంక్రాంతి, ఉత్తరాయణపుణ్యకాలం, విదియ–తదియ**
6.50	6.01	15	ఆది	తదియ మ.2.05 మఖ రా.1.29 **(వ.మ.1.26ల3.02)** ఆయు సా.5.14 బవ రా.1.54 **కనుమ, సంకష్టహరచతుర్థి**
6.50	6.01	16	సోమ	చవితి మ.1.51 పుబ్బ రా.2.04 **(వ.ఉ.9.40ల11.18)** సౌభా మ.3.53 కౌల రా.1.56
6.50	6.02	17	మంగ	పంచమి మ.1.08 ఉత్తర రా.3.09 **(వ.ఉ.9.35ల11.15)** శోభ మ.1.55 గర రా.2.28 ఉ.షా.3 రవి రా.7.09
6.50	6.02	18	బుధ	షష్ఠి మ.2.55 హస్త రా.తె.4.44 **(వ.మ.12.06ల1.48)** అతి మ.2.20 విష్టి రా.3.30
6.50	6.03	19	గురు	సప్తమి సా.4.12 చిత్త రా.తె.6.44 **(వ.మ.1.24ల3.08)** సుక మ.2.08 బాల రా.తె.5.00
6.50	6.04	20	శుక్ర	అష్టమి సా.5.54 స్వాతి పూర్తి **(వ.మ.12.52ల2.37)** ధృతి మ.2.15 కౌల సా.5.54 ఉ.షా.4 రవి రా.1.26
6.50	6.05	21	శని	నవమి రా.7.54 స్వాతి ఉ.9.05 **(వ.మ.3.16ల5.02)** శూల మ.2.37 గర రా.7.54
6.50	6.05	22	ఆది	దశమి రా.10.04 విశాఖ ఉ.11.39 **(వ.సా.4.05ల5.51)** గండ మ.3.08 విష్టి రా.10.04
6.50	6.06	23	సోమ	ఏకాదశి రా.12.14 అనూరాధ మ.2.16 **(వ.రా.8.27ల10.13)** వృద్ధి మ.3.40 బాల రా.12.14 **సర్వేషాం ఏకాదశి**
6.50	6.06	24	మంగ	❖ద్వాదశి రా.2.12 జ్యేష్ఠ సా.6.47 **(వ.సా.5.16ల7.00)** ధృవ సా.4.06 తైతు రా.2.12 శ్రవణం 1 రవి ఉ.7.53
6.50	6.07	25	బుధ	త్రయోదశి రా.3.51 మూల రా.7.01 **(వ.రా.తె.5.21ల)** వ్యాఘా సా.4.21 వణి రా.3.51
6.50	6.07	26	గురు	చతుర్దశి రా.తె.5.04 పూర్వాషాఢ రా.8.53 **(శే.వ.ఉ.7.04 తి.రా.తె.5.21ల)** హర్ష సా.4.17 శకు రా.తె.5.04 **మాసశివరాత్రి**
6.50	6.08	27	శుక్ర	● అమావాస్య రా.తె.5.47 ఉత్తరాషాఢ రా.10.18 **(శే.వ.ఉ.7.02 తి.రా.2.27ల4.06)** వజ్ర మ.3.53 నాగ రా.తె.5.47 శ్రవణం 2 రవి మ.2.18 **అమవాస్యోపవాసం**

కు శు కే	13-01-17		చ
	శుక్రవారం		రా
ర బు	శ		గు

కు శు కే	14-01-17		చ
	శనివారం		రా
ర బు	శ		గు

కు శు కే	15-01-17		
ర	ఆదివారం		చ రా
బు	శ		గు

కు శు కే	16-01-17		
ర	సోమవారం		చ రా
బు	శ		గు

కు శు కే	17-01-17		
ర	మంగళవారం		చ రా
బు	శ		గు

కు శు కే	18-01-17		
ర	బుధవారం		రా
బు	శ		చ గు

కు శు కే	19-01-17		
ర	గురువారం		రా
బు	శ		చ గు

పుష్య బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	ధను	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి
13	6.57	8.49	10.28	12.04	1.48	3.48	5.59	8.11	10.17	12.23	2.32	4.46
14	6.53	8.45	10.24	12.00	1.44	3.44	5.55	8.07	10.13	12.19	2.28	4.42
తేది	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
15	8.40	10.19	11.55	1.40	3.39	5.51	8.02	10.09	12.14	2.24	4.37	6.44
16	8.36	10.15	11.51	1.36	3.35	5.47	7.58	10.05	12.10	2.20	4.33	6.41
17	8.33	10.13	11.48	1.33	3.32	5.44	7.55	10.02	12.07	2.17	4.30	6.37
18	8.29	10.09	11.44	1.29	3.28	5.40	7.51	9.58	12.03	2.13	4.26	6.33
19	8.25	10.05	11.40	1.25	3.24	5.36	7.47	9.54	11.59	2.09	4.22	6.30
20	8.22	10.02	11.37	1.22	3.21	5.33	7.44	9.51	11.56	2.06	4.19	6.26
21	8.18	9.58	11.33	1.18	3.17	5.29	7.40	9.47	11.52	2.02	4.15	6.22
22	8.14	9.54	11.29	1.14	3.13	5.25	7.36	9.43	11.48	1.58	4.11	6.18
23	8.10	9.50	11.25	1.10	3.09	5.21	7.32	9.39	11.44	1.54	4.07	6.14
24	8.06	9.46	11.21	1.06	3.05	5.17	7.28	9.35	11.40	1.50	4.03	6.10
25	8.02	9.42	11.17	1.02	3.01	5.13	7.24	9.31	11.36	1.46	3.59	6.07
26	7.59	9.39	11.14	12.59	2.58	5.10	7.21	9.28	11.33	1.43	3.56	6.03
27	7.55	9.35	11.10	12.55	2.54	5.06	7.17	9.24	11.29	1.39	3.52	5.59

	కుజ		18	మూల 4	ఉ.6.51	16	పూ.భాద్ర 1	రా.4.32
15	పూ.భాద్ర 3	రా.3.15	21	పూ.షాఢ 1	మ.1.13	20	పూ.భాద్ర 2	మ.2.48
20	పూ.భాద్ర 4	మ.1.48	24	పూ.షాఢ 2	ఉ.10.52	23	పూ.భాద్ర 3	రా.3.49
24	ఉ.భాద్ర 1	రా.12.34	26	పూ.షాఢ 3	రా.3.34	27	పూ.భాద్ర 4	రా.8.17
	బుధ			శుక్ర			శని	
13	మూల 3	రా.2.56	13	శతభిషం 4	రా.8.28	26	మూల 1	రా.7.31

కు శు కే	20-01-17		
ర	శుక్రవారం		రా
బు	శ	చ	గు

కు శు కే	21-01-17		
ర	శనివారం		రా
బు	శ	చ	గు

కు			
శు కే	22-01-17		
ర	ఆదివారం		రా
బు	చ శ		గు

కు			
శు కే	23-01-17		
ర	సోమవారం		రా
బు	చ శ		గు

కు			
శు కే	24-01-17		
ర	మంగళవారం		రా
బు	చ శ		గు

కు			
శు కే	25-01-17		
ర	బుధవారం		రా
చ బు	శ		గు

కు			
శు కే	26-01-17		
ర	గురువారం		రా
చ బు	శ		గు

కు			
శు కే	27-01-17		
ర చ	శుక్రవారం		రా
బు శ			గు

మహాశివరాత్రి
24.02.2017
శుక్రవారము

మాఘమాసము – శుక్లపక్షము 28 జనవరి నుండి 10 ఫిబ్రవరి 2017 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ మాఘ–శుక్ల–శిశిర ఋతువు–ఉత్తరాయణం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.50	6.08	28	శని	శుద్ధ పాడ్యమి రా.తె.6.00 శ్రవణం రా.11.13 **(వ.రా.3.17ల4.54)** సిద్ధి మ.3.06 బవ రా.తె.6.00
6.49	6.09	29	ఆది	విదియ రా.తె.5.41 ధనిష్ఠ రా.11.38 **(వర్జ్యం లేదు)** వ్యతీ మ.1.55 కౌల రా.తె.5.41 **చంద్రోదయం**
6.49	6.09	30	సోమ	తదియ రా.తె.4.54 శతభిషం రా.11.35 **(వ.ఉ.6.49ల8.24 తి.రా.తె.5.51ల)** వరీ మ.12.20 గర రా.తె.4.54 శ్రవణం 3 రవి రా.8.49
6.49	6.10	31	మంగ	చవితి రా.3.40 పూర్వాభాద్ర రా.11.05 **(శే.వ.ఉ.7.25)** పరి ఉ.10.23 విష్టి రా.3.40
6.49	6.10	1	బుధ	పంచమి రా.2.05 ఉత్తరాభాద్ర రా.10.13 **(వ.ఉ.8.20ల9.52)** సిద్ధ రా.తె.5.33 బాల రా.2.05 **వసంతపంచమి**
6.49	6.11	2	గురు	షష్ఠి రా.12.11 రేవతి రా.9.02 **(వ.ఉ.9.37ల11.08)** సాధ్య రా.2.46 తైతు రా.12.11 శ్రవణం 4 రవి రా.3.21
6.49	6.11	3	శుక్ర	సప్తమి రా.10.03 అశ్విని రా.7.37 **(వ.మ.3.51ల5.21 తి.రా.తె.4.31ల6.04)** శుభ రా.11.48 వణి రా.10.03 **రథసప్తమి**
6.48	6.12	4	శని	అష్టమి రా.7.46 భరణి సా.6.02 **(వ.రా.తె.5.12ల6.41)** విష్టి ఉ.8.55 బాల రా.తె.6.35
6.48	6.12	5	ఆది	నవమి సా.5.24 కృత్తిక సా.4.22 **(వర్జ్యం లేదు)** బ్రహ్మ సా.5.34 తైతు రా.తె.4.13 **మధ్వనవమి**
6.48	6.13	6	సోమ	❖దశమి మ.3.03 రోహిణి మ.2.43 **(వ.ఉ.7.16ల8.45 తి.రా.7.57ల9.26)** ఐంద్ర మ.2.26 గర మ.3.04 త.వణి రా.1.54 ధనిష్ఠ 1 రవి ఉ.10.04 **దశమి–ఏకాదశి**
6.48	6.13	7	మంగ	ఏకాదశి మ.12.47 మృగశిర మ.1.09 **(వ.రా.9.03ల10.33)** వైధృ ఉ.11.22 బవ రా.10.42 **సర్వేషాం ఏకాదశి**
6.47	6.14	8	బుధ	ద్వాదశి ఉ.10.41 ఆర్ద్ర ఉ.11.45 **(వ.రా.11.10ల12.41)** ప్రీతి రా.తె.5.41 కౌల రా.9.44
6.47	6.14	9	గురు	త్రయోదశి ఉ.8.50 పునర్వసు ఉ.10.36 **(వ.సా.6.19ల7.51)** ఆయు రా.3.12 గర రా.8.02 ధనిష్ఠ 2 రవి సా.4.53
6.46	6.15	10	శుక్ర	○ చతుర్దశి ఉ.7.18 త.పూర్ణిమ రా.తె.6.10 పుష్యమి ఉ.9.46 **(వ.రా.10.19ల11.53)** సౌభా రా.1.00 వణి ఉ.7.18 త.బవ రా.తె.6.10 **వ్యాసపూర్ణిమ, భార్గవరాకావ్రతం**

కు శు			
కే	**28-01-17**		
ర చ	**శనివారం**		రా
బు శ			గు

కు శు			
కే	**29-01-17**		
ర చ	**ఆదివారం**		రా
బు శ			గు

కు శు			
కే చ	**30-01-17**		
ర	**సోమవారం**		రా
బు శ			గు

కు శు			
కే చ	**31-01-17**		
ర	**మంగళవారం**		రా
బు శ			గు

కు శు చ			
కే	**1-02-17**		
ర	**బుధవారం**		రా
బు శ			గు

కు శు చ			
కే	**2-02-17**		
ర	**గురువారం**		రా
బు శ			గు

మాఘ శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
28	7.51	9.31	11.06	12.51	2.50	5.02	7.13	9.20	11.25	1.35	3.48	5.54
29	7.46	9.26	11.01	12.46	2.45	4.57	7.08	9.15	11.20	1.30	3.43	5.51
30	7.43	9.23	10.58	12.43	2.42	4.54	7.05	9.12	11.17	1.27	3.40	5.47
31	7.39	9.19	10.54	12.39	2.38	4.50	7.01	9.08	11.13	1.23	3.36	5.43
1	7.35	9.15	10.50	12.35	2.34	4.46	6.57	9.04	11.07	1.19	3.32	5.39
2	7.31	9.11	10.46	12.31	2.30	4.42	6.53	9.00	11.05	1.15	3.28	5.35
3	7.27	9.07	10.42	12.27	2.26	4.38	6.49	8.56	11.01	1.11	3.24	5.30
4	7.22	9.02	10.37	12.22	2.21	4.33	6.44	8.51	10.56	1.06	3.19	5.27
5	7.19	8.59	10.34	12.19	2.18	4.30	6.41	8.48	10.53	1.03	3.16	5.22
6	7.14	8.54	10.29	12.14	2.13	4.25	6.36	8.43	10.48	12.58	3.11	5.18
7	7.10	8.50	10.25	12.10	2.09	4.21	6.32	8.39	10.44	12.54	3.07	5.14
8	7.06	8.46	10.21	12.06	2.05	4.17	6.28	8.35	10.40	12.50	3.03	5.11
9	7.03	8.43	10.18	12.03	2.02	4.14	6.25	8.32	10.37	12.47	3.00	5.06
10	6.58	8.38	10.13	11.58	1.57	4.09	6.20	8.27	10.32	12.42	2.55	5.02

కు శు	చ		
కే	**3-02-17**		
ర	**శుక్రవారం**		రా
బు శ			గు

కు శు	చ		
కే	**4-02-17**		
ర	**శనివారం**		రా
బు శ			గు

కు శు		చ	
కే	**5-02-17**		
ర బు	**ఆదివారం**		రా
శ			గు

కు శు		చ	
కే	**6-02-17**		
ర బు	**సోమవారం**		రా
శ			గు

కుజ

29	ఉ.భాద్ర 2	ఉ.11.35
2	ఉ.భాద్ర 3	రా.10.53
7	ఉ.భాద్ర 4	ఉ.10.32

బుధ

29	పూ.షాఢ 4	సా.5.01
31	ఉ.షాఢ 1	రా.4.06
3	ఉ.షాఢ 2	మ.1.19
5	ఉ.షాఢ 3	రా.9.01
7	ఉ.షాఢ 4	రా.3.23
10	శ్రవణం 1	ఉ.8.35

శుక్ర

31	ఉ.భాద్ర 1	సా.5.20
4	ఉ.భాద్ర 2	రా.8.44
9	ఉ.భాద్ర 3	ఉ.9.42

రాహు

10	మఖ 3	ఉ.9.34

కేతు

10	శతభిషం 1	ఉ.9.34

కు శు			చ
కే	**7-02-17**		
ర బు	**మంగళవారం**		రా
శ			గు

కు శు			చ
కే	**8-02-17**		
ర బు	**బుధవారం**		రా
శ			గు

కు శు			
కే	**9-02-17**		చ
ర బు	**గురువారం**		రా
శ			గు

కు శు			
కే	**10-02-17**		చ
ర బు	**శుక్రవారం**		రా
శ			గు

హోలికాష్టకము (ప్రాంతాచారానుసారం)

05-03-2017 ఆదివారం నుండి

12-03-2016 ఆదివారం వరకు

శుభకార్యములకు అనుకూలము కాదు.

మాఘమాసము – బహుళపక్షము 11 ఫిబ్రవరి నుండి 26 ఫిబ్రవరి 2017 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ మాఘ–కృష్ణ–శిశిర ఋతువు–ఉత్తరాయణం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.46	6.15	11	శని	బహుళ పాడ్యమి రా.తె.5.27 ఆశ్రేష ఉ.9.29 **(వ.రా.9.18ల10.53)** శోభ రా.11.08 కౌల రా.తె.5.27
6.46	6.16	12	ఆది	విదియ రా.తె.5.14 మఖ ఉ.9.18 **(వ.సా.5.27ల7.04)** అతి రా.9.39 గర రా.తె.5.14 ధనిష్ఠ 3 రవి రా.11.47 **కుంభమాసారంభం**
6.45	6.16	13	సోమ	తదియ రా.తె.5.32 పుబ్బ ఉ.9.46 **(వ.సా.5.15ల6.54)** సుక రా.8.34 విష్టి రా.తె.5.32
6.44	6.17	14	మంగ	చవితి రా.తె.6.20 ఉత్తర ఉ.10.44 **(వ.రా.7.38ల9.19)** ధృతి రా.7.52 బాల రా.తె.6.20 **సంకష్టహరచతుర్థి**
6.44	6.17	15	బుధ	పంచమి పూర్తి హస్త మ.12.11 **(వ.రా.8.49ల10.32)** శూల రా.7.34 కౌల సా.6.55 ధనిష్ఠ 4 రవి రా.తె.6.39
6.43	6.18	16	గురు	పంచమి ఉ.7.38 చిత్త మ.2.06 **(వ.రా.8.13ల9.58)** గండ రా.7.35 గర రా.8.26
6.43	6.18	17	శుక్ర	షష్ఠి ఉ.9.19 స్వాతి సా.4.22 **(వ.రా.10.33ల12.19)** వృద్ధి రా.7.54 విష్టి రా.10.17
6.42	6.19	18	శని	సప్తమి ఉ.11.19 విశాఖ సా.6.53 **(వ.రా.11.19ల1.05)** ధృవ రా.8.23 బాల రా.12.23
6.42	6.19	19	ఆది	❖అష్టమి మ.1.28 అనూరాధ రా.9.30 **(వ.రా.3.41ల5.27)** వ్యాఘా రా.8.56 తైతు రా.2.32 శతభిషం 1 రవి మ.1.54
6.41	6.19	20	సోమ	నవమి మ.3.35 జ్యేష్ఠ రా.12.03 **(వ.రా.12.35ల2.20)** హర్ష రా.9.26 వణి రా.తె.4.34
6.41	6.19	21	మంగ	దశమి సా.5.30 మూల రా.2.21 **(వర్జ్యం లేదు)** వజ్ర రా.9.45 బవ రా.తె.6.20
6.40	6.20	22	బుధ	ఏకాదశి రా.7.05 పూర్వాషాఢ రా.4.19 **(వ.మ.12.44ల2.27)** సిద్ధి రా.9.49 బాల రా.7.05 శతభిషం 2 రవి రా.9.05 **సర్వేషాం ఏకాదశి**
6.39	6.21	23	గురు	ద్వాదశి రా.8.14 ఉత్తరాషాఢ రా.తె.5.49 **(వ.మ.12.49ల2.31)** వ్యతీ రా.9.33 తైతు రా.8.14
6.39	6.21	24	శుక్ర	త్రయోదశి రా.8.54 శ్రవణం పూర్తి **(వ.ఉ.9.59ల11.39)** వరీ రా.8.54 వణి రా.8.54 **మహాశివరాత్రి**
6.39	6.21	25	శని	చతుర్దశి రా.9.02 శ్రవణం ఉ.6.51 **(వ.ఉ.10.56ల12.34)** పరి రా.7.51 శకు రా.9.02 శతభిషం 3 రవి రా.4.29
6.38	6.21	26	ఆది	● అమావాస్య రా.8.40 ధనిష్ఠ ఉ.7.22 **(వ.మ.2.34ల4.10)** శివ సా.6.25 నాగ రా.8.40 **అమవాస్యోపవాసం**

కు శు			
కే	11-02-17		చ
ర బు	శనివారం		రా
శ			గు

కు శు			
కే	12-02-17		
ర బు	ఆదివారం		చ రా
శ			గు

కు శు			
కే	13-02-17		
ర బు	సోమవారం		చ రా
శ			గు

కు శు			
ర కే	14-02-17		
బు	మంగళవారం		రా
శ			చ గు

కు శు			
ర కే	15-02-17		
బు	బుధవారం		రా
శ			చ గు

కు శు			
ర కే	16-02-17		
బు	గురువారం		రా
శ		చ	గు

మాఘ బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	మక	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను
11	6.54	8.34	10.09	11.54	1.53	4.05	6.16	8.23	10.28	12.38	2.51	4.58
12	6.50	8.30	10.05	11.50	1.49	4.01	6.12	8.19	10.24	12.34	2.47	4.54
తేది	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక
13	8.24	10.00	11.45	1.45	3.56	6.08	8.15	10.21	12.31	2.44	4.50	6.41
14	8.20	9.56	11.41	1.41	3.52	6.04	8.12	10.18	12.28	2.41	4.47	6.38
15	8.17	9.53	11.38	1.38	3.49	6.01	8.09	10.15	12.25	2.38	4.44	6.33
16	8.12	9.48	11.33	1.33	3.44	5.56	8.04	10.10	12.20	2.34	4.41	6.30
17	8.09	9.45	11.30	1.30	3.41	5.53	8.01	10.07	12.17	2.31	4.38	6.26
18	8.05	9.41	11.26	1.26	3.37	5.49	7.57	10.03	12.13	2.27	4.34	6.22
19	8.01	9.37	11.22	1.22	3.33	5.45	7.53	9.59	12.09	2.23	4.30	6.18
20	7.57	9.33	11.18	1.18	3.29	5.41	7.49	9.55	12.05	2.19	4.26	6.15
21	7.54	9.30	11.15	1.15	3.26	5.38	7.46	9.52	12.02	2.16	4.23	6.10
22	7.49	9.25	11.10	1.10	3.21	5.33	7.41	9.47	11.57	2.11	4.18	6.07
23	7.46	9.22	11.07	1.07	3.18	5.30	7.38	9.44	11.54	2.08	4.15	6.03
24	7.42	9.18	11.03	1.03	3.14	5.26	7.34	9.40	11.50	2.04	4.11	5.59
25	7.38	9.14	10.59	12.59	3.10	5.22	7.30	9.36	11.46	2.01	4.07	5.55
26	7.34	9.10	10.55	12.55	3.06	5.18	7.26	9.32	11.42	1.56	4.03	5.51

కు శు			
ర కే	17-02-17		
బు	శుక్రవారం		రా
శ		చ	గు

కు శు			
ర కే	18-02-17		
బు	శనివారం		రా
శ		చ	గు

కు శు			
ర కే	19-02-17		
బు	ఆదివారం		రా
శ	చ		గు

కు శు			
ర కే	20-02-17		
బు	సోమవారం		రా
శ	చ		గు

కుజ

11	రేవతి 1	రా. 10.33
16	రేవతి 2	ఉ. 10.58
20	రేవతి 3	రా. 11.48
25	రేవతి 4	మ. 1.01

బుధ

12	శ్రవణం 2	మ. 12.42
14	శ్రవణం 3	మ. 3.48
16	శ్రవణం 4	సా. 5.55
18	ధనిష్ట 1	రా. 7.06
20	ధనిష్ట 2	రా. 7.22
22	ధనిష్ట 3	సా. 6.46
24	ధనిష్ట 4	సా. 5.18
26	శతభిషం 1	మ. 2.59

శుక్ర

14	ఉ. భాద్ర 4	మ. 2.55
21	రేవతి 1	ఉ. 8.23

కు శు			
ర కే	21-02-17		
బు	మంగళవారం		రా
చ శ			గు

కు శు			
ర కే	22-02-17		
బు	బుధవారం		రా
చ శ			గు

కు శు			
ర కే	23-02-17		
బు	గురువారం		రా
చ శ			గు

కు శు			
ర బు కే	24-02-17		
చ	శుక్రవారం		రా
శ			గు

కు శు			
ర బు కే	25-02-17		
చ	శనివారం		రా
శ			గు

కు శు			
ర చ బు కే	26-02-17		
	ఆదివారం		రా
శ			గు

ఫాల్గునమాసము – శుక్లపక్షము 27 ఫిబ్రవరి నుండి 12 మార్చి 2017 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ ఫాల్గుణ–శుక్ల–శిశిర –ఉత్తరాయణం(శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.37	6.21	27	సోమ	శుద్ధ పాడ్యమి రా.7.49 శతభిషం ఉ.7.25 **(వ.మ.1.42ల3.16)** సిద్ధ సా.4.36 బవ రా.7.49
6.36	6.22	28	మంగ	విదియ సా.6.32 పూర్వాభాద్ర ఉ.7.01 త.ఉత్తరాభాద్ర రా.తె.6.13 **(వ.సా.4.15ల5.49)** సాధ్య మ.2.26 కౌల సా.6.32 త.తైతు రా.తె.5.45 **చంద్రోదయం**
6.35	6.22	1	బుధ	తదియ సా.4.53 రేవతి రా.తె.5.06 **(వ.సా.5.39ల7.10)** శుభ ఉ.11.59 వణి రా.3.57 శతభిషం 4 రవి ఉ.11.53
6.34	6.23	2	గురు	చవితి మ.2.57 అశ్విని రా.3.43 **(వ.రా.11.56ల1.26)** బ్రహ్మ రా.తె.6.22 బవ రా.1.53 **చవితి–పంచమి**
6.32	6.24	3	శుక్ర	పంచమి మ.12.46 భరణి రా.2.10 **(వ.మ.12.49ల2.10)** ఐంద్ర రా.3.19 కౌల రా.11.38
6.32	6.24	4	శని	❖షష్ఠి ఉ.10.27 కృత్తిక రా.12.31 **(వ.మ.1.20ల2.49)** వైధృ రా.12.12 గర రా.9.16 పూ.భా.1 రవి రా.8.06
6.31	6.24	5	ఆది	సప్తమి ఉ.8.04 త.అష్టమి రా.తె.5.41 రోహిణి రా.10.50 **(వ.మ.3.23ల4.52 తి.రా.తె.4.03ల5.32)** విష్కం రా.9.04 వణి ఉ.8.04 త. బవ రా.తె.5.41
6.31	6.24	6	సోమ	నవమి రా.3.24 మృగశిర రా.9.14 **(వ.రా.తె.5.07ల)** ప్రీతి సా.5.59 కౌల రా.3.24
6.30	6.24	7	మంగ	దశమి రా.1.18 ఆర్ద్ర రా.7.47 **(శే.వ.ఉ.6.37)** ఆయు మ.3.01 గర రా.1.18 పూ.భా.2 రవి రా.3.20
6.29	6.25	8	బుధ	ఏకాదశి రా.11.26 పునర్వసు సా.6.34 **(వ.ఉ.7.10ల8.41 తి.రా.2.15ల3.47)** సౌభా మ.12.14 విష్టి రా.11.26 **సర్వేషాం ఏకాదశి**
6.29	6.25	9	గురు	ద్వాదశి రా.9.54 పుష్యమి సా.5.39 **(వ.ఉ.6.09ల)** శోభ ఉ.9.40 బాల రా.9.54
6.29	6.25	10	శుక్ర	త్రయోదశి రా.8.45 ఆశ్రేష సా.5.06 **(శే.వ.ఉ.7.42 తి.రా.తె.5.02ల)** సుక రా.తె.5.26 తైతు రా.8.45 **కామదహనం (దక్షిణాదివారికి)**
6.28	6.25	11	శని	చతుర్దశి రా.8.02 మఖ సా.4.59 **(శే.వ.ఉ.6.37 తి.రా.1.06ల2.43)** ధృతి రా.3.51 వణి రా.8.02 పూ.భా.3 రవి ఉ.11.18 **కామదహనం (ఉత్తరాదివారికి)**
6.27	6.25	12	ఆది	○ పూర్ణిమ రా.7.49 పుబ్బ సా.5.20 **(వ.రా.12.47ల2.26)** శూల రా.2.39 బవ రా.7.49 **హోలిపండుగ, మదనపూర్ణిమ**

కు శు			
ర చ బు కే	**27-02-17**		
	సోమవారం		రా
శ			గు

చ కు శు			
ర బు కే	**28-02-17**		
	మంగళవారం		రా
శ			గు

చ కు శు			
ర బు కే	**1-03-17**		
	బుధవారం		రా
శ			గు

శు	చ కు		
ర బు కే	**2-03-17**		
	గురువారం		రా
శ			గు

శు	చ కు		
ర బు కే	**3-03-17**		
	శుక్రవారం		రా
శ			గు

శు	చ కు		
ర బు కే	**4-03-17**		
	శనివారం		రా
శ			గు

ఫాల్గున శుక్లపక్ష పగటి లగ్నాంతకాలములు							**రాత్రి లగ్నాంతకాలములు**					
తేది	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక
27	7.30	9.06	10.51	12.51	3.02	5.14	7.22	9.28	11.38	1.52	3.59	5.46
28	7.25	9.01	10.46	12.46	2.57	5.09	7.17	9.23	11.33	1.47	3.54	5.43
1	7.22	8.58	10.43	12.43	2.54	5.06	7.14	9.20	11.30	1.44	3.51	5.39
2	7.18	8.54	10.39	12.39	4.50	5.02	7.10	9.16	11.26	1.40	3.47	5.34
3	7.13	8.49	10.34	12.34	4.45	4.57	7.05	9.11	11.21	1.35	3.42	5.30
4	7.09	8.45	10.30	12.30	2.41	4.53	7.01	9.07	11.17	1.31	3.38	5.26
5	7.05	8.41	10.26	12.26	2.37	4.49	6.57	9.03	11.13	1.27	3.34	5.22
6	7.01	8.37	10.22	12.22	2.33	4.45	6.53	8.59	11.09	1.23	3.30	5.18
7	6.57	8.33	10.18	12.18	2.29	4.32	6.49	8.55	11.05	1.19	3.26	5.14
8	6.53	8.29	10.14	12.14	2.25	4.37	6.45	8.51	11.01	1.15	3.22	5.09
9	6.48	8.24	10.09	12.09	2.20	4.32	6.40	8.46	10.56	1.10	3.17	5.06
10	6.45	8.21	10.06	12.06	2.17	4.29	6.37	8.43	10.53	1.07	3.14	5.02
11	6.41	8.17	10.02	12.02	2.13	4.25	6.33	8.39	10.49	1.03	3.02	4.57
12	6.36	8.12	9.57	11.57	2.08	4.20	6.28	8.34	10.44	12.58	3.05	4.53

శు	కు	చ	
ర బు కే	**5-03-17**		
	ఆదివారం		రా
శ			గు

శు	కు	చ	
ర బు కే	**6-03-17**		
	సోమవారం		రా
శ			గు

శు	కు		చ
ర బు కే	**7-03-17**		
	మంగళవారం		రా
శ			గు

శు	కు		చ
ర బు కే	**8-03-17**		
	బుధవారం		రా
శ			గు

కుజ

1	అశ్విని 1	రా.2.39
6	అశ్విని 2	సా.4.46
11	అశ్విని 3	ఉ.7.23

బుధ

28	శతభిషం 2	ఉ.11.52
2	శతభిషం 3	ఉ.7.58
3	శతభిషం 4	రా.3.20
5	పూ.భాద్ర 1	రా.10.01
7	పూ.భాద్ర 2	సా.4.04
9	పూ.భాద్ర 3	ఉ.9.34
10	పూ.భాద్ర 4	రా.2.37
12	ఉ.భాద్ర 1	రా.7.20

శ్రీ హేవళంబి ఉగాది
29.03.2017
బుధవారము

శు	కు		
ర బు కే	**9-03-17**		చ
	గురువారం		రా
శ			గు

శు	కు		
ర బు కే	**10-03-17**		చ
	శుక్రవారం		రా
శ			గు

బు శు	కు		
ర కే	**11-03-17**		
	శనివారం		చ రా
శ			గు

బు శు	కు		
ర కే	**12-03-17**		
	ఆదివారం		చ రా
శ			గు

బ్రహ్మశ్రీ ప్రశాంత్ జ్యోషి సిద్ధాంతి
శ్రీశ్రీశ్రీ పద్మాలయ జ్యోతిష్యాలయము,
ఇ.నెం.2-3-45, పెద్దబజార్, ఇందూరు (నిజామాబాద్)
సెల్ : 9848833913

ఫాల్గునమాసము – బహుళపక్షము 13 మార్చి నుండి 28 మార్చి 2017 వరకు

❖ కార్తె గుర్తు

సూ.ఉ.	సూ.అ.	తేది	వారం	శ్రీ దుర్ముఖి నామ సం॥ ఫాల్గుణ–కృష్ణ–శిశిర–ఉత్తరాయణం (శక సం॥ 1938–కలిగత సం॥ 5117) సం॥ 2016–17
6.26	6.25	13	సోమ	బహుళ పాడ్యమి రా.8.06 ఉత్తర సా.6.10 **(వ.రా.3.02ల4.43)** గండ రా.1.51 కౌల రా.8.06 **వసంతోత్సవం**
6.26	6.25	14	మంగ	విదియ రా.8.54 హస్త రా.7.31 **(వ.రా.4.07ల5.50)** వృద్ధి రా.1.27 గర రా.8.54 పూ.భా. 4 రవి రా.7.20 **మీనమాసారంభం**
6.25	6.26	15	బుధ	తదియ రా.10.10 చిత్త రా.9.19 **(వ.రా.3.25ల5.09)** ధృవ రా.1.24 విష్టి రా.10.10
6.24	6.26	16	గురు	చవితి రా.11.51 స్వాతి రా.11.31 **(వ.రా.5.41ల)** వ్యాఘా రా.1.39 బాల రా.11.51 **సంకష్టహరచతుర్థి**
6.23	6.26	17	శుక్ర	❖పంచమి రా.1.49 విశాఖ రా.1.59 **(శే.వ.ఉ.7.26)** హర్ష రా.2.08 తైతు రా.1.49 ఉ.భా.1 రవి రా.3.36
6.23	6.26	18	శని	షష్ఠి రా.3.55 అనూరాధ రా.తె.4.35 **(వ.ఉ.6.25ల8.11)** వజ్ర రా.2.42 వణి రా.3.55
6.22	6.27	19	ఆది	సప్తమి రా.తె.6.00 జ్యేష్ఠ పూర్తి **(వ.ఉ.10.47ల12.33)** సిద్ధి రా.3.15 బవ రా.తె.6.00
6.21	6.27	20	సోమ	అష్టమి పూర్తి జ్యేష్ఠ ఉ.7.10 **(వ.ఉ.7.46ల9.31)** వ్యతీ రా.3.40 బాల సా.6.58 **శుక్రమూఢమ ప్రారంభం.**
6.20	6.27	21	మంగ	అష్టమి ఉ.7.52 మూల ఉ.9.32 **(వ.రా.7.56ల9.40)** వరీ రా.3.50 తైతు రా.8.41 ఉ.భా.2 రవి మ.12.05
6.19	6.27	22	బుధ	నవమి ఉ.9.24 పూర్వాషాఢ ఉ.11.34 **(వ.రా.8.06ల9.48)** పరి రా.3.42 వణి రా.10.00
6.18	6.28	23	గురు	దశమి ఉ.10.29 ఉత్తరాషాఢ మ.1.11 **(వ.సా.5.22ల7.02)** శివ రా.3.11 బవ రా.10.51
6.18	6.28	24	శుక్ర	ఏకాదశి ఉ.11.05 శ్రవణం మ.2.20 **(వ.సా.6.26ల8.04)** సిద్ధ రా.2.17 కౌల రా.11.11 ఉ.భా.3 రవి రా.8.34 **సర్వేషాం ఏకాదశి**
6.17	6.28	25	శని	ద్వాదశి ఉ.11.10 ధనిష్ఠ మ.2.58 **(వ.రా.10.12ల11.48)** సాధ్య రా.12.59 గర రా.11.01
6.16	6.28	26	ఆది	త్రయోదశి ఉ.10.45 శతభిషం మ.3.07 **(వ.రా.9.25ల10.59)** శుభ రా.11.18 విష్టి రా.10.21 **మాసశివరాత్రి**
6.15	6.28	27	సోమ	చతుర్దశి ఉ.9.51 పూర్వాభాద్ర మ.2.48 **(వ.రా.12.07ల1.40)** శుక్ల రా.9.16 చతు రా.9.14 ఉ.భా.4 రవి రా.తె.5.22 **అమవాస్యోపవాసం**
6.14	6.29	28	మంగ	● అమావాస్య ఉ.8.31 ఉత్తరాభాద్ర మ.2.06 **(వ.రా.1.34ల3.05)** బ్రహ్మ సా.6.54 కింస్తు రా.7.43
6.14	6.29	29	బుధ	శ్రీ హేవళంబి సం. చైత్ర శుద్ధ పాడ్యమి ఉ.6.50 త.విదియ రా.తె.4.51 రేవతి మ.1.02 ఐంద్ర సా.4.17 బవ ఉ.6.50 త.కౌల రా.తె.4.51 **(శుద్ధ తదియ 30.3.17 శుక్రమూఢమ సమాప్తం)**

బు శు	కు		
ర కే	13-03-17		
	సోమవారం		రా
శ			చ గు

బు శు	కు		
ర కే	14-03-17		
	మంగళవారం		రా
శ			చ గు

బు శు	కు		
ర కే	15-03-17		
	బుధవారం		రా
శ			చ గు

బు శు ర	కు		
కే	16-03-17		
	గురువారం		రా
శ		చ	గు

బు శు ర	కు		
కే	17-03-17		
	శుక్రవారం		రా
శ		చ	గు

బు శు ర	కు		
కే	18-03-17		
	శనివారం		రా
శ	చ		గు

ఫాల్గున బహుళపక్ష పగటి లగ్నాంతకాలములు							రాత్రి లగ్నాంతకాలములు					
తేది	కుంభ	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక
13	6.32	8.08	9.53	11.53	2.04	4.16	6.24	8.30	10.40	12.54	3.01	4.50
14	6.29	8.05	9.50	11.50	2.01	4.13	6.21	8.27	10.37	12.51	2.58	4.46
15	6.21	8.01	9.46	11.46	1.58	4.09	6.16	8.21	10.31	12.44	2.51	4.42
తేది	మీన	మేష	వృష	మిథు	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మక	కుంభ
16	7.57	9.42	11.42	1.54	4.05	6.12	8.17	10.27	12.40	2.47	4.38	6.17
17	7.53	9.38	11.38	1.50	3.61	6.08	8.13	10.23	12.36	2.43	4.34	6.13
18	7.49	9.34	11.34	1.46	3.57	6.04	8.09	10.19	12.32	2.39	4.30	6.09
19	7.45	9.30	11.30	1.42	3.53	6.01	8.05	10.15	12.28	2.35	4.26	6.05
20	7.41	9.26	11.26	1.38	3.49	5.56	8.01	10.11	12.24	2.31	4.22	6.01
21	7.37	9.22	11.22	1.34	3.45	5.52	7.57	10.07	12.20	2.27	4.18	5.57
22	7.33	9.18	11.18	1.30	3.41	5.48	7.53	10.03	12.16	2.23	4.14	5.52
23	7.28	9.13	11.13	1.25	3.36	5.43	7.48	9.58	12.11	2.18	4.09	5.48
24	7.24	9.09	11.09	1.21	3.32	5.39	7.44	9.54	12.07	2.14	4.05	5.44
25	7.20	9.05	11.05	1.17	3.28	5.35	7.40	9.50	12.03	2.10	3.61	5.39
26	7.15	8.60	10.60	1.12	3.23	5.30	7.35	9.45	11.58	2.05	3.57	5.36
27	7.12	8.57	10.57	1.09	3.15	5.27	7.32	9.42	11.55	2.02	3.54	5.32
28	7.08	8.53	10.53	1.05	3.16	5.23	7.28	9.38	11.51	1.58	3.40	5.28

బు శు ర	కు		
కే	19-03-17		
	ఆదివారం		రా
శ	చ		గు

బు శు ర	కు		
కే	20-03-17		
	సోమవారం		రా
శ	చ		గు

బు శు ర	కు		
కే	21-03-17		
	మంగళవారం		రా
చ శ			గు

బు శు ర	కు		
కే	22-03-17		
	బుధవారం		రా
చ శ			గు

కుజ

15	అశ్విని 4	రా.10.31
20	భరణి 1	మ.2.09
25	భరణి 2	ఉ.6.18

బుధ

14	ఉ.భాద్ర 2	ఉ.11.53
15	ఉ.భాద్ర 3	రా.4.27
17	ఉ.భాద్ర 4	రా.9.18
19	రేవతి 1	మ.2.46
21	రేవతి 2	ఉ.9.19
22	రేవతి 3	రా.5.35
24	రేవతి 4	రా.4.30
27	అశ్విని 1	ఉ.7.35

గురు

18	చిత్త 1	మ.1.57

శుక్ర

15	ఉ.భాద్ర 4	ఉ.8.14
21	ఉ.భాద్ర 3	మ.3.56
26	ఉ.భాద్ర 2	రా.12.38

శని

16	మూల 2	ఉ.9.33

బు శు ర	కు		
కే	23-03-17		
చ	గురువారం		రా
శ			గు

బు శు ర	కు		
కే	24-03-17		
చ	శుక్రవారం		రా
శ			గు

బు శు ర	కు		
చ కే	25-03-17		
	శనివారం		రా
శ			గు

బు శు ర	కు		
చ కే	26-03-17		
	ఆదివారం		రా
శ			గు

బు శు ర	కు		
చ కే	27-03-17		
	సోమవారం		రా
శ			గు

శు చ ర	బు కు		
కే	28-03-17		
	మంగళవారం		రా
శ			గు

మేళన విభాగము (వివాహ, రాశికూటాది వివరములు)

పరిచయం : వధూవరులు ఒకరినొకరు పరస్పరము అంగీకరించుకొనిన పిదప దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములతో మేళనము చూడవలెను. కాని, వధూవరులు ఒకరినొకరు చూడకుండా మేళనమునే ప్రధానముగా గైకొనరాదు. ప్రారబ్దమునకు ముందు ప్రాధాన్యమీయవలెనని జ్యోతిష్కుల అభిప్రాయము. ఒకవేళ ఇరువురి సమగ్ర జాతకములు లభించిన యెడల ప్రావీణ్యులైన జ్యోతిష్కులు మాత్రమే ప్రారబ్దమును సూచించుటకు అవకాశమున్నది.

విధానము : వధూవరుల యొక్క ఇరువురి జన్మనక్షత్రముల ఆధారముగా మేళనము చూచుట మొదటి పద్ధతి, లేదా వరుని జన్మనక్షత్రముతో వధువు నామ నక్షత్రమును చూచుట రెండవ పద్ధతి. ఇరువురి నామ నక్షత్రములనే గైకొని చూచుట మూడవ పద్ధతి, లేదా వధువు యొక్క పేరు మార్పుచేయుట నాల్గవ పద్ధతియై యున్నది. సగోత్రము (ఒకటే వంశము) గాకూడదు.

శ్లో॥ నాడీరాశితదీశ యోని వనితాదీర్ఘో గణశ్చాపిష ద్వర్గా ముఖ్యతరా వివాహసమయే శేషాస్తు మధ్యాస్తతః ।
మాహేంద్రో గణితాయవశ్య దివసావర్ణోడు విద్ధాండజా రజ్జుర్యోగిని లింగభూత శశియుగ్గోత్రాహ్వయా వింశతిః ॥ (కాలామృతము)

శ్లో॥ గ్రహమైత్రీ గణోరాశి నాడీవర్గాదికానిచ । పాణిగ్రహణ యోగ్యాని పంచకూటాని సర్వదా ।

శ్లో॥ గ్రహమైత్రీ ద్విజాతీనాం క్షత్రియాణాం గణస్తథా । వైశ్యానాం రాశికూటంతు శూద్రాణాం యోనిమేవచ ॥

ఇరువది కూటములలో ఐదు కూటములే ప్రధానమని దైవజ్ఞులు నిర్ణయించిరి. ప్రస్తుతము లోకాచారము కూడా ఇదియే. అవి వరుసగా రాశికూటము, గ్రహమైత్రి కూటము, గణకూటము, నాడీకూటము, యోనికూటములు, మిగిలిన పదిహేను కూటములు కూడా మధ్యమములు. పైన తెలిపిన ఐదు కూటములలో కూడా బ్రాహ్మణాది జాతుల వారికి అవశ్యకమైన ప్రత్యేక కూటము శాస్త్రములో తెలుపబడినది. బ్రాహ్మణులకు గ్రహమైత్రి కూటము, క్షత్రియులకు గణకూటము, వైశ్యులకు రాశికూటము, తక్కినవారికందరికి యోని కూటమును చూడవలెను. అందరికి నాడీకూటము కూడా చూడవలసి వచ్చును. మిగిలిన వర్గులన్నియు (కూటములన్నియు) దేశ కాల పాత్రములు మొదలగు వానిననుసరించి ఉపయోగించుట శ్రేష్ఠము.

వైశ్యుల గోత్రములు చూచే వివరము

వరుడు	వధువు	ఫలితం	వరుడు	వధువు	ఫలితం
1	3	మనుమరాలు	3	2	మేనత్త
3	1	తల్లి	1	2	కోడలు
2	3	పుత్రిక	2	2	చెల్లెలు

సీ॥ నాయక ప్రథమంబు నారీ తృతీయంబు, మానుగా గూడిన మనుమరాలు
పురుషుని మూడోది పూబోణి మొదటిది. దనర సంకరమైన తల్లివావి
పిల్లవానిది రెంట పిల్లది మూడింట, పొసగజేసిన దాని బిడ్డవాని
పడుచుదానిది రెంట పరగనాథుని మూట, హర్షంబుతోడ మేనత్తయగును.
గీ॥ కొడుకు మొదటిదిగల రెంట కోడలయ్యె, వరుని రెంటను నతి అది మరదలయ్యె
వైశ్య గోత్రంబులీతీరు వరుస తెలిసి, పెండ్లి జేయరే దెలిసిన పెద్దలెపుడు

రాశికూట చక్రము

అక్షరములు	నక్షత్రం	రాశి	గ్రహము	గణము	నాడీ	యోని	పాదము	దశాధిపతి (సం)
చూ,చే,చో,ల,	అశ్విని			దేవ	ఆది	గుర్రం	స్వర్ణ	కేతు 7 సం॥
లీ,లూ,లే,లో,	భరణి	మేషం	కుజ	మనుష్య	మధ్య	ఏనుగు	స్వర్ణ	శుక్ర 20 సం॥
ఆ	కృత్తిక			రాక్షస	అంత్య	మేక	స్వర్ణ	రవి 6 సం॥
~~ఈ~~,ఊ,ఏ,	కృత్తిక			రాక్షస	అంత్య	మేక	స్వర్ణ	రవి 6 సం॥
ఓ,వా,వీ,వూ,	రోహిణి	వృషభం	శుక్ర	మనుష్య	అంత్య	పాము	స్వర్ణ	చంద్ర 10 సం॥
వే,వో	మృగశిర			దేవ	మధ్య	పాము	స్వర్ణ	కుజ 7 సం॥
కా,కీ,	మృగశిర			దేవ	మధ్య	పాము	స్వర్ణ	కుజ 7 సం॥
కూ,ఖం,ఘు,ఛ,	ఆర్ద్ర	మిథునం	బుధ	మనుష్య	ఆది	కుక్క	రజిత	రాహు 18 సం॥
కే,కో,హ	పునర్వసు			దేవ	ఆది	పిల్లి	రజిత	గురు 16 సం॥
హీ,	పునర్వసు			దేవ	ఆది	పిల్లి	రజిత	గురు 16 సం॥
హూ,హే,హో,డా,	పుష్యమి	కర్కాటక	చంద్ర	దేవ	మధ్య	మేక	రజిత	శని 19 సం॥
డీ,డూ,డే,డో	ఆశ్రేష			రాక్షస	అంత్య	పిల్లి	రజిత	బుధ 17 సం॥
మా,మీ,మూ,మే,	మఘ			రాక్షస	అంత్య	ఎలుక	రజిత	కేతు 7 సం॥
మో,టా,టీ,టూ,	పూఫ	సింహం	రవి	మనుష్య	మధ్య	ఎలుక	రజిత	శుక్ర 20 సం॥

అక్షరములు	నక్షత్రం	రాశి	గ్రహము	గణము	నాడీ	యోని	పాదము	దశాధిపతి (సం)
టే	ఉ.ఫ.			మనుష్య	ఆది	ఆవు	రజిత	రవి 6 సం॥
టో,పా,పి,	ఉ.ఫ.			మనుష్య	ఆది	ఆవు	రజిత	రవి 6 సం॥
పూ,షం,ణా,ఠా,	హస్త	కన్య	బుధ	దేవ	ఆది	దున్న	రజిత	చంద్ర 10 సం॥
పే,పో	చిత్త			రాక్షస	మధ్య	పులి	రజిత	కుజ 7 సం॥
రా,రి,	చిత్త			రాక్షస	మధ్య	పులి	రజిత	కుజ 7 సం॥
రూ,రే,రో,తా,	స్వాతి	తుల	శుక్ర	దేవ	అంత్య	దున్న	రజిత	రాహు 18 సం॥
తీ,తూ,తే,	విశాఖ			రాక్షస	అంత్య	పులి	లోహ	గురు 16 సం॥
తో,	విశాఖ			రాక్షస	అంత్య	పిల్లి	లోహ	గురు 16 సం॥
నా,నీ,నూ,నే,	అనూ	వృశ్చికం	కుజ	దేవ	మధ్య	జింక	లోహ	శని 19 సం॥
నో,యా,యి,యూ	జ్యేష్ఠ			రాక్షస	ఆది	జింక	లోహ	బుధ 17 సం॥
యే,యో,బా,బీ,	మూల			రాక్షస	ఆది	కుక్క	లోహ	కేతు 7 సం॥
భూ,ధా,భా,ఢా,	పూ.షా.	ధనుస్సు	గురు	మనుష్య	మధ్య	కోతి	తామ్ర	శుక్ర 20 సం॥
బే	ఉ.షా.			మనుష్య	అంత్య	ముంగిస	తామ్ర	శుక్ర 20 సం॥
బో,జా,జీ,	ఉ.షా.			మనుష్య	అంత్య	ముంగిస	తామ్ర	రవి 6 సం॥
జూ,జే,జో,ఖా,	శ్రవణం	మకరం	శని	దేవ	అంత్య	కోతి	తామ్ర	చంద్ర 10 సం॥
గా,గీ	ధనిష్ఠ			రాక్షస	మధ్య	సింహం	తామ్ర	కుజ 7 సం॥
గూ,గే,	ధనిష్ఠ			రాక్షస	మధ్య	సింహం	తామ్ర	కుజ 7 సం॥
గో,సా,సీ,సూ,	శతభిషం	కుంభం	శని	రాక్షస	ఆది	గుర్రం	తామ్ర	రాహు 18 సం॥
సే,సో,దా,	పూ.భా.			మనుష్య	ఆది	సింహం	తామ్ర	గురు 16 సం॥
దీ,	పూ.భా.			మనుష్య	ఆది	సింహం	తామ్ర	గురు 16 సం॥
దూ,శం,ఝూ,థా,	ఉ.భా.	మీనం	గురు	మనుష్య	మధ్య	ఆవు	తామ్ర	శని 19 సం॥
దే,దో,చా,చీ	రేవతి			దేవ	అంత్య	ఏనుగు	స్వర్ణ	బుధ 17 సం॥

వర —— వధూ	అశ్విని	భరణి	కృత్తిక1	కృత్తిక3	రోహిణి	మృగశిర2	మృగశిర2	ఆర్ద్ర	పునర్వసు3	పునర్వసు1	పుష్యమి	ఆశ్లేష	మఖ	పుబ్బ	ఉత్తర1	ఉత్తర3	హస్త	చిత్త2	చిత్త2	స్వాతి	విశాఖ3	విశాఖ1	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా.	ఉ.షా1	ఉ.షా.3	శ్రవణం	ధనిష్ఠ2	ధనిష్ఠ2	శతభిషం	పూ.భా.3	పూ.భా.1	ఉ.భా.	రేవతి	
అశ్విని	32	33	28	18	24	24	27	23	22	27	32	27	24	28	22	13	14	13	22	28	22	23	32	23	21	29	27	25	29	20	20	20	22	22	28	30	అశ్విని
భరణి	33	28	28	18	25	19	22	27	25	30	24	26	23	25	27	19	20	12	21	30	21	22	26	25	23	26	28	26	28	14	18	21	24	26	22	31	భరణి
కృత్తిక1	28	28	29	19	15	16	19	19	19	23	27	27	22	20	21	12	15	16	26	20	22	23	24	29	27	20	18	18	18	24	23	26	18	24	23	20	కృత్తిక1
కృత్తిక3	19	19	20	29	23	26	20	20	20	21	24	23	21	19	19	21	24	25	24	19	20	24	26	31	19	12	9	18	18	26	28	30	22	19	22	19	కృత్తిక3
రోహిణి	25	26	18	23	32	34	28	29	25	25	28	18	20	26	25	27	28	22	21	22	21	24	31	26	15	21	14	22	25	22	24	27	30	27	28	25	రోహిణి
మృగశిర2	25	20	17	26	34	29	23	26	24	25	24	21	20	20	22	24	27	18	18	25	20	24	27	26	15	15	15	24	29	18	20	26	28	25	21	28	మృగశిర2
మృగశిర2	28	23	20	21	29	24	29	32	30	17	16	14	24	24	26	29	32	22	19	28	23	13	15	14	23	23	24	22	26	18	18	24	26	24	20	27	మృగశిర2
ఆర్ద్ర	23	28	20	21	29	27	32	32	28	15	19	15	24	30	26	29	29	26	19	30	22	12	18	9	22	30	27	25	27	19	21	20	23	21	28	27	ఆర్ద్ర
పునర్వసు3	23	26	20	21	26	25	30	28	29	18	20	17	23	27	23	26	29	25	22	29	22	12	20	11	19	28	25	23	27	19	21	19	21	19	25	26	పునర్వసు3
పునర్వసు1	26	29	23	20	24	24	16	18	15	29	33	30	21	25	22	19	22	18	18	25	18	21	29	20	18	25	22	24	28	20	11	9	11	21	27	28	పునర్వసు1
పుష్యమి	31	27	27	23	27	22	18	18	19	33	32	29	24	24	28	26	28	16	15	28	19	22	26	25	21	20	25	27	27	18	9	15	16	26	26	31	పుష్యమి
ఆశ్లేష	26	25	26	22	18	20	13	15	16	30	29	32	24	22	23	20	22	25	24	18	20	23	26	31	27	22	18	18	21	26	17	20	12	22	25	21	ఆశ్లేష
మఖ	24	23	22	20	15	19	23	23	22	22	22	25	30	30	27	16	18	22	25	18	21	26	27	32	28	23	18	9	12	19	24	26	18	22	25	22	మఖ
పుబ్బ	28	25	20	18	25	19	23	29	26	26	25	23	30	32	33	22	22	12	15	25	19	25	27	26	22	25	26	19	20	9	14	20	24	28	27	30	పుబ్బ
ఉత్తర1	21	27	21	18	24	21	25	25	22	23	29	23	27	33	29	18	18	12	15	25	15	21	31	22	18	27	26	18	19	11	16	14	18	23	31	28	ఉత్తర1
ఉత్తర3	14	20	13	21	27	24	28	28	25	20	27	21	17	23	19	29	29	23	19	28	19	17	26	18	18	28	27	25	25	18	19	18	21	20	28	25	ఉత్తర3
హస్త	15	21	16	24	27	27	31	28	28	23	29	23	19	23	19	29	28	27	22	32	22	20	28	15	21	29	27	25	28	23	23	18	23	22	28	29	హస్త

వర → / వధూ ↓	అశ్విని	భరణి	కృత్తిక1	కృత్తిక3	రోహిణి	మృగశిర2	మృగశిర2	ఆర్ద్ర	పునర్వసు3	పునర్వసు1	పుష్యమి	ఆశ్లేష	మఖ	పుబ్బ	ఉత్తర1	ఉత్తర3	హస్త	చిత్త2	చిత్త2	స్వాతి	విశాఖ3	విశాఖ1	అనూరాధ	జ్యేష్ఠం	మూల	పూ.షా.	ఉ.షా1	ఉ.షా.3	శ్రవణం	ధనిష్ఠ2	ధనిష్ఠ2	శతభిషం	పూ.భా.3	పూ.భా.1	ఉ.భా.	రేవతి	
చిత్త2	14	10	16	25	23	18	21	26	24	19	18	26	23	14	14	23	27	29	25	22	29	27	18	25	27	18	21	20	20	21	22	26	21	20	19	20	చిత్త2
చిత్త2	23	19	27	25	23	18	19	24	22	19	18	25	26	17	17	21	23	26	29	27	33	22	12	21	27	18	21	24	25	25	24	28	22	12	9	13	చిత్త2
స్వాతి	29	31	21	20	23	27	28	30	29	26	29	19	18	26	26	29	33	23	27	28	23	12	23	18	25	29	23	26	28	27	25	24	29	19	21	14	స్వాతి
విశాఖ3	23	22	23	20	19	21	23	23	22	19	20	21	22	20	17	21	23	30	33	23	29	18	16	21	27	22	18	20	21	29	28	28	23	12	12	13	విశాఖ3
విశాఖ1	21	21	21	22	20	22	12	12	11	20	21	22	26	24	20	17	20	26	21	11	18	29	27	32	25	20	18	16	20	25	24	24	18	22	21	19	విశాఖ1
అనూరాధ	30	24	18	24	29	25	14	17	19	28	25	25	26	26	30	25	27	15	11	22	15	27	32	31	21	23	25	25	28	18	18	23	24	27	26	30	అనూరాధ
జ్యేష్ఠ	21	24	27	29	25	24	13	9	10	19	24	30	31	26	21	18	14	24	20	17	20	32	31	28	22	23	21	21	23	26	25	24	16	19	26	25	జ్యేష్ఠ
మూల	20	24	27	18	15	14	22	21	18	18	22	28	28	23	18	19	19	26	26	24	26	26	22	23	32	29	23	14	17	20	29	27	19	20	27	27	మూల
పూ.షా.	29	26	20	11	20	14	22	29	27	26	21	23	23	25	27	27	28	16	16	28	20	20	24	23	28	32	34	22	23	11	19	26	30	31	28	32	పూ.షా.
ఉ.షా.1	27	28	18	9	13	14	23	26	25	24	26	18	18	26	26	26	26	20	20	22	16	16	26	21	26	34	29	18	18	17	22	24	28	29	31	26	ఉ.షా.1
ఉ.షా.3	26	27	18	18	22	24	21	24	23	26	28	18	11	20	19	25	25	19	22	25	18	18	27	22	15	23	18	29	29	25	19	20	25	29	31	26	ఉ.షా.3
శ్రవణం	30	29	16	18	25	28	25	26	26	29	28	22	13	21	20	25	27	20	24	27	20	18	30	25	18	24	18	29	32	28	21	24	25	30	31	29	శ్రవణం
ధనిష్ఠ 2	21	15	25	26	22	18	15	18	18	21	18	27	20	9	12	18	22	21	24	26	28	27	19	28	21	12	14	25	28	29	23	25	21	25	20	24	ధనిష్ఠ 2
ధనిష్ఠ2	21	15	24	29	25	21	18	21	21	12	9	18	25	15	18	20	24	23	24	25	28	25	18	26	30	20	23	20	22	24	29	32	27	16	11	15	ధనిష్ఠ2
శతభిషం	21	23	27	31	29	27	24	21	20	10	16	21	27	22	16	18	19	27	28	24	28	25	24	24	28	28	26	22	25	26	32	32	23	11	18	18	శతభిషం
పూ.భా.3	21	25	18	23	31	29	26	23	21	12	17	12	19	25	19	22	24	21	22	29	22	19	25	18	20	31	29	26	26	22	27	22	29	18	21	19	పూ.భా.3
పూ.భా.1	21	25	19	18	26	24	23	20	18	21	26	21	21	27	22	19	21	18	11	18	11	21	28	19	19	30	28	28	29	24	15	10	18	29	32	30	పూ.భా.1
ఉ.భా.	27	20	22	21	27	20	19	27	24	27	26	24	24	26	30	27	27	7	6	20	10	22	27	26	25	27	30	30	30	19	10	15	20	32	28	33	ఉ.భా.
రేవతి	29	30	19	18	24	27	26	26	25	28	31	21	21	29	31	24	28	19	12	13	8	19	31	26	26	31	25	25	28	23	14	18	17	30	33	28	రేవతి
	అ	భ	కృ	కృ	రో	మృ	మృ	ఆ	పు	పు	పు	ఆ	మ	పు	ఉ	ఉ	హ	చి	చి	స్వా	వి	వి	అ	జ్యే	మూ	పూ	ఉ	ఉ	శ్ర	ధ	ధ	శ	పూ	పూ	ఉ	రే	
				1	3		2	2		3	1					1	3		2	2		3	1					1	3		2	2		3	1		

వివాహమైత్రి అష్టకూటములు

1. వర్ణ కూటమి గణములు (జాతులు 4)
2వ రాశి కూటమిలో చివరన ఏ వర్ణమో, ఏ జాతియో చూడుడు.

వధూ వర్గము	వర వర్గము			
	1 బ్రాహ్మణ	2 క్షత్రియ	3 వైశ్య	4 శూద్ర
1.బ్రాహ్మణ	1	0	0	0
2.క్షత్రియ	1	1	0	0
3.వైశ్య	1	1	1	0
4.శూద్ర	1	1	1	1

వధూ వర్గము	వర వర్గము రాశులు			
		రాశి	రాశి	రాశి
1.బ్రాహ్మణ	రాశి	కర్కా	వృశ్చి	మీన
2.క్షత్రియ	రాశి	మేష	సింహ	ధను
3.వైశ్య	రాశి	వృష	కన్య	మకర
4.శూద్ర	రాశి	మిథు	తుల	కుంభ

2. వశ్య కూటమి గణములు
జీవజాతులు 5.

వధూ వశ్య	వర వశ్య				
	1 చతు	2 మాన	3 జల	4 వన	5 కీట
1.చతుష్పాదం	2	½	1	0	2
2.మానవ	½	2	0	0	0
3.జలచరము	1	0	2	2	2
4.వనచరము	0	0	2	2	0
5.కీటకము	1	0	1	0	2

వధూ	వర వశ్య రాశులు				
చతు మాన జల వన కీట	మేష మిథున కర్కా సింహ వృశ్చిక	వృషభ కన్య మకర	తుల మీన	ధను	కుంభ

ఐశ్వర్యానికి ఆభరణం మంచితనం
విద్యకు అలంకారం నీతి

ధనానికి అలంకారం దానం
అన్ని గుణాలకీ అలంకారం మంచి శీలం

3. తారా కూటమి గుణములు (నక్షత్రములు) తారలు 27
ప్రతి వరుసకు 9 చొప్పున మొత్తం 27 నక్షత్రములు 3 వరుసలు

	వరుని తారలు (నక్షత్రములు)								
	1	2	3	4	5	6	7	8	9
వధువు తారలు	అశ్వి మఘ మూల	భర పుబ్బ పూషా	కృత్తి ఉత్తర ఉషా	రోహి హస్త శ్రవ	మృగ చిత్త ధని	ఆరు స్వాతి శత	పున విశా పూభా	పుష్య అనూ ఉభా	ఆశ్రే జ్యేష్ఠ రేవ
1. అశ్వి మఘ మూల	3	3	1½	3	1½	3	1½	3	3
2. భర పుబ్బ పూషా	3	3	1½	3	1½	3	1½	3	3
3. కృత్తిక ఉత్తర ఉషా	1½	1½	0	1½	0	1½	0	1½	1½
4. రోహి హస్త శ్రవ	3	3	1½	3	1½	3	1½	3	3
5. మృగ చిత్త ధని	1½	1½	0	1½	0	1½	0	1½	1½
6. ఆర్ద్ర స్వాతి శత	3	3	1½	3	1½	3	1½	3	3
7. పున విశా పూభా	1½	1½	0	1½	0	1½	0	1½	1½
8. పుష్య అనూ ఉభా	3	3	1½	3	1½	3	1½	3	3
9. ఆశ్రే జ్యేష్ఠ రేవ	3	3	1½	3	1½	3	1½	3	3

నాడి తెలుపు నక్షత్రములు

నాడి	నక్షత్రములు								
ఆది మధ్య అంత్య	అశ్వి భర కృత్తి	ఆర్ద్ర మృగ ఆశ్రే	పున పుష్య స్వాతి	ఉత్త పుబ్బ ఉ.షా	హస్త చిత్త శ్రవ	జ్యేష్ఠ అనూ రోహి	మూల పూ.షా. మఘ	శత ధని విశా	పూ.భా. ఉ.భా. రేవ

యోనికూటమి

క్రమ సంఖ్య	వధూ |	వర —	1 అశ్వము	2 గజము	3 మేషము	4 సర్పము	5 శ్వానము	6 మార్జాలము	7 మూషికము	8 గోవు	9 మహిషము	10 వ్యాఘ్రము	11 మృగము	13 వానరము	14 నకులి	14 సింహము	నక్షత్రములు
1.	గుఱ్ఱము - అశ్వము		4	2	2	3	2	2	2	1	0	1	3	3	2	1	అశ్విని - శతభిషం
2.	ఏనుగు - గజము		2	4	3	3	2	2	2	2	3	1	2	3	2	0	భరణి - రేవతి
3.	మేక - మేషము		2	3	4	2	1	2	1	3	3	1	2	0	3	1	కృత్తిక - పుష్యమి
4.	పాము - సర్పము		3	3	2	4	2	1	1	1	1	2	2	2	0	2	రోహిణి - మృగశిర
5.	కుక్క - శ్వాసము		2	2	1	2	4	2	1	2	2	1	0	2	1	1	ఆర్ద్ర - మూల
6.	పిల్లి - మార్జాలము		2	2	2	2	2	4	0	2	2	1	3	3	2	1	పునర్వసు - ఆశ్లేష
7.	ఎలుక - మూషికము		2	2	1	1	1	1	4	2	2	2	2	2	1	2	మఘ - పుబ్బ
8.	ఆవు - గోవు		1	2	3	1	2	2	2	4	3	0	3	2	2	1	ఉత్తర - ఉత్తరాభాద్ర
9.	దున్న - మహిషము		0	3	3	1	2	2	2	3	4	1	2	2	2	1	హస్త - స్వాతి
10.	పులి - వ్యాఘ్రము		1	1	1	2	1	1	2	0	1	4	1	1	2	1	చిత్త - విశాఖ
11.	జింక - మృగము		3	2	2	2	0	3	2	3	2	1	2	4	3	1	అనూరాధ - జ్యేష్ఠ
12.	కోతి - వానరము		3	3	0	2	2	3	2	2	2	1	2	4	3	2	పూ.షా. - శ్రవణం
13.	ముంగిస - నకుల		2	2	3	0	1	2	1	2	2	2	2	3	4	2	ఉ.షా. - అభిజిత్
14.	సింహము - సింహము		1	1	1	2	1	1	2	1	1	1	1	2	2	4	ధనిష్ఠ - పూ.భా.

5. గ్రహమైత్రి కూటమి గుణములు

సప్తగ్రహములు: రాహు-కేతువులు ఛాయా గ్రహములు
వధూ-వర జన్మ లగ్నాధిపతుల బలాబల విచారణ

రాశులు / గ్రహములు	1	2	3	4	5	6	7	8	9	10	11	12
రాశులు	మేష	వృష	మీన	కర్కా	సింహ	కన్య	తుల	వృశ్చి	ధను	మకర	కుంభ	మీన
గ్రహములు	కు	శు	బు	చ	ర	బు	శు	కు	గు	శ	శ	గు

వధువు గ్రహము	వరుని గ్రహము 1 రవి	2 చంద్ర	3 కుజ	4 బుధ	5 గురు	6 శుక్ర	7 శని
1. రవి	5	5	5	4	5	0	0
2. చంద్ర	5	5	4	1	4	½	½
3. కుజ	5	4	5	½	5	3	½
4. బుధ	4	1	½	5	½	5	4
5. గురు	5	4	5	½	5	½	3
6. శుక్ర	0	½	3	5	½	5	5
7. శని	0	½	½	4	3	5	5

గ్రహమైత్రి కూటమి

ఫలములు	గుణములు
1. మహా విరోధము	½
2. ఉభయ శత్రుత్వము	1
3. తాటస్థ్యత	2
4. ఉభయమిత్రత	3
5. అతి స్నేహము	4
6. సమజాతి	5

6. గణకూటమి గుణములు

గణములు	నక్షత్రములు								
దేవ	మృగ	పున	పుష్య	స్వాతి	శ్రవ	రేవ	అనూ	అశ్వి	హస్త
మను	ఉ.ఫ.	ఉ.షా	ఉ.భా	పూ.ఫ	పూ.షా	పూభా	భర	రోహి	ఆర్ద్ర
రాక్ష	మఘ	ధని	ఆశ్రే	కృత్తి	విశా	జ్యేష్ఠ	మూల	చిత్త	శత

వధువు గణము	వరుడు గణము 1. దేవ	2.మను	3.రాక్ష
1. దేవ	6	5	1
2. మను	5	6	0
3. రాక్ష	1	0	6

సమస్త జ్యోతిష
వివరాలకై
సంప్రదించండి :
శ్రీశ్రీశ్రీ
పద్మాలయ
జ్యోతిష్యాలయము

7. నాడీకూటమి నక్షత్రములు గుణములు

	1	2	3	4
1	వరః	ఆది పార్శ్వ	మధ్య	అంత్య
2	ఆది పార్శ్వ	0	8	8
3	మధ్య	8	0	8
4	అంత్య	8	8	0

పార్శ్వనాడియే ఆది నాడి

8. రాశికూటమి గణములు వరుని రాశులు

వధూ రాశులు	వరుడు రాశులు	1 మేషం	2 వృషభం	3 మిధునం	4 కర్కాట	5 సింహం	6 కన్య	7 తుల	8 వృశ్చికం	9 ధనుస్సు	10 మకరం	11 కుంభం	12 మీనం	రాశులు 12 జాతులు	
														జీవము	జాతి
1. మేషం		7	0	7	7	0	0	7	0	0	7	7	0	చతుష్పాత్	క్షత్రియ 1
2. వృషభం		0	7	0	7	7	0	0	7	0	0	7	7	చతుష్పాత్	వైశ్య 2
3. మిధునం		7	0	7	0	7	7	0	0	7	0	0	7	మానవ	శూద్ర 3
4. కర్కాటకం		7	7	0	7	0	7	7	0	0	7	0	0	జలచర	బ్రాహ్మణ 4
5. సింహం		0	7	7	0	7	0	7	7	0	0	7	0	వనచర	క్షత్రియ 5
6. కన్య		0	0	7	7	0	7	0	7	7	0	0	7	మానవ	వైశ్య 6
7. తుల		7	0	0	7	7	0	7	0	7	7	0	0	మానవ	శూద్ర 7
8. వృశ్చికం		0	7	0	0	7	7	0	7	0	7	7	0	కీటక	బ్రాహ్మణ 8
9. ధనుస్సు		0	0	7	0	0	7	7	0	7	0	7	7	మానవ	క్షత్రియ 9
10. మకరం		7	0	0	7	7	0	7	7	7	7	0	7	జలచర	వైశ్య 10
11. కుంభం		7	7	0	0	7	0	0	7	7	0	7	0	మానవ	క్షత్రియ 11
12. మీనం		0	7	7	0	0	7	0	0	7	7	0	7	జలచర	బ్రాహ్మణ12
		1	2	3	4	5	6	7	8	9	10	11	12		

సూచన : పురుషరాశి నుండి స్త్రీరాశి వరకు, స్త్రీ రాశి నుండి పురుష రాశి వరకును లెక్కింపగా పరస్పరము 7, 4, 7, 10, 11 వచ్చినను వధూవరులది ఏకరాశి అయినను శుభము. ఈ రాశికూట గణన విషయములో మతాంతరములు చాలాగలవు. కావున పెద్దల వాక్యమును గమనించగలరు.

క్ర.సం.	అష్టకూటములసంఖ్య	గుణములు
1.	వర్ణకూటమిలో (మేషం, క్షత్రియ; క్షత్రియ-క్షత్రియ	1
2.	వశ్య కూటమిలో (మేషం, చతుష్పాదము చతు-చతు)	2
3.	తారా కూటమిలో 1 నుంచి 1కు (అశ్విని నుండి అశ్విని)	3
4.	యోని కూటమిలో (అశ్విని నుంచి అశ్విని)	4
5.	గ్రహకూటమిలో (అశ్విని దేవగణము దేవ-దేవ)	5
6.	గణ కూటమిలో (అశ్విని దేవగణము దేవ-దేవ)	6
7.	రాశి కూటమిలో (అశ్విని మేషరాశి గదా మేషం మొ॥ మేషం)	7
8.	నాడీ కూటమిలో (అశ్విని ఆదినాడి ఆది-ఆది)	8
	మొత్తం కూడిన వచ్చిన గుణములు	**36**

అష్టకూటాలు ఎలా చూడాలి?

ముందుగా 1 మొదలు 8 వరకు కూటాలు చూడండి. ఉదాహరణకు వధువు - అశ్విని; వరుడు అశ్విని, ఒక కాగితం మీద ఇలా వ్రాసి మొత్తము చేయాలి. ఆ సంఖ్యనే ఇన్ని గుణములు అందురు. 18 గుణములు 18 పైన ఎన్ని ఉన్నా శుభమే. 4, 6, 7, 8వ నాటికి నక్షత్ర వివరణగల పాణిగ్రహణోపయోగ చక్రము పుటలో చూడుడు. గణ, యోని, నాడి తెలియును.

ఇలాగే ప్రతి నక్షత్రము - రాశి అన్నీ ఏకం చేసి చూడాలి. ఇలా మొత్తము గుణాలు ఎన్నో చూడడమే (మేళన-కలియు) మేళనము అంటారు. ఇప్పుడు గుణమేళన చక్రంలో అశ్విని మొదలు అశ్వినికి చూడండి 28 ఉంది కదూ! అంటే అశ్విని నక్షత్రానికి 28 గుణములు, వధువు నక్షత్రం నుంచి వరుడు వరకును, వరుడు నక్షత్రము నుంచి వధువు వరకు చూడాలి. వధూ-వరులకు కలసి వచ్చిన గుణములు (మార్కులు) మొత్తం 28 అన్నమాట.

రాశికూట పరంపరలో షష్టాష్టకముల శుభాశుభములు

శుభసూచకములు	**(శుభం)**	**అశుభ సూచకములు**	**(అశుభం)**
1. మేషం-వృశ్చికం	(1-8)	1. మేషము - కన్యా	(1-6)
2. మిధునం-మకరం	(3-10)	2. తులా-మీనం	(7-12)
3. సింహము-మీనము	(6-12)	3. మిధునం-వృశ్చికం	(3-8)
4. తుల-వృషభము	(7-2)	4. మకరం-సింహం	(10-5)
5. ధనుః-కర్కాటకం	(9-4)	5. కుంభం-కర్కాటకం	(11-4)
6. కుంభం-కన్యా	(11-6)	6. ధనుః-వృషభం	(9-2)

ద్విర్ద్వాదశ రాశికూట శుభాశుభ వివేచన

శుభసూచకములు		**అశుభ సూచకములు**	
1. మీనం-మేషం	(12-1)	1. కుంభం-మీనం	(11-12)
2. సింహం-కన్యా	(5-6)	2. మేషం-వృషభం	(1-2)

3. కర్కాటకం-సింహం (4-5)
4. మకరం-కుంభం (10-11)
5. కన్యా-తులా (6-7)
6. వృశ్చికం-ధనుస్సు (8-9)
7. వృషభం-మిథునం (2-3)

3. మిథునం-కర్కాటకం (3-4)
4. తులా-వృశ్చికం (7-8)
5. మకరం-ధనుస్సు (10-9)

నవపంచక రాశికూట శుభాశుభ వివేచనము

శుభసూచకములు

1. మేషం-సింహము (1-5)
2. వృషభం-కన్యా (2-5)
3. మిథునం-తులా (3-7)
4. సింహం-ధనుస్సు (5-6)
5. తులా-కుంభం (7-11)
6. వృశ్చికం-మీనం (8-12)
7. ధనుస్సు-మేషం (9-1)
8. మకరం-వృషభం (10-2)

అశుభ సూచకములు

1. కర్కాటకం-వృశ్చికం (4-8)
2. కన్యా-మకరం (2-10)
3. కుంభం-మిథునం (11-3)
4. మీనం-కర్కాటకం (12-4)

శుభాశుభ ప్రదములైన రాశికూట విషయములు

1. ద్వికే ద్వాదశకే మృత్యుః 2-12 రాశికూటమి — మృత్యువు
2. ఆయుర్ద్వాదశకే ద్వికే 12-2 రాశికూటమి — ఆయుర్ధాయము
3. తృతీయైకాదశం దుఃఖమ్ 3-11 రాశికూటమి — దుఃఖ కారకము
4. సుఖమేకాదశ త్రికే 11-3 రాశికూటమి — సౌఖ్యకారకము
5. చతుర్ధ దశకే నిస్వమ్ 4-10 రాశికూటమి — ధననాశనము
6. ధనం దశ చతుర్థకే 10-4 రాశికూటమి — సంపన్నకారి
7. అశుభం పంచ నవమే 5-9 రాశికూటమి — అశుభము
8. శుభం తు నవ పంచకే 9-5 రాశికూటమి — శుభకరము
9. షష్టాష్టకే పుత్రనాశః 6-8 రాశికూటమి — సుపుత్రనాశనము
10. పుత్రలాభోష్ఠ షష్ఠకే 8-6 రాశికూటమి — సుపుత్రప్రాప్తి
11. సమ సప్తేతు మాంగళ్యం 7-7 రాశికూటమి — మంగళకరము

ఈవిధముగా రాశికూటములలో వధూవరుల అష్టకూటముల కలయికలో శుభాశుభము లిచ్చును.

ఏకనాడీ దోష పరిహారము

శ్లో॥ ఉత్తరా శతతారాచ । పూర్వాభాద్రా పునర్వసూ
రౌద్రమూలాశ్వినీ సప్త । ఏకనాడీ న రోషభాక్

భావం : దంపతుల నక్షత్రములు ఉత్తర, శతభిషం, పూర్వాభాద్ర, పునర్వసూ, ఆర్ద్ర, మూల, అశ్విని అను నక్షత్రములైనచో నాడీ దోషకారకములు కావు.

మద్ద్యైక నాడీ దోషరహిత నక్షత్రములు

శ్లో॥ తోయానురాధా వసుపుష్యచిత్రాః । భగేందు భే యస్య నరస్య సప్తః
మద్ద్యైక నాడీనహి నాడిదోషాః । అరుంధతీమేవ యధా వశిష్ఠః ॥

భావం : పూర్వాషాఢ, అనూరాధ, ధనిష్ఠ, పుష్యమి, చిత్ర, పూర్వఫల్గుణి, మృగశిర అను నక్షత్రములకు మద్ధ్యైక నాడీ దోషము లేదు.

పార్శ్వనాడీ దోషము పరిహృతి

శ్లో॥ మహిర్విశాఖ సార్పాచ । శ్రవణే చ మఘా తథా ।
ఉత్తరాషాఢ రోహిణ్యాం । పార్శ్వ నాడీ న దోషభాక్ ॥

భావం : కృత్తిక, విశాఖ, ఆశ్రేష, శ్రవణం, మఖ, ఉత్తరాషాఢ, రోహిణీ అను నక్షత్రములు పార్శ్వనాడీ దోషరహితములని ప్రాచీన శాస్త్ర నిర్ణయము.

రాక్షస గణములందున్ననూ శుభప్రదములగు నక్షత్రములు

(అనుకూలంగా ఉపయోగపడు రాక్షస గణ నక్షత్రములు)

ఆశ్రేష, చిత్త, విశాఖ, మూల, శతభిషము అను నక్షత్రములందు స్త్రీ రాక్షసగణమైననూ దోషకారి కాదు. ఏకాధిపత్యమైనను, రాశియోని గ్రహమైత్రీ నాడి అనునవి సహజసిద్ధముగా శ్రేయస్కరములే అయినప్పకినీ స్త్రీలకు గల రాక్షసగణదోషం ఉండదు. పరిహారముచే వినియోగార్హములు.

రాశికూటములకు 18 పదునెనిమిది గుణములకన్నను అధికముగా ఉన్నచో శుభప్రదము.

జన్మనక్షత్రమందు చేయదగిన కార్యములు

నిషేకము, యాగము, చౌలము, అన్నప్రాశనము, వ్యవసాయము, ఉపనయనము, పట్టాభిషేకము, భూ సంపాదనము, అక్షరాభ్యాసము యిట్టి కార్యములు చేయవచ్చును.

వైవాహికముగా వధూవరులకు నక్షత్ర రాశుల పొంతసములు-ఫలములు

శ్లో॥ దంపత్యోర్జన్మ నక్షత్రమేకపాదం గతంయది ।
తయోః పరస్పరం నిత్యం అత్యంత కలహం భవేత్ ॥
దంపత్యో రేక రాశిత్యే భిన్నర్క్షం భవేద్యది ।
నక్షత్రేకం భిన్నరాశౌ నాడీ దోషా న విద్యతే ॥

వధూవరులకు నక్షత్రేక్యత, పాదైక్యత ఉన్నచో పరస్పర వైరము, కలహ కారకము, రాశైక్యత ఉన్నచో నక్షత్ర భేదముండి, ఒకే నక్షత్రముండి భిన్న రాశులున్నచో నాడీదోషము రాదు.

జన్మరాశి : నామరాశి వివేచనము

వరుని నక్షత్రము జన్మనక్షత్రము చూచుట ఉత్తమము. కన్య యొక్క జన్మ నక్షత్రము తెలియనిచో వరుని నక్షత్రము, కన్య నామ నక్షత్రము చూడవలెను. వరునికి జన్మ నక్షత్రము లేనిచో యిరువురియొక్క నామ నక్షత్రములను చూడవలయును. అది సరిపడనిచో కన్యయొక్క నామమును మార్చి నామకరణము మరల చేయవలెను.

నక్షత్రములందైక్యత ఉన్ననూ, వధూవరులకు శుభమిలిచ్చు నక్షత్రములు

శ్లో॥ విశాఖికార్ద్ర శ్రవణ ప్రజేశ । తిష్యంత్యతత్పూర్వమఖాః ప్రశస్తాః ।
స్త్రీపుంసతారైక్య పరిగ్రహేతు । శేషావివర్ణ్యా ఇతి సంగిరంతి ॥

భావం : విశాఖ, ఆర్ద్ర, శ్రవణ, రోహిణి, పుష్యమి, రేవతి, ఉత్తరాభాద్ర, మఖ, అను ఎనిమిది నక్షత్ర జాతకులగు వధూవరులకు నక్షత్రము ఒకటే అయినను, వివాహము చేయనగును. శ్రేయస్కరము. మిగిలిన నక్షత్రములు ఇరువురివి ఒకటే అయినచో దోషకారులు.

కుజదోష రహిత నక్షత్రములు

అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూ.షా, ఉ.షా, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్ర జాతకులకు కుజదోషములేదు.

కుజదోష ఫలములు

శ్లో॥ కుటుంబేచ వ్యయే సౌఖ్యే । సప్తమే చాష్టమే కుజే ।
నరాణాం స్త్రీ వధం కుర్యాత్ । స్త్రీణాం భర్తృవధం తథా ॥

భావం : 2, 12, 4, 7, 8 ఈ రాశులందు కుజుడున్నచో పురుషులకు భార్యా వియోగము, స్త్రీలకు భర్త్ర వియోగము గలదు.

శ్లో॥ 'కించ' అర్కేందు క్షేత్రజాతానాం కుజదోషో న విద్యతే

భావం:అర్కుడనగా సూర్యుడు. ఇందు అనగా చంద్రుడు. సూర్యుని రాశి–సింహము. చంద్రునిరాశి–కర్కాటకం. సింహ, కర్కాటక రాశి జాతకులకు కుజదోషం రాదు.

శ్లో॥ 'కించ' స్వోచ్ఛ మిత్ర భ జాతానాం పీడకో న భవేత్కుజః ।

భావం : అంగారకునికి స్వక్షేత్రములగు మేష, వృశ్చిక రాశులలోను ఉచ్ఛ అయిన మకరము నందు, కుజునికి మిత్రులగు గురు, రవి రాశులైన ధనుః మీన, సింహరాశులలో జన్మించువారికి కుజదోషం లేదు.

శ్లో॥ సప్తమే భౌమదోషస్తు నక్ర కర్కాట యోర్వినా ।

భావం : మకరము, కర్కాటకములందు జన్మించువారికి సప్తమ స్థానమందున్న కుజదోషము లేదు.

శ్లో॥ అష్టమే భౌమదోషస్తు ధనుర్మీన ద్వయోర్వినా ।

భావం : ధనూరాశి, మీనరాశి జాతకులకు అష్టమ స్థానమునందున్న కుజదోషము లేదు.

శ్లో॥ కుంభే, సింహస్త్ర నదోష స్యాత్ ।

భావం : కుంభ, సింహ రాశి జాతకులకు కుజదోష ప్రసక్తి లేదు.

శ్లో॥ గురు మంగళ సంయోగే భౌమదోషే న విద్యతే ।

భావం : కుజుడు గురువుతో కలసియున్ననూ, గురుదృష్టి కుజుని పైనున్ననూ ఆ జాతకులకు కుజదోషము లేదు.

శ్లో॥ ద్విరతీయే ద్యూన గే పుంసాం స్త్రీణాం చత్వారి రి వృగే ।

భావం : పురుషులకు సప్తమ, ద్వితీయ స్థానాల్లో కుజుడు మిక్కిలి దోషకారి. స్త్రీలకు చతుర్థ, అష్టమ స్థానములో ఉన్న కుజుడు మిక్కిలి అపాయకారి.

శ్లో॥ ఉభయోరష్టమం రోషం భౌమదోషం వదేద్బుధః ।

భావం : స్త్రీ పురుషులకు అష్టమ స్థానంలో చాలా ప్రమాదకారి.

శ్లో॥ దంపత్యోర్జన్మకాలే వ్యయ ధన హి బుతే సప్తమే రంధ్ర లగ్నే,
లగ్నా చంద్రాచ్చ శుక్రాదపి ఖలు నివసన్ భూమి పుత్ర స్తయోశ్చ ॥

భావం : భార్యాభర్తల జన్మరాశికి ద్వాదశ, ద్వితీయ, చతుర్థ, అష్టమ, లగ్నములలో ఎక్కడ కుజుడున్ననూ దోషకారి. ఈ దోషము జన్మ లగ్నమునుండిగానీ, చంద్రుడున్న రాశి నుండిగానీ, శుక్రుడున్న రాశి నుండి గానీ, కుజదోషమును చూచుకోవలయును. దంపతులకు జన్మరాశి, చంద్రరాశి, శుక్రరాశులనుండి ఎక్కడ కుజదోషమున్ననూ అది పరిహార శక్యము.

శ్లో॥ దాంపత్యం దీర్ఘకాలం నుత ధనబహుళం పుత్రలాభం చ సౌఖ్యం
దద్యాదేకత్ర హీనో మృతిరఖిలభయం పుత్రనాశం కరోతి ॥

భావం : పైన చెప్పిన రీతులలో నున్న కుజదోషము పరిహారమైనచో దంపతులకు సుఖదాంపత్యం, సంతానం, ధనవృద్ధి, సౌఖ్యం సిద్ధించును. ఇరువురిలో ఏ ఒక్కరికి కుజదోషమున్ననూ మరణము, భయము, గర్భశోకము కలుగును.

మృత్యు యోగములు

ఆదివారము	అనూరాధ	గురువారము	మృగశిర
సోమవారము	ఉత్తరాషాఢ	శుక్రవారము	ఆశ్రేష
మంగళవారము	శతభిషము	శనివారము	హస్త
బుధవారము	అశ్విని		

దగ్ధ యోగములు

ఆదివారము	ద్వాదశి
సోమవారము	ఏకాదశి
మంగళవారము	పంచమి
బుధవారము	తృతీయ
గురువారము	షష్ఠి
శుక్రవారము	అష్టమి
శనివారము	నవమి

పై యోగములు శుభకార్యములకు నిందితములు.

యమకంటక యోగము

ఆది మఘ, గురు కృత్తిక, సోమ విశాఖ, శుక్ర పుష్యమి, మంగళ ఆర్ద్ర, శని హస్త, బుధ మూల.

ఉత్పాత యోగము

ఆది కృత్తిక, గురు రోహిణి, సోమ పూషా., శుక్ర పుష్యమి, మంగ ధనిష్ఠ, శని ఉత్తర, బుధ రేవతి. **(పై యోగములు శుభకార్యములకు పనికిరావు.)**

వర్జింపదగిన అమృతసిద్ధి యోగములు

గురువారము	పుష్యమి వివాహమునకు
శనివారము	రోహిణి ప్రయాణమునకు
మంగళవారము	అశ్విని గృహారంభమునకు

ఇవి త్యజింపవలయును.

అమృతసిద్ధి యోగములు

ఆదివారము	హస్త
సోమవారము	మృగశిర
మంగళవారము	అశ్విని
బుధవారము	అనూరాధ
గురువారము	పుష్యమి
శుక్రవారము	రేవతి
శనివారము	రోహిణి

ఈ యోగములు సర్వకార్యములకు శుభప్రదములు

మేషాది ద్వాదశ రాశుల యొక్క ఘాత చక్రము

రాశులు	మాసములు	తిథులు	వార	నక్షత్రము	యోగము	కరణము	యామము	చంద్రుడు
మేషం	కార్తీక	1,6,11	ఆది	మఖ	విష్కంభ	బాలవ	1	1
వృషభం	మార్గశిర	3,10,13	శని	హస్త	శుక్ల	భద్ర	2	3
మిథునం	ఆషాఢ	1,2,12	సోమ	స్వాతి	ప్రీతి	చతుష్పాత్	1	9
కటకం	పుష్య	2,7,12	బుధ	అనూ	వ్యాఘాత	నాగవం	1	2
సింహ	జ్యేష్ఠం	3,8,13	శని	మూల	ధృతి	బాలవ	2	6
కన్యా	భాద్రపద	3,10,15	శని	శ్రవ	శోభ	కౌలవ	1	10
తులా	మాఘ	4,9,14	గురు	శతభిష	శుక్ల	తైతుల	3	2
వృశ్చిక	ఆశ్వీయు	1,6,11	శుక్ర	రేవతి	వజ్ర	గరిజి	2	3
ధనుస్సు	శ్రావణ	2,8,13	శుక్ర	భరణి	ప్రీతి	కింస్తు	3	4
మకరం	వైశాఖ	4,9,14	మంగ	రోహి	వైధృతి	కింస్తు	4	8
కుంభం	చైత్ర	2,813	గురు	ఆర్ద్ర	గండ	వణజి	2	11
మీన	ఫాల్గుణ	5,10,13	శుక్ర	ఆశ్లే	వజ్ర	భద్ర	4	12

ఘాతవారము నందు చేయదగు కార్యములు

శ్లో॥ వివాహకాలే వ్రతబంధయజ్ఞే పట్టాభిషేకోఽపి నిషేక కర్మే
సీమంత పుంసవన జాతకర్మే నోచింతనీయాఖిలు ఘాతవారః ॥

భావం : వివాహము, వ్రతబంధము, రాజ్యపట్టాభిషేకం, నిషేకం, సీమంతం, పుంసవనం, జాతకర్మ అను కార్యములు నిస్సంకోచముగా నిర్వహించవచ్చును.

ఘాతవారము నందు చేయకూడని కార్యములు

శ్లో॥ వాణిజ్యయాత్రాచ తటాక కూపవాస్తు
ప్రవేశేకృషి ఘాతవర్జ్యం ॥

భావం : వాణిజ్యములు, తీర్థయాత్రలు, తటాకము (చెరువు) కూపము (నుయ్యి), త్రవ్వించుట, గృహప్రవేశం, వ్యవసాయారంభం అను కార్యములు నిషేధములు.

ఘాత చంద్ర దోషము లేని కార్యములు

శ్లో॥ యుద్ధేచైవ వివాహే చ కుమారీ పూజనం తథా ।
రాజసేవా వాహనాదౌ ఘాతచంద్రం న చింతయేత్ ॥

భావం : యుద్ధము, వివాహం, కౌమారపూజ, రాజసేవ, వాహనపూజలకు.

శ్లో॥ తీర్థయాత్రా వివాహాన్నప్రశనే చోపనయనే ।
మాంగల్య శుభకార్యేషు ఘాతచంద్రం న చింతయేత్ ॥

భావం : తీర్థయాత్రలు, వివాహం, అన్నప్రావనం, ఉపనయనం అను కార్యక్రమాలకు ఘాతచంద్ర దోషం లేదు.

శుభముహూర్తములకు యోగ్యమైన తిథి, వార, నక్షత్ర, లగ్నాదులను తెలుపు చక్రము

విషయము	తిథులు	వారాలు	నక్షత్రములు	లగ్నాలు	విశేషాలు
గర్భాదానం :	2,3,5,7, 10,13	సోమ, బుధ, గురు, శుక్ర	రోహి, మృగ, పున, పుష్య, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూ, ఉ.షా., శ్రవ, ధని, శతభిషం	వృషభం, కటకం, కన్య తుల, ధనూ, మీన	లగ్న అష్టమశుద్ధి, పంచపర్వములు కూడవు
పుంసవనం, సీమంతం :	2,3,5,7 10,13,	సోమ, బుధ, గురు, శుక్ర	అశ్వి, రోహి, మృగ, పున, పుష్య,ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూ, మూల ఉ.షా.,శ్రవ, ధనిష్ఠ, శత, ఉ.భా,రేవతి	వృష, మిథు, కటక, కన్య తుల, ధను, మక, కుంభ, మీన	4-8 శుద్ధి, 4,8మాసములు.
జాతకర్మ, నామకరణం :	2,3,5,7 10,13,	సోమ,బుధ, గురు,శుక్ర,	అశ్వి,రోహి,పున,పుష్య,ఉత్త,హస్త, స్వాతి,అనూ ఉ.షా, శ్రవ, ధని, శత, ఉ.భా,	వృష, మిథు, కటక, కన్య, ధను, మీన,	అష్టమశుద్ధి 1,3,5 మాసములు.
అన్నప్రాశనం :	2,3,5,7 10,13,	సోమ,బుధ, గురు,శుక్ర,	అశ్వి,రోహి,మృగ,పున,పుష్య, ఉత్త, హస్త, చిత్త అనూ, ఉ.షా.శ్రవ,ధని,శత,ఉ.భా, రేవ.	వృష,మిథు,కటక, కన్య,ధను,మీన.	దశమశుద్ధి, పురుషులకు సరిమానం, స్త్రీలకు బేసిమాసం.
కర్ణవేధ :	2,3,5,7 10,13,	సోమ,బుధ, గురు,శుక్ర.	అశ్వి,మృగ,పున,పుష్య,ఉత్త, హస్త, చిత్త అనూ,ఉ.షా,శ్రవ, ధని, ఉ.భా, రేవ	వృష, మిథు, కటక, కన్య, ధను, మీన.	అష్టమశుద్ధి 6,7,8 మాసములు.
కేశఖండనం :	2,3,5,7 10,13	సోమ,బుధ, గురు, శుక్ర	అశ్వి, మృగ, పున, పుష్య, ఉత్త,హస్త,చిత్త అనూ,ఉ.షా,శ్రవ, ధని, ఉ.భా, రేవ.	వృష,మిథు,కటక, కన్య,తుల,ధను,మీన.	ఉత్తరాయణం, పూర్వాహ్ణం.
అక్షరాభ్యాసం :	2,3,5,7, 10,13.	సోమ, బుధ, గురు, శుక్ర.	అశ్వి, మృగ, పున, పుష్య,ఆర్ద్ర, ఆశ్లే హస్త, చిత్త,స్వాతి,మూల, శ్రవ	మేష, కటక, మకర, తుల.	అష్టమశుద్ధి, ఉత్తరాయణం, పంచవత్సరం.
విద్యాభ్యాసం :	2,3,5,7, 10,13.	ఆది, బుధ, గురు, శుక్ర.	అశ్వి, మృగ, పున, పుష్య, ఆర్ద్ర, ఆశ్లే, హస్త, చిత్త, స్వాతి, మూల, శ్రవ.	కటక, తుల, మక, మీన, మేష.	అష్టమశుద్ధి, అనధ్యాయ తిథులు కూడవు.
ఉపనయనం :	2,3,5,	బుధ, గురు,	అశ్వి,రోహి,మృగ,పున,పుష్య,	వృష,మిథున,కటక,	అష్టమశుద్ధి

విషయము	తిథులు	వారాలు	నక్షత్రములు	లగ్నాలు	విశేషాలు
	7, 10, 2,3	శుక్ర.	ఉత్త, హస్త,చిత్త,స్వాతి, అనూ, మూల, ఉ.షా, ఉ.భా, రేవ.	కన్య ధనూ,మీన. పాపులు కూడదు.	కేంద్రమున
వివాహం :	2,3,5,7, 10,13.	బుధ, గురు, శుక్ర,శని,ఆది.	రోహి,మృగ,మఖ,ఉత్తర,హస్త, స్వాతి,మూల,ఉ.షా, ఉ.భా,రేవ.	వృష,మిథు,కటక, కన్య,తుల,ధనూ,మీన	సప్తమశుద్ధి, మాఘాది పంచకము.
నూతన వస్త్రధారణ :	2,3,5,7, 10,13.	సోమ, బుధ, గురు, శుక్ర.	అశ్వి,రోహి,మృగ,పున,పుష్య, హస్త,చిత్త స్వాతి,అనూ, మూల, ఉ.షా,శ్రవ, ధని,శత, ఉ.భా, రేవ.	వృష, మిథు, కటక, కన్య, తుల, ధను,మీన.	తృతీయశుద్ధి.
ప్రయాణములు :	2,3,5,7, 10,13.	సోమ, బుధ, గురు, శుక్ర.	అశ్వి,మృగ,పున,పుష్య,హస్త, అనూ, శ్రవ,మూల,ధని, రేవ.	వృష, మిథు,కటక, తుల,ధను,మీన.	వారశూలలు కూడవు.
వాణిజ్యము :	2,3,5,7, 10,13.	సోమ, బుధ, గురు, శుక్ర.	అశ్వి,రోహి,మృగ,పుష్య,హస్త, చిత్త,అనూ,ఉత్త,ఉ.షా, ఉ.భా, రేవ.	వృష,మిథు,కటక, కన్య,తుల,ధను, మీన	లాభస్థానంలో స్వగృహము గాని, దృష్టిగాని శుభము.
శంకుస్థాపన :	2,3,5,7, 10,13.	బుధ, గురు, శుక్ర.	అశ్వి,రోహి,మృగ,పున, పుష్య,ఉత్తర,హస్త చిత్త,స్వాతి,అనూ,ఉ.షా. శ్రవ,ధని,శత,ఉ.భా	వృష,మిథు,కన్య, ధను,మీన.	చతుర్థశుద్ధి.
గృహప్రవేశం :	2,3,5,7, 10,13.	బుధ, గురు, శుక్ర.	రోహి,మృగ,ఉత్త,చిత్త,అనూ, ఉ.షా,ధని,శత,ఉ.భా,రేవ.	వృష,మిథు,కన్య, ధను,మీన.	చతుర్థాష్టమ శుద్ధి, వృషభ కలశ చక్రశుద్ధి స్థిరలగ్నము.
బోరింగ్ :	2,3,5,7, 10,13.	సోమ, బుధ, గురు, శుక్ర.	రోహి,పుష్య,మృగ,హస్త, ఉత్తర అనూ,ఉ.షా,శ్రవ, ఉ.భా	కటక, మకర, మీన.	తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలు శుభము లగ్నమున
విత్తనములు చల్లుటకు :	2,3,5,7, 10,13.	సోమ, బుధ, గురు, శుక్ర.	అశ్వి, రోహి, మృగ, పుష్య,ఉత్త,హస్త,స్వాతి అనూ,ఉ.షా,శ్రవ,ధని, ఉ.భా, రేవ.	వృష,మిథు,కటక, కన్య,ధను,మీన.	విత్తనాల రంగుననుసరించి వారాన్ని ఎన్నుకోగలరు.
వ్యవసాయం :	2,3,5,7, 10,13.	సోమ,మంగ, బుధ,గురు, శుక్ర.	అశ్వి,మృగ,పున,పుష్య,హస్త, చిత్త,స్వాతి,శ్రవ, ధని,శత.	వృష,మిథు,కటక, తుల,ధను,మీన.	భార్య ఐదు మాసములు గర్భవతిగా ఉండకూడదు, భోజనానంతరం కూడదు.

సాధారణంగా ఏ నక్షత్రం వారికి ఏ శుభ నక్షత్రములు యోగ్యమైనవి?

జన్మ/నామ నక్షత్రం	నిత్యనక్షత్రములు
1. అశ్విని :	రోహిణి, పుష్యమి, మఘ, హస్త, స్వాతి, అనూ, మూల, శ్రవణం, శతభిషం, ఉ.భా, రేవతి
2. భరణి :	మృగ, పున, మఘ, ఉత్తర, చిత్త, మూల, ఉ.షా, ధనిష్ఠ, రేవతి, అశ్విని
3. కృత్తిక :	రోహిణి, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని
4. రోహిణి :	మృగశిర, పున, ఉత్తర, హస్త, చిత్త, ఉ.షా, శ్రవణం, ధనిష్ఠ, రేవతి
5. మృగశిర :	పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూ, మూల, ఉ.షా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, అశ్విని, రోహిణి
6. ఆర్ద్ర :	పున, హస్త, చిత్త, స్వాతి, శ్రవ, ధనిష్ఠ, శతభిషం, రేవతి, రోహిణి, మృగశిర
7. పునర్వసు :	పుష్యమి, మఘ, ఉత్తర, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉ.షా, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, అశ్విని, మృగశిర
8. పుష్యమి :	హస్త, స్వాతి, అనూ, శ్రవణం, శతభిషం, ఉ.భా, రేవతి, రోహిణి, పున
9. ఆశ్లేష :	మఘ, ఉత్తర, చిత్త, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, ఉ.భా, రేవతి, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి
10. మఘ :	హస్త, స్వాతి, అనూ, మూల, శ్రవణం, శతభిషం, ఉ.భా, రేవతి, అశ్విని, రోహిణి, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి
11. పుబ్బ :	ఉత్తర, చిత్త, మూల, ఉ.షా, ధనిష్ఠ, రేవతి, అశ్విని, మృగశిర, పున, మఘ
12. ఉత్తర :	హస్త, స్వాతి, అనూ, మూల, ఉ.షా, శ్రవణం, శత, ఉ.భా, అశ్విని, రోహిణి, పుష్యమి, మఘ
13. హస్త :	చిత్త, ఉ.షా, శ్రవణం, ధనిష్ఠ, రేవతి, రోహిణి, మృగశిర, పున, ఉత్తర.
14. చిత్త :	స్వాతి, అనూరాధ, మూల, ఉ.షా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త.

జన్మ/నామ నక్షత్రం	నిత్యనక్షత్రములు
15. స్వాతి :	శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి, రోహిణి, మృగశిర, పున, హస్త, చిత్త.
16. విశాఖ :	అనూరాధ, మూల, ఉ.షా, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్త, స్వాతి.
17. అనూరాధ :	శ్రవణం, శతభిషం, ఉ.భా, రేవతి, రోహిణి, పున, పుష్యమి, హస్త, స్వాతి.
18. జ్యేష్ఠ :	మూల, ఉ.షా, ధనిష్ఠ, ఉ.భా, రేవతి, అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్త, అనూరాధ
19. మూల :	శ్రవ, శత, ఉ.భా, రేవ, అశ్వి, రోహి, పుష్య, మఘ, హస్త, స్వాతి, అనూ.
20. పూ.షా :	ఉ.షా, ధనిష్ఠ, రేవతి, అశ్విని, మృగశిర, పున, మఘ, ఉత్తర, చిత్త, మూల.
21. ఉ.షా :	శ్రవణం, శత, ఉ.భా, అశ్విని, రోహిణి, పుష్య, మఘ, ఉతత్ర, హస్త, స్వాతి, అనూ, మూల.
22. శ్రవణం :	ధనిష్ఠ, రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర, హస్త, చిత్త, ఉ.షా.
23. ధనిష్ఠ :	శతభిషం, ఉ.భా, అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూ, మూల, ఉ.షా, శ్రవణం.
24. శతభిషం :	రేవతి, రోహిణి, మృగశిర, పున, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ఠ.
25. పూ.భా :	ఉ.భా, అశ్విని, మృగశిర, పున, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్త, స్వాతి, అనూ, మూల, ఉ.షా, ధనిష్ఠ, శతభిషం.
26. ఉ.భా :	రేవతి, రోహిణి, పున, పుష్యమి, హస్త, స్వాతి, అనూ, శ్రవణం, శతభిషం.
27. రేవతి :	అశ్విని, మృగ, పున, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్త, అనూ, మూల, ఉ.షా, ధనిష్ఠ, ఉ.భా.

సాధారణమైన శుభకార్యములు లేదా ప్రయాణములు గూర్చి సులభంగా అవగాహన కొరకు పైన వివరించబడినది. కాని విశేష శుభకార్యములకు మాత్రం దైవజ్ఞులను లేదా పురోహితులను, స్వయంగా సంప్రదించుట మంచిది. **-పంచాంగకర్త**

తారాబలచక్రము

నామ, జన్మ నక్షత్రం	జన్మతార మధ్య	సంపత్తార శుభం	విపత్తార అశుభం	క్షేమతార శుభం	ప్రత్యక్తార మధ్య	సాధనతార శుభం	వైధవతార అశుభం	మిత్రతార శుభం	ప.మిత్రతార శుభం
అశ్విని	అశ్విని	భరణి	కృత్తిక	రోహి	మృగ	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష
మఘ	మఘ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ
మూల	మూల	పూ.షా	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.	ఉ.భా.	రేవతి
భరణి	భరణి	కృత్తిక	రోహి	మృగ	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష	మఘ
పుబ్బ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ	మూల
పూ.షా.	పూ.షా	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని
కృత్తిక	కృత్తిక	రోహిణి	మృగ	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష	మఘ	పుబ్బ
ఉత్తర	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా
ఉ.షా.	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని	భరణి
రోహిణి	రోహిణి	మృగ	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష	మఘ	పుబ్బ	ఉత్తర
హస్త	హస్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా	ఉ.షా
శ్రవణం	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని	భరణి	కృత్తిక
మృగ	మృగ	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష	మఘ	పుబ్బ	ఉత్తర	హస్త
చిత్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా	ఉ.షా	శ్రవణం
ధనిష్ఠ	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని	భరణి	కృత్తిక	రోహిణి
ఆర్ద్ర	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష	మఘ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త
స్వాతి	స్వాతి	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ
శతభిషం	శతభిషం	పూ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని	భరణి	కృత్తిక	రోహిణి	మృగ
పునర్వసు	పునర్వసు	పుష్యమి	ఆశ్రేష	మఘ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి
విశాఖ	విశాఖ	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం
పూ.భా.	పూ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని	భరణి	కృత్తిక	రోహిణి	మృగ	ఆర్ద్ర
పుష్యమి	పుష్యమి	ఆశ్రేష	మఘ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి	విశాఖ
అనూరాధ	అనూరాధ	జ్యేష్ఠ	మూల	పూ.షా	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.
ఉ.భా.	ఉ.భా.	రేవతి	అశ్విని	భరణి	కృత్తిక	రోహిణి	మృగ	ఆర్ద్ర	పునర్వసు
ఆశ్రేష	ఆశ్రేష	మఘ	పుబ్బ	ఉత్తర	హస్త	చిత్త	స్వాతి	విశాఖ	అనూరాధ
జ్యేష్ఠ	జ్యేష్ఠ	మూల	పూ.షా	ఉ.షా	శ్రవణం	ధనిష్ఠ	శతభిషం	పూ.భా.	ఉ.భా.
రేవతి	రేవతి	అశ్విని	భరణి	కృత్తిక	రోహిణి	మృగ	ఆర్ద్ర	పునర్వసు	పుష్యమి

గమనిక : శుభ ముహూర్తమునకుగాని, ఇతర సకల విషయములకు పంచాంగములోని నక్షత్రము జన్మ లేక నామ నక్షత్రమునకు ఎదురు వరుసలో చూచిన శుభ తారలు క్షేమమును కలగుజేయును. మధ్య అనునవి మధ్యమ ఫలమునిచ్చును.

గోచార విభాగము

పరిచయము : మొత్తము ఐదు రకములైన గోచారములున్నవి. అవి నిత్య, సంవత్సర, మూర్తి, వేధ, అంగ గోచారములు సహజముగా అందరు ఒక సంవత్సర గోచారమునే చూచెదరు. రాశుల నిర్ణయములో సౌరమానము ననుసరించు వారికి సౌర మాస రీత్యా మరియు చాంద్రమాసము ననుసరించు మనకు చాంద్రమాస రీత్యా బేధము కనిపించును. మన ప్రాంత నిర్ణయానుసారము చాంద్రమాసమును బట్టి ఏర్పడిన రాశులనే జన్మ లేక నామ రాశులుగా యోచించి ఫలితములు చూచుకొనవలెను. చంద్రుడు సుమారు రెండున్నర రోజుల కొకసారి రాశి మారును. కాని సూర్యుడు ఒక మాసము వరకు ఒకే రాశిలో యుండును. అయితే సూర్యుడు రాశిలో యున్నప్పుడు జననమొందిరో అదియే జన్మరాశిగా కొందరు నిర్ణయించి ఫలితములు వ్రాయుదురు. కాని ప్రాంతీయ ఆచారమును అనుసరించి చూచుట శ్రేయస్కరము.

తారాబలము : సమస్త కార్యములకు తారాబలముల నెఱుంగు విధము చెప్పబడును. జన్మనక్షత్రముగాని లేక నామనక్షత్రముగాని ఆ నక్షత్రము మొదలుకొని నిత్య నక్షత్రమువరకు లెక్కించి ఆ సంఖ్యను తొమ్మిదిచే భాగింపగా మిగిలిన శేషము ముందు జెప్పబోయెడి జన్మతార మొదలగు ఆ తొమ్మిది తారలు జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమమైత్ర తారయని చెప్పబడెను.

జన్మతార దేహకష్టములను సంపత్తార సంపదయును, విపత్తార దారిద్ర్యమును, క్షేమతార కుశలమును, ప్రత్యక్తార ప్రయోజన హానిని, సాధనతార ప్రయోజన సాధనమును, నైధన తార మరణమును, మిత్రతార సుఖ సంపదలను, పరమమైత్రతార లాభమును కలుగజేయును.

తారా దోష పరిహార దానాని : పైన చెప్పబడిన తొమ్మిది తారలలో మొదటిదగు జన్మతారయును మూడవది విపత్తారయు, ఐదవదగు ప్రత్యక్తారయు, ఏడవదియగు నైధన తారయు ఈ నాలుగు తారలు అశుహకరములనియు నీ తారాదోష పరిహారార్థము జన్మతారకు శాకము, విపత్తారకు గుడము, ప్రత్యక్తారకు లవణము, నైధనతారకు తిలసహితంబగు సువర్ణమును, బ్రాహ్మణునికి దానమీయవలయును.

చంద్రబలము : జన్మరాశి మొదలుకొని చంద్రుడున్న రాశివరకు లెక్కించిన సంఖ్యచే ద్వాదశ రాశులయందు సంచరించు చంద్రుడిచ్చు శుభాశుభములు తెలియబడును.

పైన చెప్పిన క్రమము జన్మరాశి మొదలుకొని చంద్రరాశివరకు లెక్కించిన సంఖ్యలో జన్మరాశికి **2-9-5** సంఖ్యలుగల స్థానములందున్న చంద్రుడు శుక్లపక్షమునందును, **4-8-12** స్థానములందున్న చంద్రుడు కృష్ణపక్షమునందు, **1-3-7-10-11** స్థానములందున్న చంద్రుడు రెండు పక్షములందును శుభకరుడనియు, ఇందుకు వ్యత్యయము గానున్న చంద్రుడు అశుభకరుడనియు చెప్పబడియున్నది.

స్త్రీకి పెనిమిటి యుండగా స్వాతంత్ర్యముండనట్లే శుక్లపక్షమునందు వృద్ధి చంద్రుడగుటవలనను, తారకు బలములేనందునను, శుక్లపక్షమందు చంద్రబలము, కృష్ణపక్షమందు తారా బలములు ముఖ్యములు. కృష్ణపక్షమందు తారయొక్క బలము గ్రహించదగినది ఏమనగా భర్త మిక్కిలి బలహీనుడుగనున్ను, ప్రయాణము వెళ్ళిన వాడైనను గృహసంబంధమైన సమస్త ధర్మములను భార్యయే చేయును. స్త్రీ పురుషులకు తారాబల గ్రహబలము ముఖ్యతను చెప్పబడును. పురుషులకు సూర్యబలము, స్త్రీలకు గురుబలము, స్త్రీ, పురుషులకు తారాబల, చంద్రబలములును ముఖ్యమైనవని చెప్పబడెను.

సంవత్సర గ్రహచార ఫలములు (12 స్థానములలో నవగ్రహముల ఫలితములు)

సూర్యుడు : 1. మనోసంకటము, అకాల భోజనము, బంధు, మిత్ర, సాధు విరోధము, శరీర అలసత్వము; 2. నీచులతోను, దుర్మార్గులతో కలయిక, తలనొప్పి, వ్యవసాయ, వ్యాపారములలో నష్టము; 3. ఆరోగ్యము, మనోల్లాసము, బంధు మిత్ర సమాగమము, ధనప్రాప్తి, పుత్ర సౌఖ్యము, ఇష్టకార్యసిద్ధి; 4. హృదయ వేదన, ఇంటిలో కలహము, ప్రయాణ విఘ్నములు, సుఖము లేకుండుట, అకాల భోజనము; 5. సోమరితనము, హృదయ సంకటము, ధననష్టము, స్నేహితులచే కష్టము, బుద్ధి మాంద్యము. 6. సౌఖ్యము, యత్నకార్యసిద్ధి, శారీరక సుఖము, సంతోషము, వస్తు వాహన, వస్త్ర లాభము, ధన ధాన్యాది లాభము; 7. బంధు మిత్ర ద్వేషము, భార్యాపీడ, పుత్ర అనారోగ్యము, ఉత్సాహ భంగ కార్యములు; 8. శతృ కలహము, దుష్టకార్య దోషము, ప్రయాణ బాధ, దుఃఖ సంభాషణ శ్రవణము, మానసిక వ్యధ; 9. ఆకస్మిక కలహము, అనుకోకుండా ద్రవ్యనష్టము, పుణ్యానాశనము, నష్టము, ద్రవ్యము తగ్గిపోవును. మనోవిచారము; 10. ద్రవ్యలాభము, ఆరోగ్యము, బంధుమిత్ర సమాగమము, రాజ గౌరవము,సౌఖ్యము; 11. శుభకార్యలాభము, ధనప్రాప్తి, శారీరక మానసికారోగ్యము, ఆనందము, సుఖము; 12. స్థానచలనము, బంధు అనారోగ్యము, ద్రవ్యనష్టము, ప్రాణాపాయస్థితి, దుఃఖము.

చంద్రుడు : 1. శరీర సుఖము, ఆరోగ్యము, సంతోషము, ద్రవ్యలాభము, గౌరవము, భోజనసౌఖ్యము, మనోల్లాసము; 2. మనోక్లేశము, ధనవ్యయము, వస్తునష్టము, అనారోగ్యము, సకల దోషములు కలుగును; 3. ద్రవ్యలాభము, వస్త్రప్రాప్తి, మానసిక సౌఖ్యము, ధైర్యము, స్త్రీ సంభాషణము, తృప్తి, ఆనందము; 4. బుద్ధి భ్రంశము, బంధువైరము, మనోచాంచల్యము, యత్నకార్య భంగము, ఆందోళన; 5. వాతరోగం, సోమరితనం, మనోవ్యధ, భయం, ధన, వస్తు, వాహన నష్ట సంభవం; 6. స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యము, ధనలాభము, కీర్తి సంతోషము, పుణ్యకార్య లాభము, శుభకార్య జయము; 7. మానసిక ప్రశాంతత, గౌరవ మర్యాదలు, సౌభాగ్యము, ధనలాభము, శారీరక సౌఖ్యము, సంతోషము; 8. అజీర్ణము, దుఃఖము, బాధ, మోకాళ్ళ నొప్పులు, మనోవేదన, దోషాహార భోజనము, ప్రయాణములు; 9. వస్తు నష్టము పుత్రవైరము, విదేశీ వాసము, అనారోగ్యము, అలసట, ఉద్యోగ ఇబ్బందులు, పోట్లాటలు; 10. ఇష్టసిద్ధి, ఆరోగ్యము, బంధు మిత్ర సమాగమము, సంతోషము, యత్నకార్యసిద్ధి; 11. మానసిక సౌఖ్యము, ఆనందము, ధన, వస్తు, వాహన, వస్త్ర లాభములు,శుభకార్య ప్రాప్తి, ధాన్యలాభము; 12. మనోక్లేశము, అవమానము, బంధుజన ద్వేషము, ధననష్టము, శరీర అలసత్వము, ప్రమాదములు.

కుజుడు : 1. అనారోగ్యము, కత్తితో గాయము, భార్యా, బంధు విరోధములు, దుష్టులతో బాధలు,దుఃఖము; 2. శరీర హాని, మనోక్లేశము, సర్వకార్య భంగము, దుర్మార్గ సహవాసము, భయము; 3. ధనలాభము, ఆరోగ్యము, అభీష్టప్రాప్తి, సుఖము, ధాన్య, వస్త్ర లాభము, శుభకార్యసిద్ధి; 4. భాగ్యహాని, క్రూర భయం, బంధు విరోధము, ద్రవ్యనాశనము, అనారోగ్యము అలసట; 5. అనారోగ్యము, అకాల భోజనము, దుష్ట కార్య యత్నము, దుఃఖము, మానసిక వత్తిడి; 6. ధన, భూ, వస్త్ర

లాభము, కీర్తి, మనోల్లాసము, పుణ్యకార్యసిద్ధి, సంతోషము; 7. అన్న, వస్త్రముల లోటు, బంధువైరము తద్వారా మనోక్లేశము, దుష్ట సంభాషణ శ్రవణము; 8. దేశాంతర వాసము, కార్యహాని, దగ్గు దమ్ము, స్థాన నాశనము, ఋణబాధలు, మానసిక చింత; 9. శారీరక అనారోగ్యము, అజీర్ణము, స్థాన భ్రంశము, కడుపునొప్పి, దుఃఖము, ద్వేషము, ధననష్టము; 10. సదా క్లేశము, వ్యాధి, వృధా ప్రయాణములు, ఆహారలోపము, వృత్తిలో పని వత్తిడి, గాయములు; 11. ఆరోగ్యము, ద్రవ్యలాభము, సంతోషము, వస్త్రలాభము, యత్నకార్యసిద్ధి, ధైర్యము; 12. పరదేశవాసము, మానసిక అనారోగ్యము, బంధు ద్వేషము, ధననాశనము, శారీరక బాధ, వృధా ప్రయాణములు;

బుధుడు : 1. బుద్ధివైకల్యము, బంధు వైరము, అకాలభోజనము, పోట్లాటలు, దుర్మార్గ సహవాసము; 2. నవరత్నముల ద్వారా ద్రవ్యప్రాప్తి, సుఖము, ఆరోగ్యము, సత్సంగము సదాచారము; 3. ద్రవ్యనాశనము, రాజకోపము, బంధు విరోధము, మతిమరపు సోమరితనము, మనఃక్లేశము; 4. మాతృసౌఖ్యము, సంతోషము, ధన ధాన్య వస్త్రలాభము, యత్నకార్యసిద్ధి; 5. అత్యుష్ణ బాధ, అపమృత్యు, పిత్త వాతాది దోషము, మరణ భీతి, అకస్మాత్తుకలహము; 6. ధన, ధాన్య వస్త్ర లాభము, మనోధైర్యము, విద్యాలాభము, వినోదము, సుఖము, సంతోషము; 7. దురదృష్టము, ద్రవ్యనాశనము, అధికార కోపము, సౌందర్యహాని, ఉష్ణబాధ, శారీరక అనారోగ్యము; 8. మనోవ్యధ, భయము, స్వల్ప భోజనము, అనారోగ్యము, అసత్యభాషణము, అనవసర వ్యయము; 9. సోమరితనము, కీర్తి నష్టము, ఇతరులకు హాని కలుగు కార్యములు చేయుట, చెడు పదార్థ భోజనము; 10. అపవాదము, అకాల భోజనము, సంతాపము, బాధ, మానసిక దుఃఖము, ద్రవ్యనష్టము; 11. ఆరోగ్యము, ద్రవ్యలాభము, మనస్సంతోషము, సౌఖ్యము, బంధుమైత్రి, కీర్తి లాభము, అభివృద్ధి; 12. మానసిక సంకటం, కలహములు, దరిద్రము, వృధా ప్రయాణము, వ్యాపార నష్టము, దుఃఖము.

గురుడు : 1. అధికార కోపము, కీర్తిహాని, ఉద్యోగ విరోధము, బుద్ధి భ్రంశము, భాగ్యహాని, భయము; 2. హృదయ సుఖము, యశోవృద్ధి, సౌభాగ్యము, ధనలాభము, ధర్మకార్య జయము, సంతోషము; 3. అధిక శ్రమ, బంధు విరోధము, ద్రవ్యహాని, శారీరక బాధ, ఉద్యోగ కార్యభంగము, పోట్లాటలు; 4. బుద్ధి చాంచల్యము, తేజోహాని, ధననాశనము, దేశ త్యాగము, పరదేశవాసము, వృధా సంచారము; 5. ధనలాభము, ఐశ్వర్యము, యత్నకార్యసిద్ధి, సంతోషము, బంధుసౌఖ్యము, శుభకార్యలాభము; 6. భార్యాపుత్ర కలహము, పుత్రకలహము, చోర భయము, అగ్ని భయము, అధికారభయము; 7. ఆరోగ్యము, అధికార ప్రాప్తి, శరీర భూషణము, ఇష్టకార్యసిద్ధి, వివాహాది శుభకార్యలాభము; 8. చోర, అగ్ని, అధికార భయములు, దేహ బాధలు, గాంభీర్యహాని, కోపము, చికాకు; 9. గృహలాభము, సకాల భోజనము, ఆరోగ్యము వివాహాది శుభకార్య ప్రాప్తి, ధన ధాన్య లాభము; 10. ధాన్య నాశనము, ధనవ్యయము, వృధా సంచారము, భయము, బంధు దూషణము; 11. కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, శుభకార్యలాభము, భూ, గృహ ప్రాప్తి సుఖము; 12. శుభకార్య వ్యయము, స్థాన నాశనము, దారిద్ర్యము, వస్తు అమ్మకము, బంధువైరము;

శుక్రుడు : 1. ద్రవ్యలాభము, మనస్సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, యత్నకార్యసిద్ధి, సౌందర్య లాభము; 2. కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, కీర్తి, శరీర సుఖము, వస్తు, వస్త్ర, భూషణ లాభము; 3. వ్యాపార నష్టము, ధననాశము, శతృవృద్ధి, వృధా సంచారము, జీవన రాహిత్యము; 4. బంధు సన్మానము, పుత్ర, మిత్ర, కళత్ర, బంధు

సమాగమము, విద్యాలాభము, కీర్తి ప్రతిష్టలు; 5. ధనాదాయము, సౌఖ్యభోజనము, ధాన్యలాభము, ఇష్టకార్యసిద్ధి, సంతోషము; 6. విరోధము, శత్రుబాధలు, బంధు వైరము, భార్యాపుత్రుల బాధలు, దుఃఖము, మనోవ్యధ; 7. కోపము, విపరీత భయము, కష్టజీవనము, రోగబాధలు, శారీరక చింత, అలసట; 8. గొప్పసుఖము, దుఃఖనాశనము, బంధు, జన, స్నేహితుల కలయిక, అధికార సందర్శనము, ధనలాభము; 9. వస్త్ర, వస్తు, భూషణ లాభము, విశేషారోగ్యము, దైవగురుభక్తి, ఇష్టకార్యసిద్ధి సదాచారము; 10. మనోవ్యాకులత, బలహాని, ధననాశనము, శత్రుభయము, స్త్రీ జన విరోధము, కుటుంబ దుఃఖము; 11. అధిక ప్రకాశము, కీర్తి, ఇష్టకార్యలాభము, ధన, వస్తు, వాహన, వస్త్ర ప్రాప్తి, భోజనసౌఖ్యము, ఆనందము; 12. ఆయుధముల వలన బాధ, చోరభయము, మిక్కిలి కష్టము, యత్నకార్యభంగము, దుఃఖము;

శని : 1. తేజోహాని, మతిభ్రంశము, హృదయవ్యాధి, భయము, అనారోగ్యము, బంధువైరము, దుఃఖము; 2. కార్యనాశనము, వృధా ప్రయాణము, బంధు మిత్ర విరోధము, పాపకార్య చింత, ధననష్టము; 3. కుటుంబ సౌఖ్యము, యత్నకార్యసిద్ధి, స్వస్థల ప్రాప్తి, ఆరోగ్యము, సంతోషము; 4. వాతం వలన బాధ, మానసిక క్లేశము, భయము, స్వస్థానహాని, సంతాన ప్రాప్తి, శరీర పుష్టి క్షీణత; 5. కార్యనాశనము, మనస్తాపము, బంధుజన విరోధము, దుఃఖము, నీచజన స్నేహముద్వారా బాధలు; 6. ధన, ధాన్య లాభము, బంధుమిత్ర సమాగమము, కుటుంబ సౌఖ్యము, గృహనిర్మాణము, సుఖ సంతోషాలు; 7. సమస్త కార్యహాని, రోగబాధలు, ధనవ్యయము, అపమృత్యు భయము, దుఃఖము; 8. మనఃక్లేశము, వ్యాధి, స్వల్ప ధనలాభము, స్వల్ప సౌఖ్యము, కుటుంబ కష్టములు, మానసిక చింత; 9. అధిక దుఃఖముల వలన బాధ, పాపకృత్య యత్నము, ఉద్యోగ విఘ్నము, వ్యవసాయ, వ్యాపార నష్టము; 10. దేహారోగ్యము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, మనోల్లాసము, ఇష్టకార్యసిద్ధి; 12. మనఃక్లేశము, వ్యవసాయ లాభము, అనారోగ్యము, అజీర్ణబాధ, కుటుంబ కలహములు;

రాహు, కేతువులు : 1. భార్యాపుత్ర విరోధము, దేశసంచారము, రోగబాధలు, ధననష్టము, అధిక కష్టములు; 2. సుఖము, ఐశ్వర్యము, దేహ సౌఖ్యము, ధనలాభము, కీర్తి వాక్కఠినము, సంతోషము; 3. మర్యాదహాని, మనోవిచారము, సోదర ద్వేషము, అధిక కష్టము, దుఃఖము, వృధా ప్రయాణము; 4. మానసిక చంచలత, వాతరోగము, స్త్రీ మూలకభయము, ప్రయాణ విఘ్నము, కుటుంబ బాధలు; 5. పుత్ర విరోధము, అధికార లాభము, అకాల భోజనము, కీర్తి, గౌరవ మర్యాదలు అధికము; 6. ధైర్యము, పరాక్రమ బుద్ధి, శత్రునాశనము, ఎల్లప్పుడు సౌఖ్యము, శత్రువులచే లాభము, భూ, గృహ ప్రాప్తి; 7. ధాన్య లాభము, వృధా సంచారము, చేతులు, పాదముల అనారోగ్యము, కుటుంబ బాధలు; 8. శరీర బాధ, మనోవిచారము, జంతు భయము, అధికార కోపము, ప్రయాణ లాభము; 9. జంతునష్టము, ధనధాన్యనాశనము, ప్రయాణమువలన దుఃఖము, అనుకోని ఆపదలు, దుఃఖము; 10. మనఃక్లేశము, సంతోషము, ఇష్టభోజనము, కర్మసిద్ధి, బలము, శరీర సౌఖ్యము; 11. పశులాభము, భోజన సౌఖ్యము, వస్త్ర, వస్తు, వాహన లాభము, మనోల్లాసము, ప్రయాణ లాభము; 12. దరిద్రము, ధననాశనము, నేత్రబాధ, శత్రుభయము, సకల కార్యవిఘ్నము, దేశాంతర వాసము.

గోచార ఫలచక్రము

గ్రహం \ స్థానం	1	2	3	4	5	6	7	8	9	10	11	12
రవి	స్థానహాని	భయం	ధనం	కష్టం	చంచలం	శత్రుక్షయం	కార్యలాభం	పీడ	దుఃఖం	కార్యసిద్ధి	లాభం	వ్యయం
చంద్ర	అన్నప్రదం	నాశనం	ద్రవ్యం	హాని	దైన్యం	లాభం	ధనం	రోగం	భయం	సౌఖ్యం	లాభం	శోకం
కుజ	భయం	వ్యయం	ధనం	భయం	కార్యభంగం	ధనం	నాశనం	భయం	రోగం	శోకం	సౌఖ్యం	నాశనం
బుధ	వధ	ద్రవ్యం	భయం	శుభం	నాశనం	శుభం	హాని	ద్రవ్యం	పీడ	సుఖం	ధనం	నష్టం
గురు	భయం	ద్రవ్యం	దుఃఖం	వ్యయం	సౌఖ్యం	శోకం	గౌరవం	రోగం	సౌఖ్యం	దైన్యం	శుభం	పీడ
శుక్ర	క్షయం	ద్రవ్యం	సుఖం	లాభం	సౌఖ్యం	శత్రువృద్ధి	శోకం	లాభం	వస్త్రం	పీడ	ద్రవ్యం	విలాసం
శని	నాశం	క్లేశం	సుఖం	రోగం	నష్టం	సుఖం	దోషం	పీడ	వ్యయం	దుర్బలం	ధనం	అనర్థం
రాహు	హాని	కలహం	ధనం	రోగం	సుఖం	ధనం	వాదం	దుఃఖం	పాపం	వైరం	సౌఖ్యం	హాని
కేతు	హాని	కలహం	ధనం	రోగం	సుఖం	ధనం	వాదం	దుఃఖం	పాపం	వైరం	సౌఖ్యం	హాని

గోచార ఫల నిర్ణయము

ఒక సంవత్సర గోచారము మాత్రమే చూసి, ఫల నిర్ణయము చేయుటకంటే, ఇందులో పేర్కొనబడిన ఐదు విధముల గోచారములనుపయోగించినచో అనుభవమునకు చక్కగా సరిపోవునని గోచార గ్రంథములు తెలుపుచున్నవి. ఫల నిర్ణయమును అనుభవజ్ఞులు మాత్రమే నిర్ణయించెదరు. ప్రస్తుతము ఈ పంచాంగంలో నక్షత్ర గోచార ఫలములు వ్రాయబడుట విశేషము. మున్ముందు పాదగోచార ఫలములు తెలుసుకొనుట కూడా అవసరము.

వృషభ, కలశ శుద్ధి నక్షత్ర వివరములు

(దివ్యజ్ఞాన పే.నెం. 105)

జాతక విభాగము

నక్షత్ర జనన ఫలములు

అశ్వని : 1వ పాదమునందు పితృగండము, శిశువునకు కూడ దోషము. ఈ దోషము 3 నెలల వరకు ఉండును. 2,3,4 పాదములు దోషమైనందున శాంతి సామాన్యము. తండ్రి శిశువు యొక్క ముఖము మంత్రములతో నూనెలో చూపించవలెను.

శాంతులు : హోమ శాంతి, మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్రమునకు నవగ్రహ జపదానములును, సువర్ణ దానముతో నివృత్తి చెందును. సామాన్య శాంతి ఆజ్యావేక్షణము చేయవలెను. అశ్వనిలో జన్మించినవారికి బాలారిష్ట దోష భంగమయ్యేనేని రాహుదశలో పాపభుక్తియందు మారకము జరుగును.

పురుష స్వభావము : ధనవంతుడు, శౌర్యవంతుడు, అందగాడు, వినయము, బుద్ధిమంతుడు, సమర్థుడు, గొప్ప శరీరము కలవాడు అగును. అశ్వనిలో జన్మించినవాడు శక్తి సామర్థ్యములు కలవారు. 2,3,4 పాదములలో జన్మించిన కుటుంబాభివృద్ధి చెందును. అలంకార ప్రియుడు, భార్యాబిడ్డల వలన సంతోషించును. త్వరితగతుడు, బలశాలి, స్త్రీ వాంఛ కలవాడు. నిదానంగా ప్రసంగించును. ఈతని జీవనాభివృద్ధి ఉత్తర దక్షిణ దిక్కులందుగాని తూర్పునందుగాని జరుగును. అట్లే గృహము కూడ దక్షిణ వీధి లేక తూర్పు దిశయందు గాని యేర్పడును. పరగ్రామ నివాసి అగును. సద్వంశమునందు జన్మించి యుండును. సామాన్యముగా ఈతడు పెద్దవాడుగా ఉండడు. ఈతని రంగు చామనఛాయ కలిగివుండును. వేడి శరీరము, దీర్ఘాయుష్మంతుడు. చిన్నతనమున వీరికి ఆలస్యముగా మాటలు వచ్చియుండును. పొడుగైనవాడు దుర్జనులను మంచి మార్గమున నుంచును. విద్యా విఘ్నములు స్థిరమైన వసతులు, స్థిరాస్థి అభివృద్ధి చేయును. స్వార్జితము అధికంగా ఉండును. 40 నుండి 45 సంవత్సరముల మధ్య భార్యవలనగాని, కుటుంబము వలనగాని ఇబ్బందులు ఎదురగును. జీవితమును గూర్చి 60 సంవత్సరములలో ఆందోళన, భయము, ఇతరులకు లోబడియుండి మంచివాడనిపించుకొనును. దైవభక్తి ఎక్కువ. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకుల జీవితము సుఖముగాను, ఆధ్యాత్మిక దృష్టి కలిగి ముందుకు సాగిపోవును.

స్త్రీ స్వభావము : బలవంతురాలు, అహంకారము కలదియు అగును. వ్యవహారములందు నేర్పు కలది.

భరణి : 1, 2, 4 పాదములు సామాన్య శాంతి చేయించవలెను. 3వ పాదమున పుత్రజననమైన శిశువునకు, తండ్రికిని, పుత్రికా జననమైన శిశువునకు, తల్లికిని దోషము. ఈ దోషము 27 రోజులవరకు ఉండును.

శాంతులు : ఆజ్యావేక్షణము (నూనెలో ముఖము చూపించవలెను) జరిపించవలెను. భరణి నక్షత్రములో జన్మించినవారికి గురు మహర్దశలో లేదా రవి దశ మారకమునిచ్చును. దోషశాంతికి మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపదానములు చేయించవలెను.

పురుష స్వభావము : విద్వాంసుడగును. ఆరోగ్యవంతుడు, సత్యమును పలుకును. బుద్ధి కుశలత గలవాడు. శాస్త్రములను ఎరిగినవాడు. అందగాడు, దృఢవ్రతుడు, తలచిన పనిని నెరవేర్చును. చొరవ గలవాడు అగును. సుఖపడును. ప్రయత్న కార్యానుకూల పరుడు, యదార్థవాది. వీరు మిక్కిలి ధైర్యము కలవారు. బలం కలవారు. ప్రజారంజకులు, మంచి వాగ్ధోరణి కలవారు. వేదాంత విషయములను బాగుగా అర్థం చేసుకొనగలరు. సంగీత ప్రియులు, సుందర దేహము గలవారు, చదువుకున్నవారు సాహిత్య ప్రియులు, ధనవంతులు, గుణవంతులు, ధాతు పుష్టి కలవారు. నమ్మినవారిని వీడరు, నిర్లిప్తులు. ప్రాచీన సంప్రదాయములందిష్టత గలవారు. వంశాభివృద్ధిని కోరువారు. కర్మిష్ఠి. 19 సంవత్సరములనుండి లోక వ్యవహారములు తెలిసికొనును. 23వ సంవత్సరములో స్థిరమైన వృత్తిలో ఉందురు. 26వ సంవత్సరమునుండి 40 సంవత్సరముల వరకు సామాన్యమైన యోగదాయకంగా ఉండును. 41 సంవత్సరముల నుండి 53 సంవత్సరముల వరకు అభివృద్ధి బాగుండును. 54వ సంవత్సరములో పేరు ప్రఖ్యాతులు గల పనులు చేయుదురు. 66వ సంవత్సరములో జాగ్రత్త అవసరము. స్త్రీ సుఖాపేక్షులు తనకు ఇష్టమైన వారియింట తనువును వదలుదురు. భూ, గృహ వసతులు కలిగియుందురు. కష్టమునకు తనువు ఇష్టపడదు. ఓర్పు తక్కువ. 24, 27, 30 సంవత్సరములలో స్థిరత్వము, స్త్రీ సుఖము, 33వ సంవత్సరము యోగదాయకము. 42, 44, 48 సంవత్సరములలో గౌరవాభివృద్ధి, భోగ భాగ్యములు పొందెదరు. భరణి వారు ధరణి యేలుదురు. చక్కని ఉపన్యాస ధోరణి కలవారు బాల్యంలో నీటి గుండము కలదు. 1వ పాదము స్థిర చిత్తులు, శత్రు రహస్యములు బయట పెట్టగలరు. పౌరుషవంతులు, బాల్యము అన్యప్రదేశమున లేక ఇతరుల పోషణలో ఉందురు. 20 సంవత్సరముల నుండి నీతి నియమములతో మెలగెదరు. మధ్యరకమైన సంపాదనా పరులు. 25 నుండి 30 సంవత్సరముల వరకు ఎక్కువ ధనార్జన చేయుదురు. తల్లిదండ్రులయందు భక్తి గలవారు. 40 సంవత్సరముల నుండి ఆచార వ్యవహారములు పాటింతురు. 57 సంవత్సరములో ఆధ్యాత్మిక చింతన 62వ సంవత్సరములో గండము. అది గడచిన 82 సంవత్సరముల వరకు జీవింతురు. 2వ పాదము సంపన్నుడు. నీతి నియమములు తెలిసినవాడు. మంచి చెడులను సమంగా అనుభవించుదురు. 14 సంవత్సరములో విద్యా ఆటంకములు, ఎప్పుడు చదువుచున్నాగాని కృతార్థులు కాలేరు. 21 సంవత్సరము స్త్రీలతో పరిచయము. ఆధాత్మిక దృష్టి, తండ్రివైపు వారిని గౌరవింతురు. 28 సంవత్సరముల నుండి అనుకూలించును. 30 సంవత్సరములో అనారోగ్యము. 78 సంవత్సరముల వరకు ఆయుర్దాయము. 3వ పాదము మంచి నిగ్రహము కలవారు. తెలివితేటలు, దైవభక్తి గలవారు. 21 సంవత్సరములలో అధికార ప్రాప్తి, 26

సంవత్సరములో సత్కర్మలు 30 నుండి 46 సంవత్సరముల వరకు యోగదాయకమైనది. మంచి సంపాదన చేయుదురు. ఇద్దరు స్త్రీలతో మెలగుదురు. 58 సంవత్సరముల వరకు ఆయుర్దాయము. 4వ పాదము కఠిన స్వభావులు, పగ సాధించువారు. గర్విష్ఠి, పెద్దలను నిందించును. వంశాచారములను విడనాడును. సామాన్య విద్యార్జన చేయును. 17 నుండి 21 సంవత్సరముల వరకు అభివృద్ధి కనిపించదు. అందరినీ దూషించును. 21 నుండి 30 సంవత్సరముల వరకు ఆచారవంతుల వలె నటించును. బంధువర్గముతో వైరము, సుఖమును చేజేతులా వదలుకొనువాడు,తీపి వస్తువుల యందు ఇష్టత, అధికారుల వలన భయము లేనివాడు. గుణవతియైన భార్య లభించును.

స్త్రీ స్వభావము : మిక్కిలి సుఖపడును. హాస్యముగా మాటలాడును. తల్లిదండ్రులను గౌరవించును. మనస్థైర్యము కలదియగును. సుఖపడును. చురుకు గలదియగును.

కృత్తిక : 1, 2, 4 పాదములలో జన్మించినవారికి దోషము లేదు. 3వ పాదములో పురుష జననమైన శిశువునకు, తండ్రికిని, స్త్రీ జననమైన శిశువునకు తల్లికిని దోషము. కృత్తిక నక్షత్రమున జన్మించిన స్త్రీని వివాహమాడిన అనంతరము మరిది మరణించును.

శాంతులు : హోమ శాంతి, నక్షత్ర జపము, దానము, ముఖావలోకన చేసేది. కృత్తికా నక్షత్ర జాతకులకు శనిదశ మారకమునిచ్చును. ఈనక్షత్రమున పుట్టినవారికి రోగము వచ్చిన 1వ పాదములో 9 రోజులు, 2వ పాదములో 11 రోజులు, 3వ పాదములో 16 రోజులు, 4వ పాదములో 38 రోజులు అస్వస్థత ఉండును. పత్తి వేరు రోగహారి, ఔషధము, తిలఘృత హోమము, స్వర్ణదానము మొదలగునవి చేయించిన నివారించవచ్చును.

పురుష స్వభావము : మంచి ముఖవర్చస్సు కలవాడును, న్యాయశాస్త్రము తెలిసినవాడును, సమర్థుడును, గంభీర స్వభావము, ప్రజాపాలకుడు అభిమాని యగును. కృత్తికలో జన్మించినవాడు లోన సంతోషము పైకి విచారము చూపుచుండును. తెలివితేటలు కలవాడు. వయస్సు గడిచిన కొద్ది భాగ్యవంతుడగును. మంచి ఉపకార బుద్ధి కలవాడు. ఇతరులకు సహాయపడును. 35 సంవత్సరములు దాటిన తరువాత ఆకస్మిక ధనప్రాప్తి. సోదరుల ఆస్తి అనుభవించును. సహనశక్తి కలవాడై యుండును. దగ్గరి బంధువర్గము వలన కష్టనష్టములు కలుగుచుండును. సుందర దేహము కలవాడు. పెద్దలయందు గౌరవము కలవాడు. 21వ సంవత్సరములో జాగ్రత్త అవసరము. ఆరోగ్యంతో వయస్సు పెరిగినకొద్దీ వైరాగ్యము కుదురును. బ్రాహ్మణ భక్తి కలవాడు. శతృవులను లొంగదీసుకొనును. నీతిశాస్త్ర పారంగతుడు. సాటివారియందు దయకలవాడు అధికంగా భుజించుట వీరికి మంచిదికాదు. సచ్ఛీలురు, స్నేహితులను ఆదుకొనువాడు, మంచి ఉపకారబుద్ధి కలవాడు. వేదాంత గ్రంథ పఠనాసక్తి కలవారు, మంచి విద్యనభ్యసించి సాటివారిలో ధీటైన వాడుగా పేరుగాంచును.

స్త్రీ స్వభావము : కీర్తివంతురాలు, తేజోవతి, కోపము అధికము, శ్లేష్మతత్వ శరీరము, గాంభీర్యవంతురాలు, అభిమానవంతురాలు.

రోహిణి : 1వ పాదం మేనమామకును, తల్లికి దోషము, 2వ పాదమున తండ్రికి, తల్లికి, మేనమామకును దోషము, 3వ పాదములో తల్లికి, మేనమామకు దోషము. 4వ పాదమున మేనమామకు దోషము. అందరికి దోషమనియు కలదు.

శాంతులు : కనుక ఏ పాదమునందైనను జననమొందిన యధావిధిగా జపహోమ, మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర, నవగ్రహ, జప, దానములు సువర్ణదానము చేయవలెను. రోహిణి నక్షత్ర జాతకులకు బుద్ధిదశ మారకమునిచ్చును.

పురుష స్వభావము : మంచి రూపవంతుడు, స్థిరబుద్ధి కలవాడు, అభిమాన వంతుడు, సౌఖ్యము, అనుభవించువాడును, రతిప్రియుడును, ప్రియవచనములు పలుకువాడును, నేర్పు కలవాడు, సమర్థుడు అగును. ~~ఈ~~తని శరీరం కాంతివంతమై ఆరోగ్యం కలిగివుండును. మాటపడడు, మితముగా, హితముగా మాట్లాడును. అదృష్టజాతకుడు. ఒక్కొక్కప్పుడు వేడిగా చురుకుగా కూడ మాటాడును. ధర్మబుద్ధి కలవాడు, బంధువృద్ధి కలవాడు. తొందరగా కలహించడు. విషయము వచ్చిన అది తేల్చువరకు ఊరుకొనడు. తల్లిదండ్రులయందు భక్తిభావం కలిగియుండును. 20 లేక 21వ సంవత్సరము స్థిరత్వము కలిగియుండును. 25వ సంవత్సరము నుండి సోదరవర్గంలో అభివృద్ధిని చూచుచుండును. 31వ సంవత్సరములో పుత్ర సంతతి, జీవిత విధానం తెలిసికొని జీవితాభివృద్ధికి పాటుపడుదురు. ఆధ్యాత్మిక తత్వవిచారం పోనుపోను వీరిలో అధికంగా ఏర్పడును. భోగములననుభవించును. ధృఢ ప్రజ్ఞ కలవాడు. చపలత్వము లేనివాడై సద్గ్రంథ పఠనాసక్తి కలవాడగును. 80వ సంవత్సరము వరకు ఆయుర్దాయము.

స్త్రీ స్వభావము : పుత్రులు, పుత్రిక కలగియు, రూపవంతురాలు, కీర్తి ప్రతిష్ఠలు కలదియు, దీర్ఘాయుర్దాయము కలది అగును.

మృగశిర : ఏ పాదమునందు జన్మించినను దోషము లేదు. మృగశిర నక్షత్రజాతకులకు శనిదశ మారకమునిచ్చును.

పురుష స్వభావము : పెద్ద కార్యములు సాధించువాడును, ధనము కలవాడును, మదము కలవాడును, కుటిల స్వభావము కలవాడును, కోపస్వభావము కలవాడు అగును. శత్రువులను జయించును, వేదములందు ప్రామాణిక బుద్ధి కలవాడు అగును. వీరు దయార్ద్ర హృదయులు, చేయు ప్రతి పనియందును ముందు వెనుక ఆలోచించి చేయుదురు. పేదలను ఆదుకొందురు. జాలిగుండె కలవారు. తల్లిదండ్రులయందు భక్తి కలవారు. వాగ్ధాటి కలవారు. పాపభీతి కలవారు. అభిమాన ధనులు, వేదవాఙ్మయమునందును, సంప్రదాయముల యందు ఆదరము కలవారు. మనస్సులో కలిగే భావాలు కార్యరూపంలో చూపించగలరు. 25 సంవత్సరములనుండి దైవబలం వలన అభివృద్ధిలోకి వచ్చెదరు. వీరికి డబ్బున్న సమయముల కంటే డబ్బులేని సమయములు ఎక్కువ. వీరిని ఆ దైవమే కాపాడుచుండును. 34వ సంవత్సరము మంచి అనుకూలమైనది. అధిక ఆదాయము కనిపించును. ఆయుఃప్రమాణము అధికమగును. జాతకమును బట్టి చూసుకొనవలెను. 1వ పాదము ఇతర ప్రదేశములందు మెలగువారు, ధనవంతులు, శత్రుసంహారకులు. వక్రకోపం గలవారు. స్థూల శరీరులు. 23వ సంవత్సరమున ఉద్యోగప్రాప్తి, మాట మంచి వలన అభివృద్ధిలోకి వచ్చెదరు. అందరికీ ఇష్టమైనవాడుగా ఉండును. ఏదైకా ఒక వృత్తిలో ఉండి దానిని

వదిలి రెండవదానిలో అభివృద్ధి పొందెదరు. వృత్తిలో నష్టపోరు. వీరికంటే భార్య రంగుగా ఉండును. సంతానం కొంత నష్టపోవును. వీరు మాట తడుముకుంటూ సమాధానం చెప్పెదరు. ఆర్భాటము అధికము, అన్య స్త్రీ గమనము, స్త్రీ సౌఖ్యము విశేషముగా ఉండదు. 2వ పాదము సాత్వికులు, సదాచార సంపన్నులు, సత్యప్రియులు. మంచి ముఖలక్షణం కలవారు. వ్యాపార దక్షులు. అధిక ప్రసంగం చేయువారు. బాల్యము 12 సంవత్సరములలోపు జలగండము, బంధుప్రియులు. 16వ సంవత్సరము విద్యాభివృద్ధి ప్రయత్నాలు. 20 సంవత్సరములో పెద్దలు, ఆత్మీయులుగాని గతించెదరు. 25-28 సంవత్సరములలో స్వల్పంగా చిక్కులు, 32 సంవత్సరములనుండి యోగదాయకముగా నుండును. 3వ పాదము జలాభిలాషులు. ప్రసన్నవదనులు, దాపరికము తెలిసినవారు. సద్వంశములో జన్మించినవారు. మంచి గృహ జీవితమును గడుపుదురు. 30 సంవత్సరములో స్థిరాస్తి అభివృద్ధి కలసివచ్చును. సత్యయవాక్కు కలవారు. మంచివారిని ఆదరింతురు. 34 సంవత్సరములో జాగ్రత్త అవసరము. ఎవరికి అప్పు ఇవ్వరాదు. కొందరు బంధువర్గములో మోసగింతురు. కనుక బంధువులను నమ్మరాదు. చిన్నతనంలో విద్యకు ఆటంకము. 4వ పాదము వారి శరీరం మీద కురుపులు, మచ్చలు ఉండును. ద్రోహబుద్ధి లేకుండుట మంచిది. ద్వేషం తగ్గించుకొనిన అభివృద్ధిలోకి వచ్చెదరు. చదువు తక్కువ అనే చెప్పాలి. స్త్రీ సంతానం కంటే పురుష సంతానం అధికము. వీరిలో కొందరు తండ్రిని ద్వేషించుట వలన విడిపోవుదురు. పెద్ద కుమారుని వలన వైరం రావచ్చును. భార్యవలన సుఖము తక్కువ. 48 సంవత్సరముల తదుపరి కలసివచ్చును. మనోబలంతో జీవనం సాగింతురు.

స్త్రీ స్వభామము : సౌందర్యవంతురాలు, గౌరవ ప్రతిష్ఠలు కలది, పుత్రవంతురాలు. ధర్మకార్యములు చేయును.

ఆర్ద్ర : 4వ పాదములో జననమైన తల్లికి దోషము. **(గమనిక : 4** పాదమునందలి 8 ఘడియలందు జననమైతే మాతృగండము) మరియు తండ్రి జన్మనక్షత్ర, జన్మలగ్నములందు శిశువు జన్మించితే పితృగండము. ఈ విధంగానే తల్లి సోదరులకును కలుగును. పాద భేదమైన దోషము లేదు.

శాంతులు : నక్షత్ర జపము, ముఖావలోకము, గ్రహదానము చేయవలెను. ఆర్ద్రా నక్షత్ర జాతకులకు గురుదశ లేక శనిదశమాంకము ఇచ్చును.

పురుష స్వభావము : చింత లేనివాడును. శౌర్యము కలవాడును, వ్యాపార సమర్థుడును, చేసిన మేలు మరిచినవాడును అగును. వీరు జగద్విఖ్యాయతి గలవారగుదురు. శాస్త్ర పరిశోధకుడును. అందరికి ఆదర్శప్రాయంగా నుందురు. ధైర్యసాహసములు గలవారు. సత్యశీలురు. క్రయ, విక్రయములందు పేరు పొందిన వారగుదురు. వీరు వ్యాపారవృత్తిని ఆశ్రయింతురు. 1వ పాదములో పుట్టినవాడు ఆచారవంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడును అయి లోకానుభవము బాగా ఉండును. 2వ పాదము చామనఛాయ రంగుతో బొద్దుగా ఉండును. పట్టుదల గలవాడగును. శనిదశ బాగా యోగించును. 3వ పాదము పొట్టిగా ఉండును. గంభీర

కంఠధ్వని కలవారు. బాల్యం అనారోగ్యంగా ఉండవచ్చును. 4వ పాదమునందు పుట్టినవారు కూడ ఇట్లే ఉండును. అధిక ఖర్చులు చేయును. మమకారము కలవాడై అన్ని వర్గములందు దయ కలవాడై యుండును.

స్త్రీ స్వభావము : కలహ ప్రియురాలు, పాపకార్యములు చేయునది. ఏ పనికిని వెనుకాడనిదియును అగును.

పునర్వసు : ఏ పాదములందు జననమైనను దోషము లేదు.

శాంతులు : విషఘడియ, గ్రహణము మున్నగునవి ఉన్న యెడల శాంతి జరిపించవలెను. పునర్వసు నక్షత్రజాతకులకు బుధదశ లేక శుక్రదశ మారకము ఇచ్చును.

పురుష స్వభావము : పరస్త్రీల కార్యములను చేసిపెట్టువాడును, చెడుబుద్ధి, నైపుణ్యము కలవాడును, శ్రమకోర్చువాడును, అల్పసంతోషి, త్వరితగతిని నడుచువాడును అగును. మేధావంతులు, ధర్మకార్యాసక్తి పరుడు, స్త్రీల స్వభావములు నెరిగినవాడు, వారి పనులను నెరవేర్చుటయందు నేర్పరులు. అల్పసంతోషి మంచిని కోరినవారిని తొందరగా నమ్మరు. వీరిలో లోభత్వము దాగియుండును. చామనఛాయ గల భార్య లభించును. ఒళ్ళు తెలియని ప్రగల్భముల వలన లేనిపోని ఇబ్బందులను తెచ్చికొందురు. బాల్యముగా వృధాగా గడుపుదురు. 30 సంవత్సరముల తరువాత జీవిత విధానమును గుర్తింతురు. 40 సంవత్సరముల నుండి సంపాదన యందు ఆసక్తిని చూపుదురు. కార్య కుశలత గలవారు. 50 సంవత్సరములో అనారోగ్యము, ఔషధసేవ, భోజన ప్రియులు, చిరుతిండి వలన పేగులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడును. మొత్తంమీద ఈ నక్షత్రం వారు మంచి అభివృద్ధిలోకి వచ్చెదరు. భార్య తరఫున ఆస్తి కలియును. వీరు రూపవంతులు. అందరికీ సహాయపడుదురు.

పుష్యమి : కర్కాటక లగ్నమున పగలు పుత్రుడు జన్మించిన పుత్ర ప్రమాదము లేక రాత్రి కాలమందు కర్కాటకమున పుత్రిక జన్మించిన మాతృప్రమాదం. 1వ పాదమున ఏ శిశువైనా మేనమామకు దోషము. 2వ పాదంలో పగలు పుత్రుడు జన్మించిన తండ్రికి రాత్రి పుత్రిక జన్మించిన తల్లికి దోషం. 2వ పాదము మధ్యభాగంలో జననమైతే తల్లికి దోషం. 2వ పాదం మధ్యభాగంలో జననమైతే తల్లిదండ్రులకు దోషం. 3 నెలల వరకు ఈ దోషముండును. 4వ పాదము దోషంలేదు. పుష్యమి నక్షత్రమున జననమైన శిశువును 3 మాసముల వరకు తండ్రి చూడరాదని, సువర్ణదానము చేసిన ఆ దోషము తొలగును.

శాంతులు : మహన్యాస రుద్రాభిషేకము, గంధపు చెక్క దానము, హోమశాంతి, పుష్యమి నక్షత్రజాతకులకు శుక్రదశగాని, చంద్రదశగాని మారకమునిచ్చును.

పురుష స్వభావము : అతి కాముకుడును, చక్కని పుష్టి కలవాడును, నిలకడ లేనివాడును అగును. స్థిరబుద్ధి కలవాడును, పరిశుద్ధుడును, ధనము, ధర్మబుద్ధి కలవాడు. బలవంతుడు, ధైర్యము చాలనివాడును అగును. స్థిర స్వభావులు, ఆత్మబలము కలవారు, కోపగుణం, అభిమానవంతులు, తీపి వస్తువుయందిష్టత. మొదట కోపం తరువాత శాంతము. హాస్యప్రియులు, కష్టసుఖములను సమానంగా

చూసెదరు. 70 సంవత్సరముల వరకు ఆయుర్దాయము. చిన్నతనంలో విద్యలో బాగా రాణింతురు. విద్యయందు దీక్ష కలవాడై అభివృద్ధిలోనికి వచ్చెదరు. 20 నుండి 22 సంవత్సరములలో ఉద్యోగప్రాప్తి. గ్రహస్థితి బాగున్న వీరు 87 సంవత్సరముల వరకు జీవింతురు. పరుల ధనమును ఆశించరు. 41 సంవత్సరముల నుండి మంచి యోగదశ ప్రారంభమగును. వీరి యిల్లు పుత్ర, పుత్రికల సంతతితో శోభిల్లును. కళత్ర ధనప్రాప్తి కలదు. వీరు సత్కర్మాసక్తి కలవారు. 1-4 పాదములందు జన్మించిన మధ్యరకమైన జీవితమును గడుపును. ఆయుర్దాయం స్వల్ప దోషములతో కూడియుండును. యుక్తవయస్సు వచ్చిన తరువాత ఆరోగ్యవంతుడగును. 2-3 పాదములందు జన్మించిన కష్టములు పొందవలసి వచ్చును. ఇతరుల పోషణలో ఉండును. స్థిరాస్తి ఉన్నను, ఆదాయము తక్కువగా ఉండును. తిన్న అన్నము జీర్ణం కాకుండగా ఉండవచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

స్త్రీ స్వభావము : రూపవతి, ధార్మికురాలు. దేవబ్రాహ్మణ భక్తి, ఐశ్వర్య వంతురాలు, అదృష్టవంతురాలగును.

ఆశ్రేష : ఆశ్రేష 1వ పాదము శుభము. 2వ పాదము శిశువునకు దోషము. 3వ పాదము తల్లికి దోషము. 4వ పాదము తండ్రికి దోషము. అన్నదానము వలన ఇవి శమించును. ఇంకను 2వ పాదమున ధననష్టము, తండ్రికి దోషము.

శాంతులు : ముఖ్యముగా అన్నదానము 1వ పాదము. సామాన్యశాంతి, ఆజ్యావేక్షణము. 2,3,4 పాదములు హోమశాంతి, మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపదానములు, సువర్ణ దానము. ఆశ్రేష నక్షత్రమునకు బుధ లేక రాహుదశ మారకము నిచ్చును.

పురుష స్వభావము : సౌందర్యవంతుడు, సౌభాగ్యవంతుడు, పర స్త్రీ ఆసక్తుడు. వ్యసనములకు లోబడును. గూఢముగా అపరాధములు చేయును. చక్కగా మాటనేర్చినవాడు, అభక్ష్య భక్షకుడు. ఆశ్రేషలో జననమైన శిశువును 9 నెలల వరకు తండ్రి చూడరాదని దానికి సువర్ణదానము చేసిన దోషము పోవునని చెప్పిరి. భౌతిక సుఖములందు పొరపాట్లు చేయును. దిద్దుకొనును. పరులపై ఆధారపడి ఉండును. దైవ వరము వలన జనించినవాడు. మమకారము గలవాడు, జీవితాంతము స్త్రీ సౌఖ్యమునకై ప్రాకులాడును. రహస్యముగా అపరాధములు చేయువాడు. వ్యసనాసక్త హృదయుడు. పరుల సహాయమును కోరును. సత్పుత్రులు కలుగుదురు. 20 సంవత్సరములు దాటినగాని ఒక దానియందు స్థిరపడడు. 24 సంవత్సరములలోపు పుత్రసంతతి, 30 సంవత్సరములనుండి భోగముల ననుభవించును. యోగ్యమైన భార్య లభించును. 40 సంవత్సరముల నుండి ధన సంపాదన చేయును. 69 సంవత్సరముల వరకు జీవించును. 1వ పాదములో జన్మించిన వాడు మంచి గుణవంతుడగును. ఇతర సంబంధములుండును. సత్యవాది, మాటా మంచి కలవాడగును. తక్కిన 2,3,4 పాదములు సామాన్య ఫలములు.

స్త్రీ స్వభావము : డంబముగా మాట్లాడును. కలహ ప్రియురాలు, క్రూర స్వభావము కలదియగును.

మఘు : 1వ పాదమునందు జననమైన శిశువునకు తండ్రికి దోషము. 5 నెలల వరకు పితృదోషము. 2వ పాదంలో జన్మించిన దోషం లేదు. 3వ పాదములో పుత్రుడు జన్మించిన తండ్రికిని పుత్రిక జన్మించిన తల్లికిని దోషము. 4వ పాదము దోషం లేదు.

శాంతులు : 1, 3 పాదములకు హోమశాంతి, మహన్యాస రుద్రాభిషేకము, నవగ్రహ దానములు, జపములు, సువర్ణదానము. 2-4 పాదములు సామాన్య శాంతి, ఆజ్యావేక్షణము. మఘలో జన్మించిన వారికి బాలారిష్టములు లేకున్న రాహుదశ మారకము నిచ్చును. 50 సంవత్సరములు ఆయుఃప్రమాణము.

పురుష స్వభావము : క్రూరుడు, బలిసిన చెక్కిళ్ళు గలవాడు. కోపము కలవాడు. పైపై మాటలాడువాడు, సమర్థుడు. దేవతలను, గురువులను పూజించును. తేజోవంతుడు, వాదించుటయందు సమర్థుడునుయగును. సదాచార సంపన్నుడు, వినయ స్వభావుడును, నిత్యము భస్మధారణ చేయువాడు. స్వ మత ప్రియుడు. విద్యావంతుడును, విదేశ, స్వదేశ సంచార ప్రియుడు. సర్వము పరమేశ్వరుడేయని నమ్మువాడు. 80 సంవత్సరములు పైగా జీవించును. 1వ పాదము ఎఱ్ఱని నేత్రములు కలవాడు. పితృవాక్య పరిపాలకుడు. భోగముల ననుభవించును. 70వ సంవత్సరములో భార్యావియోగము ననుభవించును. చివరిదశ అంతగా బాగుండదు. గ్రహ జపాలు అవసరము. 2వ పాదము ధర్మపరుడు, అంగ లోపమున్నను మంచి ప్రజ్ఞావంతుడగును. మహాత్ములను ఆశ్రయించును. 20వ సంవత్సరములో ఉద్యోగప్రాప్తి. 30 నుండి 40 సంవత్సరములలో అదృష్టదశ అని చెప్పవచ్చును. 45 సంవత్సరముల నుండి సంసారంలో చిక్కుకుని దైవచింతన అబ్బును. 3, 4 పాదములు వారికి శుభముగా జరుగును.

స్త్రీ స్వభావము : గౌరవనీయురాలగును, ధనవంతురాలు, గురుదేవతా భక్తి కలది. సుఖవంతురాలగును.

పుబ్బ : (పూ.ఫ.) : ఈ నక్షత్రమున ఏ పాదమందైనను సామాన్యశాంతి అవసరము. అసలు దోషము లేదని కొందరు చెప్పిరి. (నక్షత్ర త్యాజ్యగ్రహము, పితృ, మాతృ నక్షత్రములందును, గ్రహ యుద్ధ పాప గ్రహ సంచారమందును గ్రహణ సమయము లందును శాంతి తప్పదు).

శాంతులు : సామాన్యశాంతి అనగా ఆజ్యావేక్షణము (ముఖావలోకనము) పుబ్బ నక్షత్ర జాతకులకు శని లేక బుధ దశ మారకమునిచ్చును.

స్త్రీ స్వభావము : ఉత్తమ సంతానవంతురాలు, ధనవంతురాలు, శత్రుజయమును పొందునది.

పురుష స్వభావము : తేజోవంతుడు, గుణవంతుడు, దాన గుణము కలవాడు, సమర్థుడును, కార్యాకార్య విచారము నెఱింగిన వాడును, నాట్య శాస్త్రము తెలిసినవాడగును. ఈ నక్షత్రమున జన్మించినవాడు ప్రపంచము మిథ్యయని తెలిసిన వేదాంతియగును. సౌందర్యవంతుడు, ధనవంతుడు, దానగుణం కలవాడై భోగభాగ్యములతో తులతూగును. పెద్ద మేడలు కలవాడు. అధికంగా మాట్లాడడు, ఈ విధంగా 55 సంవత్సరముల వరకు ఉండును. 1వ పాదము వారు వయస్సు నందు మంచి భోగములు అనుభవించును. ఇట్లు 68 సంవత్సరముల వరకు ఉండును. తదుపరి పరోపకారి బుద్ధితో కాలము గడుపుదురు. ఆత్మజ్ఞానము కలవారు. తక్కిన

పాదములవారు సరిసమానంగా ఇట్లేయుందురు. 4వ పాదములో పుట్టినవారు బహుపుత్రులు గలవారై బ్రహ్మద్వేషి అనబడువాడగును. 3వ పాదములో వారు గణితమందు నేర్పరులు.

ఉత్తర : (ఉ.ఫ.) : 1, 4 పాదములందు జననమైన తల్లిదండ్రులకు సహోదరులకు దోషము. 3 నెలల వరకు దోషముండును. 1వ పాదములో జన్మించిన తల్లిదండ్రులకు, 4వ పాదములో సోదరులకు దోషము ఉండును. 2, 3 పాదములలో జన్మించిన సామాన్యశాంతి అవసరము. ఈ నక్షత్రములో జన్మించిన శిశువును 2 మాసముల వరకు తండ్రి చూడరాదు. సువర్ణదానముతో దోషము తొలగును.

శాంతులు : తిల పాత్ర దానముతో దోష పరిహారమగును. దీనికి హోమశాంతి, మహన్యాస రుద్రాభిషేకము, నవగ్రహ దానములు చేయవలెను. ఉత్తర 1వ పాదములో జన్మించినవారు శనిదశలోను, 2, 3, 4 పాదములందు జన్మించినవారు గురు, బుధ దశలలో మారకము జరుగును.

పురుష స్వభావము : భయ స్వభావము కలవాడును, స్త్రీల చేత ప్రేమింపబడువాడును, సద్గోష్ఠి ప్రియుడు, పెద్దలను గౌరవించును. దానగుణ శీలుడు, విద్వాంసుడు. 25 సంవత్సరములో స్వాధికారముపై అభివృద్ధిలోనికివచ్చును. సత్యవాది. 64 సంవత్సరములు జీవించును. 1వ పాదము 56వ సంవత్సరములో సన్యసించును. తరువాత 5 సంవత్సరములు జీవింతురు. 20వ సంవత్సరములో వివాహము 3, 4 పాదముల వారు కీర్తిమంతులు అగుదురు. 4వ పాదము వారలకు చివరి దశలో చిక్కులు ఎదురౌను.

స్త్రీ స్వభావము : ఉత్తమమైన సంతానవంతురాలు, ధనవంతురాలు, శత్రుజయమును పొందునదియు అగును.

హస్త : ఈ నక్షత్రమునకు దోషము లేదని చెప్పవచ్చును. 1, 2, 4 పాదములు దోషము లేదు. 3వ పాదము పుత్రుడు జన్మించిన తండ్రికి పుత్రిక జన్మించి తల్లికి దోషమని చెప్పవచ్చును.

శాంతులు : ఆజ్యావేక్షణము, హస్తలో జన్మించిన వారికి బుధదశ మారక దశ.

పురుష స్వభావము : విద్యనేర్చినవాడును, పరులకు ఉపకారము చేయువాడును, ధనవంతుడును, అందము, ధైర్యము కలవాడగును. భోగభాగ్యముల ననుభవించువాడును. సమస్త విషయములు తెలిసిన వాడును, ధారణాశక్తి కలవాడును, విశ్వాసము కలవాడుగనుందురు. ప్రతి పనియందు నేర్పు కలిగియుందురు. దైవభక్తి, దానగుణము కలవారగుదురు. ఒకప్పుడు డబ్బు కలవాడుగను, మరొకప్పుడు డబ్బు లేనివాడుగను మెలగుచుందరు. 25వ సంవత్సర యోగదశ ప్రారంభం. 40వ సంవత్సరములకు అధికార ప్రాప్తి బాగా యోగించును. పదవిని చేపట్టెదరు. 40 నుండి 72 లేదా 80 సంవత్సరముల వరకు మహాయోగమును అనుభవింతురు. 1వ పాదం ఆచారవంతుడు, అసహనుడు, ఇతరుల హృదయమును బాగా తెలిసినవాడు. ప్రయత్నించిన ప్రతి పనిని సులువుగా నెరవేర్చువాడగును. 20వ సంవత్సరము నుండి అధికార ప్రాప్తి. 30వ సంవత్సరములో పుత్రప్రాప్తి, సుఖశాంతులు కలుగును. ప్రయాణములందిష్టత, సోదరులయందిష్టత తక్కువ. కుటుంబ ఖర్చు అధికం. 2వ పాదం మంచి వారిలో స్నేహం, ధనం నిల్వచేయుదురు. పారమార్థిక చింత కలవారు.

మితవాది, సత్యవాది, శత్రువులు లేనివారు, కాస్త పొట్టివారు, రాహుదశలో వివాహమగును. విద్య సామాన్యం. తల్లిదండ్రులయందు ప్రేమకలవారు.

స్త్రీ స్వభావము : గౌరవవంతురాలు, ఐశ్వర్యవంతురాలు, దేవతాభక్తి, గురుభక్తి కలది. సచ్ఛీలవంతురాలు, సౌందర్యవంతురాలు అగును.

చిత్త : 1వ పాదములో జననమైన తండ్రికి, 2వ పాదములో జననమైన తల్లికి, 3వ పాదములో జననమైన సోదరులకు, 4వ పాదములో జననమైన సామాన్య దోషం, చిత్తా నక్షత్రమున జన్మించిన స్త్రీ వివాహానంతరం తల్లి మరణించును మరియు మగశిశువు పుడితే పితృదోషము.

శాంతులు : 6 నెలల వరకు దోషము. వస్త్రదానము తప్పక చేయించవలెను. రుద్రాభిషేకం, నక్షత్ర జపం, నవగ్రహ దానములు, చిత్తానక్షత్ర జాతకులకు గురువు లేక శని దశలోగాని, బుధ దశలోగాని మారకము జరుగును.

పురుష స్వభావము : చిత్రమగు వస్త్రములు ధరించువాడు, ధనవంతుడు, తేజోవంతుడు, భోగవంతుడు, పండితుడు అగును. ఆత్మగౌరవం కలవారు. పరభార్యాసక్తులు, మంచి నేత్రములు. నీతికుశలురు. కామవాంఛ అధికంగా కలవాడు. సుగంధ ద్రవ్య ప్రియుడు, భోగవంతులు, రూపవంతుడు, ఇతరుల మనస్సుకు అనుకూలంగా ప్రవర్తించువాడు. ప్రియురాలికి హితమైన పనులు చేయువాడు. విద్యావంతుడు. 24వ సంవత్సరము నుండి యథేచ్ఛగా తిరుగువాడు. పెద్దలు గతించిన ఆస్తి సంక్రమించును. కష్టజీవి. 40 సంవత్సరముల వరకు విద్యా వినోదములు, భోగములు అనుభవించును. 63 సంవత్సరముల వరకు జీవన ప్రమాణము. 1వ పాదము మంచి స్వభావము కలవాడు. శూల సంబంధమైన వ్యాధి 40వ సంవత్సరములో వచ్చును. రాజకీయాలలో వర్తించువాడు. 67వ సంవత్సరమున స్వర్గమును పొందును. 2వ పాదము వీరికి కృపణత్వము, పిశునత్వము చేతను, అజ్ఞానముతోను, సత్యపథమును అతిక్రమింతురు. అధిక ఖర్చు కలవారు. 80 సంవత్సరాలదాకా జీవింతురు. 3వ పాదము ధైర్యవంతులు, విద్యావంతులు, బుద్ధిమంతులు, యుక్తులు, చేతనైనవారు. విచక్షణాజ్ఞానము కలవారు, కార్యసమర్థులు, దేశసంచారి, అన్నింటా విజయమును చవిచూతురు. 50వ సంవత్సరాల వరకు యోగదాయకమైనది. 70వ సంవత్సరంలో రజోగుణం తగ్గును. 80 సంవత్సరముల ఆయుర్దాయము. 4వ పాదము బాగా లెక్కలు తెలిసినవాడు, చోరుడు, మాత్సర్యం కలవాడు. తొందర స్వభావుడు, అధిక సంతానం, ధైర్యవంతులు, శత్రుహంతకులు, పనియందు ఫలకాలమున త్యజించువారు.

స్త్రీ స్వభావము : రూపవతి, ఆభరణములు ధరించునది, తల్లిదండ్రుల ఆదరణ పొందునది, సౌఖ్యవంతురాలు.

స్వాతి : ఏ పాదమందు జన్మించినను దోషము లేదు. శుభప్రదము. స్వాతి నక్షత్ర జాతకులకు బుధ లేక రవి లేక కుజ దశలలో లేక కేతు దశలో మారకము జరుగును. 77 సంవత్సరములు జీవింతురు.

పురుష స్వభావము : ధర్మ స్వభావము, సత్యవంతుడు, శౌర్యవంతుడు, క్రయ విక్రయముల యందు సమర్థుడు, కామము కలవాడు, విశేష యాగములు చేయును, విద్యావంతుడు అగును. ధర్మగుణము కలవాడు, స్త్రీ వాంఛ కలవాడు,

స్వతంత్రుడు, ధర్మబద్ధుడు, దేవ బ్రాహ్మణ భక్తి ధర్మార్థ కామములను సాధించువారు. చదువుకొన్నవాడు, మనస్సు అనేక విషయములందు పరిభ్రమించును. సుఖప్రియులు, దాతలు, వ్యాపారంలో నేర్పు, సత్యవాదులు, వక్తలు, ధైర్యవంతులు. 1వ పాదం శాస్త్ర విమర్శకుడు, రజోగుణ ప్రభావము కలవాడు. 40 సంవత్సరముల తరువాత మంచి అధికారం చేజిక్కించుకొనును. ఉన్నత స్థానమున నుందురు. 2వ పాదము బలవంతులు, నిజాయితీ, ధర్మప్రీతి, కాముకులు, మూర్ఖత్వము కూడ కలదు. రహస్య కార్యములు చేయుదురు. 3వ పాదము క్రూరచిత్తులు, టక్కరితనము, శౌర్యం, ధైర్యం కలవారు. ధన వ్యయము చేయుదురు. 4వ పాదము గర్వం వలన అదృష్టాన్ని పోగొట్టుకొన్నఉ. 54 సంవత్సరము నుండి బాగుండును. క్రమంగా ఉత్కృష్ట స్వభావము కలవాడై ప్రభావ సంపన్నుడై యుండును. తెలివిగలవారు, సంభాషణా చతురులు, ఎక్కువ గర్వం కలవారు, సద్వ్యాపారము కలవారు, ధనవంతులుగా ఉందురు.

స్త్రీ స్వభావము : కీర్తి ప్రతిష్ఠలు కలది, సత్యమును పలుకునది, శత్రువులను జయించునది, నేర్పుగలది అగును.

విశాఖ : విశాఖ నక్షత్రమునకు శాంతి వసరం లేదు. సామాన్య దోషము ఉండును. ఈ నక్షత్రమున 4వ పాదంలో 8 ఘడియలందు జననమైతే మాతృగండము అని, తండ్రి నక్షత్రమున, జన్మలగ్నమున శిశువు జన్మిస్తే పితృగండమని ఈ విధంగానే తల్లి సోదరులకు కూడ వర్తించును. పాదభేదమున్న దోషము లేదు.

శాంతులు : ఆజ్యావేక్షణము, విశాఖ నక్షత్రంలో జన్మించినవారికి శనిగాని, కేతువుగాని, శుక్రదశలోగాని మారకం జరుగును.

పురుష స్వభావము : సూక్ష్మదర్శి, తెలివిగలవాడు, అసూయాపరుడు, దయకలవాడు, మిగుల దూషింపబడువాడు, ఇంద్రియములను జయించువాడును, ధనవంతుడును, పిసినారితనము గలవాడును అగును. దయగలవారు, జితేంద్రియులు నిందింపబడుదురు. ధనవంతులు, గర్విష్ఠులు, దూరదృష్టి తక్కువ. కలహములు తీర్చెడివారు. మంచి అధికారములో ఉండును. సంఘమునందు గౌరవము కలవాడు, రాజకీయ సంబంధమైన అధికారము కలవాడును, నౌకర్లు కలిగియుండును. వీరికి లక్ష్మీ అనుగ్రహము బాగుగా ఉండును. సంస్కారవంతుడు, వయస్సు పెరిగేకొద్దీ ఆకారం కూడ పెరుగుచుండును. ఆయుర్దాయం 80వ సంవత్సరం వరకు గలదు. 1వ పాదము విద్యాధికులు, వ్యాపారదక్షులు, శాస్త్రవేత్తలు, అనురాగవంతులు, శత్రువులను జయింతురు. 2వ పాదము తమ శక్తి సామర్థ్యములు తామే చెప్పుకుందురు. ఇంగీతజ్ఞులు, నీతి నెఱింగినవారు, తగాదాలయందు ఇష్టతగలవారు. 3వ పాదము బలవంతులు, తెలివిగా మాట్లాడుదురు. 40 సంవత్సరము నుండి రాజసకీర్తి వంతుడుగాను, 50 సంవత్సరములో అహితమైన కార్యము చేయును. 77 సంవత్సరాలు జీవించును. 4వ పాదములు 32 నుండి 40 సంవత్సరముల వరకు మంచి యోగదశ అనుభవింతురు. మంచి పుత్రులు కలిగెదరు. రెండు విధములైన ధనార్జన చేయుదురు. 60వ సంవత్సరములో పుత్రాధికారమైన వైభవమును అనుభవింతురు. 63వ సంవత్సరములో అనారోగ్యం, జాగ్రత్త అవసరం.

స్త్రీ స్వభావము : ఈ నక్షత్రమున జననమైన దోషము లేదు. శుభము, పితృమాతృ నక్షత్రములందు జననమైన దోషము కలదు. అనూరాధా నక్షత్రమున

జన్మించిన వారికి బుధ లేక చంద్ర లేక కుజ దశలు మారకము నిచ్చును.

అనూరాధ : ఈ నక్షత్రమున జననమైన దోషము లేదు. శుభము చేకూరును. పితృ, మాతృ నక్షత్రములందు జననమైన దోషము కలదు. అనూరాధ నక్షత్రమున జన్మించిన వారికి బుధ, చంద్ర, కుజ దశలు మారకమునిచ్చును.

పురుష స్వభావము : శూరుడు, రాచ కార్యములందు ఆసక్తి కలవాడు, పరదేశవాసి, స్త్రీలందు ఇష్టతగలవాడు, మంచి రూపవంతుడు, పాపములను నశింపజేసికొనునట్టి పనులను చేయువాడును అగును. భూ గృహ వసతులు గలవాడు. అన్యస్త్రీ వాంఛ, ఇతరులను నమ్మరు. అన్నిటియందు అనుమానం ఎక్కువ, వారు ఏది అనుకుందురో దానియందే వారి ఆలోచనలు సంచరించుచుండును. మొదటగా మనిషియందు ఏ దృష్టి ఏర్పడునో అదే దృష్టితో వారిని చివరి వరకు చూచును. ఈ లక్షణములవల్ల చాలా ఇబ్బందులు పడుదురు. ఆ దృష్టి నుండి వారు మారరు, ఆలోచించరు. శతృసంఖ్య ఎక్కువ. మంచి హోదాలో ఉందురు. వీరు అందరిని శంకించుటయే. సంపాదన కంటే ఖర్చు ఎక్కువ. హోదాలకు పోతే బాధపడక తప్పదు. పిల్లలు అనుకూలింతురు. చివరి దశలో సన్యసించే అవకాశం కలదు. 1వ పాదము ఇంగితం కలవాడు, సదాచార సంపన్నుడు. ద్వికళత్రయోగం కలదు. అన్నదమ్ములుందురు. 16 సంవత్సరాలలో వివాహమయ్యే సూచనలు కలవు. 25వ సంవత్సరములో ఆరోగ్యం అంతగా బాగుండదు, శుక్రునిలో రవిదశ బాగుండదు. 2వ పాదము లలితకళలు నేర్చినవారు దైవారాధనయందాసక్తి కలవారు. 30 నుండి 50 సంవత్సరాలలో అనారోగ్యము ఏర్పడును. నరముల బలహీనత మేధాశక్తి క్షీణించి పోవును. 59వ సంవత్సరములో సంసార సముద్రమును దాటును. 3వ పాదము 20 సంవత్సరము నుండి జాతకము బాగుండును. 38 సంవత్సరములో తన భార్యయందే ధర్మమైన ప్రవర్తన గలవాడై యుండును. 50 సంవత్సరాలు దాటిన తరువాత గృహస్థ ధర్మమును కలిగి ఆధ్యాత్మిక చింతన కలవాడగును. 60 సంవత్సరాల పైన ఆయుర్దాయము. 4వ పాదము 18 సంవత్సరము నుండి వ్యయముతో నిండియుండును. 70 ఆయుర్దాయము.

స్త్రీ స్వభావము : మంచి స్నేహితురాండ్రు గలదియు, రూపవతి, ప్రసన్నురాలు, గర్వములేనిది, పతిభక్తి గలది. ధనవంతురాలు, ఆభరణములు ధరించునది అగును.

జ్యేష్ఠ : ఈ నక్షత్రమున జననమైన జ్యేష్ఠా నక్షత్రమును పది భాగములు చేసి వానిలో 1వ భాగమున జననమైతే మాతామహికి (తల్లి తల్లికి) దోషం. 2వ భాగంలో జననమైన పితామహునికి (తండ్రి తండ్రికి) దోషం. 3వ భాగమున జన్మించిన తల్లియొక్క అన్నదమ్ములకును (మేనమామకు) 4వ భాగమున తల్లికి, 5వ భాగమున జాతకునకు, 6వ భాగమున గోత్రికులకు, వంశమునకు, 7వ భాగము తల్లిదండ్రులకు, 8వ భాగము శిశువు యొక్క అన్నకు, 9వ భాగము మామగారికి, 10వ భాగము సమస్తమునకు దోషము. మంగళవారంతో కూడిన జ్యేష్ఠానక్షత్రమున పుట్టిన ఆడపిల్లకు పెద్ద అన్నకు ప్రమాదమగును. జ్యేష్ఠాంతమున రెండు ఘడియలు దోషము. గ్రహశాంతి అవసరం. జ్యేష్ఠా చివరి సమయమునకు కర్కాటక, వృశ్చిక, మీనలగ్న అంతములు దోషములు.

జ్యేష్ఠా నక్షత్రములో జన్మించిన స్త్రీని వివాహమాడిన అనంతరము అన్నకు ప్రమాదమగును. 1వ పాదములో పుట్టిన స్త్రీని వివాహము చేసుకొనిన బావగార్లకు నష్టము. 2వ పాదములో తల్లికి, సోదరులకు, మేనమామకు, 3వ పాదమున శిశువునకు, 4వ పాదమున తండ్రికి దోషము. జ్యేష్ఠలో జన్మించిన వారికి బుధ, రాహు, రవి, చంద్ర దశలలో ప్రమాదము సంభవించును. 87 సంవత్సరములు జీవింతురు.

శాంతులు : ఏ పాదమందు జన్మించినను శాస్త్రోక్తంగా శాంతి జరిపించవలెను. 17 మాసముల వరకు తండ్రి, శిశువుకు దూరముగా నుండవలెను. మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపములు, బంగారంతో గో ప్రతిమను దానమీయవలెను.

పురుష స్వభావం : అతి జాగ్రత్త కలవాడు, శ్రమకోర్చువాడు, అసత్యము పలుకుటకు వెనుకాడనివాడు, క్రూర చేష్టలు చేయువాడు, ధనవంతుడు, జాగరూకతతో సంచరించును. సులభ కోపి, యవ్వనమే మహాధనమని వీరి భావన. 10, 20, 30 సంవత్సరములు అనుకూలించవు. జ్ఞానము కలిగిన తర్వాత కష్టమైన జీవితానుభవమును పొందును. మంచి వస్త్రధారణ చేయుదురు. 62 సంవత్సరముల వరకు జీవితము సాగును. 1వ పాదము హాస్యప్రియుడు, నేర్పరి, అభిమానస్తుడు, కీర్తి కోరువాడు, గర్వము కలవాడు, తండ్రి గొప్ప పేరు ప్రతిష్ఠలు కలవాడగును. 30 సంవత్సరములలోపు తల్లికి ప్రమాదము. శుక్రదశ రాజయోగము 20 సంవత్సరములు మంచి ఫలము పొందును. స్త్రీలవలన కొంత లాభము కలుగును. 2వ పాదము విద్వాంసుడు, భోగశాలి, వ్యాధులు కలవాడు. ఉత్సాహవంతుడు, పొదుపరి, ఆదాయమునందే లక్ష్యము కలిగి సర్వసమర్థుడుగా నుండును. చోరభయము, ఋణబాధలుండును. 70 సంవత్సరములు ఆయుర్దాయము. 3వ పాదము అంద వికారము, మంచి బుద్ధిమంతుడు, పశువులయందు దయకలవాడు, ఇద్దరు పుత్రులు. 60 సంవత్సరములకు పైగా జీవించును. 4వ పాదము కోపవంతుడు, సమర్థుడైన గురువు లేక పైకి రాలేడు. నాస్తికుడు, స్త్రీల మాట వినును. క్రమేణ జీవితము సౌఖ్యమంతమైనదిగా మారును.

స్త్రీ స్వభావం : చక్కగా మాట్లాడుట, పెద్దలయందు గౌరవం, భాగ్యము, సోదర పుత్ర ప్రేమ కలిగి కోప స్వభావంగా వుండును.

మూల : 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి, 3, 4 పాదములు ధనహాని. 4వ పాదము కులమునకు కూడా హాని కలుగును. స్త్రీ జన్మించిన మామగారికి హాని, 1వ పాదము పుత్ర జననము తండ్రికి, పుత్రిక జననము పశుహాని. 2వ పాదములో పుత్ర జననమైన తల్లికి, పుత్రిక జన్మించిన సామాన్య సౌఖ్యము. 3వ పాదములో పుత్రుడు జన్మించిన ధననష్టం. పుత్రిక జననము తండ్రి పక్షము వారికి హాని. 4వ పాదమున పుత్ర జననము, సామాన్య దోషము. పుత్రిక జననము మాతృపక్ష హాని. ఆదివారంతో కూడిన మూలా నక్షత్రములో పుట్టినవారికి భర్తకు, తండ్రికి ప్రమాదము.

శాంతులు : ఏ పాదములో ఎవరు జన్మించినను శాస్త్రోక్తంగా హోమశాంతి, మహన్యాస రుద్రాభిషేకం, నవగ్రహ జపములు, దానములు, ప్రత్యేకంగా బంగారు ఎనుబోతు ప్రతిమను దానం చేయవలెను.

పురుష స్వభావం : అభిమానవంతుడు, సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరుడు, బంధుపోషకుడు, ఎర్రని దేహకాంతి కలవాడు. చోరగుణము కలవాడుగా నుండును. అతి సున్నిత స్వభావులు, దయగలవారు, కుటుంబమునకు, కులమునకును అంకుశము వంటివారు. దైవారాధనా తత్పరులు. ఆధ్యాత్మికచింతన ఎక్కువ. నరముల బలహీనత కలవారు. మానమే ప్రధానంగా కలవారు. బంధు పోషకులు. శౌర్యవంతులు. మంత్రిత్వము వహించెదరు. గౌరవ కుటుంబంలో జన్మించినవారుగా వుందురు. 32 సంవత్సరముల వరకు కష్టములు, తరువాత వయస్సు పెరిగిన కొలదీ తెలివితేటలు అధికమై సంసారమును సుఖవంతంగా చేసుకొనగలరు. 40 సంవత్సరముల వరకు ఆర్జితమైన ధనము వ్యయమగును. 56 సంవత్సరముల నుండి గురుబోధ వలన జ్ఞానవంతులై మోక్షము పొందెదరు. 1వ పాదము తండ్రికి ప్రమాదము. నిత్యము అతికోపంతో ఉందురు. మానరక్షకులు, స్వల్ప విద్యాభ్యాసము, జ్ఞానమధికం. 20 సంవత్సరముల వరకు పిత్రార్జిత నష్టమగును. 30 సం॥ల తర్వాత చేయు పనులు కలసివచ్చును. 2వ పాదము బలమైన శరీరము, వంకర గల నేత్రములు కలిగి 62 సం॥ల వరకు జీవింతురు. 3వ పాదము దుర్జన సాంగత్యము, అహింసలకు పాల్పడెదరు. భార్యా వియోగము, స్వార్జితము, పిత్రార్జితము నష్టము. గృహమందే దేహత్యాగము సంభవించును. 4వ పాదము సంఘ సంస్కర్తలగుదురు. యుక్తశీలురు, సాధు సాంగత్యము, బంధువర్గము అనుకూలించదు. 30 సం॥ల తర్వాత బాగుండును. ధైర్యసాహసములే అభివృద్ధికి కారణమగును. 60 సం॥లో సన్న్యాసయోగం. 70 సం॥ల ప్రాంతంలో మారకము సంభవించును.

స్త్రీ స్వభావం : స్వల్ప సౌఖ్యముకలిగి విద్యా,వివేక వంతురాలై అభిమానంతో ధనసంపాదనయందు ఆసక్తిలేక కోపస్వభావము కలిగియుండును.

పూర్వాషాఢ : పూర్వాషాఢ ధనుర్లగ్నమందు పుష్యమీ, కర్కాటకములయందు, సూర్యోదయ, సూర్యాస్తమయమందు పుత్ర జననము వలన శిశువునకే దోషము. 1వ పాదము పితృదోషము. 2వ పాదము మాతృదోషము. 3వ పాదము శిశుదోషము, ఈ పాదంలో పుత్ర జననము తండ్రికి కూడా దోషమేయగును. 4వ పాదము మేనమామకు దోషము. ఈ నక్షత్రమున జన్మించిన జాతకులకు రవి లేక చంద్ర దశలలో మారకము సంభవించును. ఈ నక్షత్రమునందు జననమైన శిశువునకు మూడు మాసములు తండ్రి దూరంగా వుండవలెను. సువర్ణదానము వలన దోషనివారణయగును.

శాంతులు : ఆజ్యావేక్షణము, నక్షత్ర జపము, దానములు, రుద్రాభిషేకము, హోమశాంతి అవసరము.

పురుష స్వభావం : ప్రసన్న ముఖము, మిగుల వినయము, గో సంరక్షణ, దానము, అభిమానం, కారుణ్యం మొ॥ గుణములు కలిగియుండును. గోబ్రాహ్మణ ప్రియుడు, దైవభక్తికలిగి, ధనార్జన చేయుచూ దాసదాసుని జననములు కలిగి హాస్య చతురముతో కాలము గడుపును. త్యాగబుద్ధి కలిగి దుఃఖము సహించలేనివాడుగా యుండును. అధికారుల హితమును కోరువాడు. స్నేహితులను సంతోషపెట్టువాడు. విద్యావంతుడు, పేరు ప్రతిష్ఠలు కలవాడుగా నుండును. 40 సం॥ల వరకు పేరుతో పాటు ధనసంపాదన యుండును. మంచి మేధావి, గుణవంతుడైన కుమారుడుండును.

1వ పాదము అల్పసుఖము, ఆచార పరాయణత, తల్లియొక్క మంచిచెడులు చూచువాడుగా నుండును. 24 సం॥లు నుండి మంచిమార్గంలో అభివృద్ధిపథాన నుండును. 40 లేదా 50 సం॥లలో స్త్రీ వియోగము కలుగును. 2వ పాదము వారికి విద్య, ఇతర గృహ సంచారము, ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. జీర్ణకోశ బాధలుండును. 22 సం॥ల నుండి కష్టములు తొలగును. 32 సం॥ల నుండి సంసార జీవితము సుఖంగా సాగును. 66వ సం॥న ఆరోగ్యము బాగుండదు. 3వ పాదమువారికి తల్లిదండ్రులందు అభిమానము, విద్య సామాన్యము, స్త్రీలోలత్వము, ప్రభుత్వోద్యోగం, 71 సం॥లు ఆయుర్దాయము కలిగివుండును. 4వ పాదము తండ్రితో ద్వేషము, ఆగ్రహం, అసత్యము, మొదలైన దుర్గుణములుండును. 25 సం॥ల నుండి సౌమ్యము కలుగును. 82 సం॥ల వరకు జీవించును.

స్త్రీ స్వభావము : బంధువులను ఆదరించుట, బలమైన శరీరం, ఆరోగ్యవంతురాలుగా విశాల నేత్రములతో మంచి శీలము కలిగియుండును.

ఉత్తరాషాఢ : ఈ నక్షత్రమున జన్మించినవారికి ఎట్టిదోషము వుండదు. శుభము చేకూరును. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు శని లేక బుధ దశ మారకమునిచ్చును. ఏ పాదమందైనను పుత్రుడు లేక పుత్రిక జననంలో దోషము లేదు.

పురుష స్వభావము : పరుల మేలు మరువనివాడు, ధార్మికుడు, శూరుడు, పుత్రవంతుడు, నియమము కలవాడు, రూపవంతుడు, మంచి భార్యకలవాడగును. నేత్రములలో ఆరోగ్యము తక్కువగానుండును. మేథాశక్తి అధికము, చేసిన మేలు మరువనివాడు. ధర్మకార్యములందు ఆసక్తికలవాడు. సూర్య పుత్రుడు, అవమానములను పొందడు. సంసార జీవితము సుఖంగా ఉండును. 68 సం॥ల వరకు ఆయుర్దాయముండును. 1వ పాదములో జన్మించినవారు శాస్త్రజ్ఞుడు, బుద్ధికుశలుడు, గురువులయందు, పెద్దలయందు భయభక్తులు కలవాడు. స్వధర్మమును మరువనివాడు. 2వ పాదము అవసరమైన పనులు చేయుచూ చెడువారి సహవాసంతో దుర్గుణములను పొందే అవకాశం వున్నది. 25 సం॥ల తర్వాత క్రమేణ మార్పువచ్చును. 3వ పాదము స్థూలమైన శరీరంకలిగి అల్పసంతోషముతో రోగ పీడితుడై ఎక్కువ కాలము జీవించకయుండును. 4వ పాదము శుభములు కలిగి ఎల్లప్పుడూ ఏదొక పనిలో నిమగ్నమై, ఉత్సాహంతో జీవించును. 40 సం॥లో బాధలధికమగును. 91 సం॥ల ఆయుర్దాయముండును.

స్త్రీ స్వభావము : ధనవంతురాలు, భోగభాగ్యములనుభవించుచూ ఇతరుల హృదయమును సులభంగా గ్రహించును. భర్త ప్రేమను ఎల్లప్పుడూ పొందును.

శ్రవణం : ఈ నక్షత్రమున జన్మించిన దోషము లేదు. శ్రవణా నక్షత్ర జాతకులకు గురు లేక బుధ దశలో మారకము సంభవము.

పురుష స్వభావము : ఔదార్యవంతుడు, శాస్త్రపండితుడు, ధైర్యవంతుడు, విద్వాంసుడు, వాదములు చేయువాడు, ఇతరులను తక్కువగా చూచువాడు. ధనవంతుడు, లలితకళా ప్రియుడు, ధర్మపరుడు, సమస్తమునెరిగినవాడు. తల్లిదండ్రులయందు ప్రేమకలిగి మంచిచెడులు తెలిసియుండును. కుమారులను

ప్రేమగా చూచుచూ రాజకీయంలో ప్రవేశం కలుగును. విద్య సామాన్యము. పెద్ద కుటుంబంలో జీవించును. 19సం॥ల వరకు సామాన్యము. 30 సం॥లో అధికశ్రమ, 40 సం॥లో స్థిరత్వము, 55 సం॥లో అనారోగ్యము. 70 సం॥ల ఆయుర్ధాయముండును. 1వ పాదము కలహప్రియుడు, మందమతి, భోగాసక్తి కలవాడు. 60 సం॥లు ఆయుర్ధాయము. 30 సం॥ల తర్వాత వాహనప్రాప్తి. 2వ పాదము కృశించిన శరీరం, పొడుగైనవారు, సేవకులను ఆకట్టుకుందురు. 29 సం॥ శుభము. ఇద్దరు సత్పుత్రులు. 3వ పాదము నిదానము, పనులలో చొరవ తక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ. సంపాదన కూడా అధికంగా ఉండును. ఎవరినీ విశ్వసించరు. 80 సం॥ ఆయుర్ధాయము. 4వ పాదము డబ్బు ఖర్చు చేయరు, భోగకాంక్ష కలిగి వ్యవసాయ లాభము యుండును. 62 సం॥ల ఆయుర్ధాయము.

స్త్రీ స్వభావము : బుద్ధిమంతురాలు, ధనవంతురాలై దానధర్మములు చేయునదైయుండును.

ధనిష్ఠ : ఈ నక్షత్రములో జన్మించినవారికి కూడా దోషము లేదు. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు గురుదశ మారకమునిచ్చును. రవి లేక శని దశలలో కూడా మారకము సంభవము.

పురుష స్వభావము : ధర్మమందు నిలకడకలిగి, వ్యసనపరుడై, క్రూరుడై, క్షయరోగమును పొందును. రహస్యంగా పాపములు చేయును. శూరుడు, తనకు తెలిసినదే తన అనుభవమని పలుకును. సంఘాభివృద్ధి కలవాడు, అతివాది. 25 సం॥ల వరకు పట్టుదలతో ఉండును. లోకజ్ఞానము పెరిగిన కొలదీ స్త్రీ సహవాసంతో మార్పు కలుగును. 35 సం॥ల తర్వాత భార్యకు దూరమగును. 45 సం॥లో అభివృద్ధి. 1వ పాదము తీక్షణ స్వభావం, విద్యలో ఆటంకములు, ఇద్దరు పుత్రులు కలిగి 57 సం॥ల వరకు సుఖంగా జీవించును. 2వ పాదము సర్వజ్ఞుడు, ధర్మకార్యములందాసక్తి కలిగియుండును. బాల్యదశలో కష్టములనుభవించి 34 సం॥ల తర్వాత సుఖంగా జీవించుదురు. 65 సం॥ల వరకు ఆయుర్ధాయము. 3వ పాదము ఆలోచన తక్కువ, అభిమానమెక్కువ. సామాన్యమైన ఎత్తు కలిగి విద్యాభివృద్ధితో నుండును. 18 సం॥ల నుండి సుఖము లభించును. 68 సం॥ల వరకు ఆయుర్ధాయముండును. 4వ పాదము ఉద్రేక స్వభావం, స్థూలకాయము, సంఘ నాయకత్వం కలిగి 47వ సం॥లో ధన సంపాదన పెరిగి పూర్ణాయుర్ధాయము కలిగియుండును.

స్త్రీ స్వభావము : ధనవంతురాలు, పురాణమందు ఆసక్తికలిగి ధార్మికురాలుగా, భూతదయతో నుండును. పేరు ప్రతిష్ఠలు సంపాదించును.

శతభిషం : ఈ నక్షత్రమున జన్మించిన వారికి దోషము లేకుండా శుభము చేకూరును. ఈ నక్షత్ర జాతకులకు బుధ దశ మారకమునిచ్చును. 77 సం॥ల ఆయుర్ధాయముండును.

పురుష స్వభావము: కుచ్ఛితుడు, భార్యయందు ఆసక్తికలవాడు, కపటి, విశాలమైన అవయవములు కలిగి సుఖంగా ఉండును. దుర్మార్గ సహవాసము చేత దుష్టగుణములు కలిగియుండును. కవిత్వ ధోరణి, రాజకీయ చతురుడు, భూవసతి కలిగియుండును. సంతానము వృద్ధిలోకి వచ్చిన తర్వాత స్వతంత్రుడగును. 1వ పాదము గో బ్రాహ్మణ పూజ చేయుచూ సత్యమునే మాట్లాడుచూ స్థిరమైన బుద్ధి

కలిగియుండును. అభిమానము, స్నేహమును అభిలషించెదరు. 70 సం॥ల వరకు ఆయుర్ధాయము. 2వ పాదము ధైర్యము లేనివారు, భయకంపితులు, పాపభీతిచే పుణ్యకార్యములను ఆచరించువారు. ఏ పనిని కూడా తొందరపడి చేయరు. 50 సం॥ల తర్వాత మార్పు కలుగును. 3వ పాదము పాపచింతన చేత మందబుద్ధి కలిగి పుత్రులయొక్క సలహాలతో కార్యక్రమములు నిర్వహించెదరు. ఉగ్రమైన పనులు చేసెదరు. 75 సం॥ల వరకు ఆయుర్ధాయము కలిగియుందురు. 4వ పాదము స్నేహ గుణము కలిగి పండితులు, యజ్ఞ కార్యములు చేయువారుగా నుందురు. అభిమానవంతులు, ధనవంతులు కూడా అయ్యెదరు. 45 సం॥ నుండి ధనము సంపాదించెదరు. పూర్ణాయుర్ధాయముండును.

స్త్రీ స్వభావము : దానధర్మములు చేయుట, దైవభక్తి, ధనవంతురాలుగా మంచి సంతానము కలిగియుండును.

పూర్వాభాద్ర : ఈ నక్షత్రమున జన్మించిన వారికి స్వల్పదోషముండును. 1,2,3 పాదములలో జన్మించిన వారికి రవిదశ మారకమునిచ్చును.

శాంతులు : ఆజ్యావేక్షణము అవసరం. శాస్త్రోక్తంగా నక్షత్ర జప, హోమ, దానాలు చేయవలెను.

పురుష స్వభావము : వ్యసనపరుడు, స్త్రీ స్వాధీనుడు. అపకారము చేయుచూ పరదూషణచేత అధర్మాసక్తుడై యుండును. శౌర్యవంతుడు, కోపిష్ఠి. చిరాకు ఎక్కువ, తాను మాట్లాడుచున్నది తనకు తెలియకుండా యుండును. అధికారులతో జాగ్రత్తగా నుండును. భార్యాబిడ్డలయందు అధికమైన ప్రేమకలిగి వారి సుఖమునే వాంఛించుదురు. ఇతరులయందు సామాన్య ప్రేమ చూపును. పేరు ప్రతిష్ఠలు సంపాదించెదరు. వీరి పుత్రులు అభివృద్ధిలోకి వచ్చెదరు. 1వ పాదము గొప్ప హోదా, సాధుశీలత్వము, సద్గుణ స్వభావము కలిగియుందురు. 65 సం॥ల ఆయుర్ధాయంతో రాజకీయ జీవితమును గడిపెదరు. 2వ పాదము ప్రసన్నవదనులు, ఎక్కువగా శ్రమించలేరు. కుటుంబ సౌఖ్యంతో స్వతంత్రులుగా జీవించెదరు. 45 సం॥లో ఆస్తిని సంపాదించెదరు. పూర్ణాయుర్ధాయము ఉండును. 3వ పాదము స్వార్థ బుద్ధి, స్థిర సంపాదన, ఇతరులను ద్వేషించుచూ గంభీరంగా నుండెదరు. జీవితంలో రెండవ భాగంలో డబ్బు సంపాదించెదరు. ఇతరులకు నీతి చెప్పుదురే కానీ ఆచరించరు. 70 సం॥ల వరకు ఆయుర్ధాయముండును. 4వ పాదములో గుణవంతుడు, లోకపూజ్యుడు, అనేక ప్రదేశములు తిరుగుచూ కాలాయాపన చేయుదురు. అనేక గృహములుండును.

స్త్రీ స్వభావము : దైవభక్తి, విద్యా వినయము కలిగి ధనవంతురాలుగా అదృష్టమైన సంతానముతో గౌరవమర్యాదలతో జీవించును.

ఉత్తరాభాద్ర : ఈ నక్షత్రమున జన్మించినవారికి దోషములేదు. ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్మించినవారికి బుధ, శుక్ర దశలలో కానీ, శని, చంద్ర దశలలో కానీ మారకము సంభవించును.

పురుష స్వభావము : సంతానవంతుడు, ధర్మాసక్తుడు, చక్కగా మాట్లాడువాడు, శత్రువులను జయించువాడు. దృఢమైన నియమాలు కలవాడు. ధైర్య సాహసములు

కలవాడు. కీర్తి కాముకులు. కుటుంబ వ్యవహారములలో శ్రద్ధ తక్కువ కలిగియుందురు. రక్తశుద్ధి తక్కువగా యుండును. 18వ సం॥లో అపాయము, తదుపరి సుఖవంతంగా జీవితము గడుపును. 80వ సం॥ల ఆయుర్ధాయముండును. 1వ పాదము శరీరవ్యాధి ఉండును. చంచలస్వభావులు. సన్నముగా నుందురు. 64 సం॥లు దాటిన తర్వాత ప్రమాదములు సంభవించును. 25 సం॥ల తర్వాత జీవితములో మార్పు కలుగును. రెండవ పాదము ధర్మ సంపాదన, నీతి నియమము కలిగి లోకమునకు ఆదర్శంగా జీవించెదరు. 80 సం॥ల ఆయుర్ధాయముండును. కీర్తి ప్రతిష్ఠలు బాగుగాయుండును. 3వ పాదము ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మెలగెదరు. జీవితంలో మార్పును కోరెదరు. సహనం ఎక్కువగా ఉండును. 40 సం॥ల తర్వాత స్థిరపడెదరు. 4వ పాదము కోపమెక్కువగా నుండి, ఇతరులకు దూరంగా ఉందురు. ఆలోచనలు ఎక్కువగా చేయుటవలన అలసిపోయెదరు. అనారోగ్యము సంభవము. 49 సం॥ల తర్వాత యోగదశ.

స్త్రీ స్వభావము : శాంతము, సహనము, ఓర్పు కలిగి ధనవంతురాలుగా మంచి సంతానముతో గౌరవనీయురాలగును.

రేవతి : 1,2,3 పాదములు దోషములు లేవు. 4వ పాదమున పుత్ర జననము. 3 మాసముల వరకు పితృదోషము. 4వ పాదములో పుత్రుడు జన్మించిన తండ్రికిని, శిశువునకు, పుత్రిక జననము తల్లికి, శిశువుకు దోషముండును. రేవతి నక్షత్ర జాతకులకు బుధ లేక శుక్ర, రాహు దశలలో మారకము సంభవించును. 85 సం॥ల వరకు ఆయుర్ధాయము.

శాంతులు : రుద్రాభిషేకము, నక్షత్ర జపము, నవగ్రహ దానము, ప్రత్యేకంగా సువర్ణదానము విశేషము.

పురుష స్వభావము : రూపవంతుడు, ధనవంతుడు, భోగవంతుడు, పండితుడు, స్థిర ద్రవ్య రహితుడు. శౌర్యుడు, పరదేశవాసియగును. ఐశ్వర్యమందు ఇష్టము కలిగియుందురు. కోరికలనంతముగా నుండును. మంచి అవయవ పుష్టి కలవారుగానుందురు. వేదాంతము, విద్యా మర్మములు తెలిసినవారుగా కొందరుందురు. భక్తి శ్రద్ధలధికంగా నుండును. 53 సం॥లు యోగదాయకంగా గడుచును. కుటుంబప్రేమ కలిగియుందురు. అన్ని తెలిసినను యేమీ తెలియనివారివలె కనిపించెదరు. 1వ పాదము ధైర్య సాహసములతో అసూయాద్వేషాలు లేకుండా ముందుకు రాగలరు. శాంతమూర్తులు, అందమైనవారు. 70 సం॥ల వరకు ఆయుర్ధాయముండును. 2వ పాదము కపటి, మోసబుద్ధి అయినను అదృష్టవంతుడుగా నుండును. చోరగుణము కలిగి యుక్తాయుక్తంగా మాట్లాడును. అబద్ధములాడుటయందు వెనుకాడరు. 25 సం॥ల తర్వాత మార్పు కలుగును. 3వ పాదము పిసినారి స్వభావము, ఇతరులవలన ద్వేషింపబడుదురు. స్త్రీ సౌఖ్యము ఎక్కువ. 35 సం॥ల నుండి యోగదశ ప్రారంభమగును. కుజదశ యోగించును. 4వ పాదము సద్బుద్ధి, సత్యవాది, వేదాంతవేత్త, శత్రువులు లేనివాడుగా 65 సం॥ల వరకు జీవించును.

స్త్రీ స్వభావము : శరీరపుష్టి, ఆచారవంతురాలు, ధనవంతురాలు, గుణవంతురాలుగా దైవభక్తి కలిగియుండును.

నక్షత్రఫలాలు

1. అశ్విని : (చు, చే, చో, ల అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశిలోకి వస్తాయి. వీరు సాత్వికులు. అందరితోనూ స్నేహంగా మెలగుతారు. నేర్పు, ఓర్పు కలిగి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు. ధైర్యం ఎక్కువ. ఆభరణాలపై మక్కువ చూపుతాయి. పొదుపు గుణం ఉంటుంది. మంచి రూపవంతులు. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రతి విషయంలోనూ సమర్థతను చాటుకుంటారు. నక్షత్రాధిపతి కేతువు. మేషరాశికి అధిపతి కుజుడు. వీరు వైఢూర్యం ధరించవచ్చు. కేతువు జ్ఞానకారకుడు. జ్యోతిష్యం, వేదాంతం, యోగశాస్త్రాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు.

2. భరణి : (లీ, లూ, లే, లో అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశిలోకి వస్తాయి. వీరు అభిమానవంతులు, ధైర్యవంతులు కాగలరు. కళలపట్ల ఆసక్తి మెండు, అలంకారప్రియులై ఉంటారు. వస్త్రాభరణాలపై మక్కువ అధికం. భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారు. ఆకర్షణీయమైన రూపం కలిగివుంటారు. రాజకీయ, విద్య, సాంకేతిక రంగాల్లో రాణిస్తారు. లౌకికజ్ఞానం ఎక్కువ. దూరదృష్టి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ, పదవులు, హోదాలు చేపడతారు. జీవిత మధ్యకాలం నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి శుక్రుడు. రాశ్యాధిపతి కుజుడు వీరు వజ్రం ధరించాలి.

3. కృత్తిక : (అ, ఈ, ఊ, ఏ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి పాదం మేషరాశిలోకి, మిగతా మూడు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి. మేషరాశికి కుజుడు, వృషభరాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి. మంచి వర్చస్సు, రూపం, కలిగివుంటారు. ధైర్యసాహసాలు అధికం. వాక్చాతుర్యం కలిగివుంటారు. పరిపాలకులుగా మంచి హోదాలలో బాధ్యతలు చేపట్టి గుర్తింపు పొందుతారు. బంధువులపట్ల ఎక్కువ అభిమానం చూపుతారు. చిన్నతనంలో కొన్ని ఇబ్బందులు పడ్డా మధ్య వయస్సు నుంచి అభివృద్ధి ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలోమంచిపేరు సంపాదిస్తారు. జనాకర్షణ కలిగి ఉంటారు. దానగుణం, దైవభక్తి మెండుగా ఉంటాయి. వీరు కెంపు ధరించాలి.

4. రోహిణి : (ఓ, వా, వీ, వూ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషభరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి చంద్రుడు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరు ఎప్పుడూ ప్రశాంతంగా, క్లిష్టమైన సమస్యలను సైతం నేర్పుగా పరిష్కరించుకునే నైపుణ్యం కలిగివుంటారు. మేథావులు, విజ్ఞానవంతులై ఉంటారు. స్నేహితులు అధికం. ఆకర్షణీయమైన రూపం. కార్యసాధకులు. మాటల చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే గుణం ఉంటుంది. తెలివితేటలతో ఉన్నత శిఖరాలకు చేరతారు. ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. భోగభాగ్యాలు, సుఖసంతోషాలతో జీవిస్తారు. వీరు ముత్యం ధరించవచ్చు.

5. మృగశిర : (వే, వో, కా, కి అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వృషభరాశిలోకి, చివరి రెండు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. వృషభరాశికి శుక్రుడు, మిథునరాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. ఎప్పుడూ ఉత్సాహవంతులుగా ఉంటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. స్వాభిమానం, దైవభక్తి అధికం. ఎవరికీ తలవంచని మనస్తత్వం. శాస్త్రవేత్తలుగా, రచయితలుగా, వ్యవసాయదారులుగా, అధ్యాపకులుగా రాణిస్తారు. రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సాధించాలన్న పట్టుదల ఉంటుంది. పరోపకారులు, త్యాగాలకు సైతం సిద్ధపడే గుణం ఉంటుంది. వీరు పగడం ధరించాలి.

6. ఆర్ద్ర : కూ, ఘం,జ, ఛ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మిథునరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి రాహువు. రాశ్యాధిపతి బుధుడు. వ్యాపారులు, ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లుగా రిణాస్తరు. ఫోటోగ్రఫీ, ప్రచురణల, కళారంగాలపై మక్కువ చూపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. గర్వం, పట్టుదల, అధికం. చపలత్వం కలిగి ఉంటారు. ప్రతి విషయంపై వాదనలంటే ఇష్టపడతారు. మేథావులై సన్మానాలు కూడా పొందుతారు. పెద్దలంటే గౌరవం అధికం. నిగ్రహశక్తి ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు విద్యల్లో ప్రవేశం కలిగి ఉంటారు. వీరికి ఆలస్యంగా గుర్తింపు వస్తుంది. వీరు గోమేధికం ధరించాలి.

7. పునర్వసు : (కే, కో, హా, హీ, అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మూడు పాదాలు మిథునరాశిలోకి, చివరి పాదం కర్కాటకరాశిలోకి వస్తాయి. మిథునరాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. మంచిరూపం, తెలివితేటలు కలిగివుంటారు. ధర్మబుద్ధి, ఔదార్యం, దైవభక్తి ఉంటుంది. యుక్తిగా పనులు

చక్కదిద్దుకునే నేర్పు ఉంటుంది. పరోపకారులై మంచి గుర్తింపు పొందుతారు. హాస్యచతురులు. తరచూ శ్వాససంబంధ వ్యాధులు బాధిస్తాయి. అన్నవస్త్రాలకు లోటు ఉండదు. అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఉన్నత విద్యావంతులు, పండితులు కాగలరు. వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉద్యోగాల్లో రాణిస్తారు. న్యాయశాస్త్రంపై ఆసక్తి చూపుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు.

8. పుష్యమి : (హూ, హే, హో, డా, అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటకరాశిలోకి వస్తాయి. నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి చంద్రుడు. మొరటుతనం కలిగి ఉంటారు. స్ఫురద్రూపి, సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతోపాటు ధనాపేక్ష అధికం. ఉత్తమగుణాలు, ధైర్యం అధికంగా ఉంటాయి. ఏకాంత జీవనానికి ఇష్టపడతారు. మధుర పదార్థాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో రాణిస్తారు. మధ్య వయస్సులో రాజకీయాల్లో కూడ ప్రవేశం ఉంటుంది. న్యాయ, తర్కశాస్త్రాలపై మక్కువ చూపుతారు. వీరు నీలం ధరించవచ్చు.

9. ఆశ్లేష : (డీ, డూ, డే, డో అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కర్కాటకరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి చంద్రుడు, నక్షత్రాధిపతి బుధుడు. మంచి పనులతో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలపై ఆసక్తి అధికం. దైవభక్తి, సేవాభావం ఎక్కువగా ఉంటుంది. మంచి దేహదారుఢ్యంతోపాటు భాగ్యవంతులై ఉంటారు. శాంతస్వభావులు. చపలత్వం కూడా ఎక్కువే. ఆగ్రహం వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు. ప్రశాంత జీవనం అంటే ఇష్టపడతారు. ఏదో ఒక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే గుణం కలిగివుంటారు. మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురైనా మొత్తంమీద జీవితం సాఫీగానే సాగుతుంది. చిన్నతనంలో కష్టాలు అనుభవించినా మధ్య వయస్సు నుంచి మంచి అభివృద్ధి ఉంటుంది. వీరు పచ్చ ధరించవచ్చు.

10. మఘ : (మా, మీ, మూ, మే అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి (సూర్యుడు) అధిపతి. నక్షత్రాధిపతి కేతువు. ధైర్యవంతులై ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగివుంటారు. ఆధ్యాత్మిక భావన అధికం. పెద్దలపట్ల గౌరవం కలిగి బంధువులకు ఉపకారం చేస్తారు. కార్యసాధకులు. కళలపై ఆసక్తి ఉంటుంది. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. విలాసజీవినం గడుపుతారు. దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. యుక్తాయుక్త విచక్షణ కలిగి ఎదుటివారి

సమస్యలు సైతం పరిష్కరించే సత్తా కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యవసాయదారులు, కళాకారులుగా రాణిస్తారు. వీరు వైఢూర్యం ధరించవచ్చు.

11. పూర్వఫల్గుని : (మో, టా, టీ, టూ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు సింహరాశిలోకి వస్తాయి. సింహరాశికి అధిపతి రవి (సూర్యుడు) నక్షత్రాధిపతి శుక్రుడు కళాభిరుచి కలిగి ప్రసంగాలు, తర్కం అంటే ఇష్టపడతారు. దైవభక్తి మెండు. అలంకారప్రియులు, ఆభరణాలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. కార్యసాధకులు, నేర్పరులై ఉంటారు. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధించే తత్వం, గణాంకాలు, కళారంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. స్నేహానికి ప్రాణమిస్తారు. అందర్నీ ప్రేమించే గుణం ఉంటుంది. చిన్నతనంలో కొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరు వజ్రం ధరించవచ్చు.

12. ఉత్తర ఫల్గుని : (టే, టో, పా, పి అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి పాదం సింహరాశిలోకి, మిగతా మూడుపాదాలు కన్యారాశిలోకి వస్తాయి. సింహరాశికి రవి (సూర్యుడు), కన్యారాశికి బుధుడు అధిపతులు. నక్షత్రాధిపతి రవి, సాధుప్రవర్తన, త్యాగనిరతి కలిగివుంటారు సంఘంలో విశేషమైన గౌరవం పొందుతారు. తరచూ సన్మాన, సత్కారాలు జరుగుతాయి. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి చూపుతారు పరాక్రమవంతులై శత్రువులను జయిస్తారు. బంధుప్రియులు, మిత్రులు అధికంగా ఉంటారు. వ్యాపారులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులుగా రాణిస్తారు. ప్రకృతి ఆరాధకులు. ఉన్నత విద్యావంతులై ప్రతిభను చాటుకుంటారు. వీరు కెంపు ధరించాలి.

13. హస్త : (పూ, షం, ణా, ఠా అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు అధిపతి. నక్షత్రాధిపతి చంద్రుడు. మంచి రూపంతో అందర్నీ ఆకర్షిస్తారు. దైవభక్తి, పెద్దలయందు గౌరవం ఎక్కువ. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. రెండుమూడు విధాలుగా ధనసంపాదన ఉంటుంది. ఉన్నత విద్యావంతులు కాగలరు. నైపుణ్యత, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. స్వయంకృషితో అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, న్యాయనిపుణులుగా రాణిస్తారు. మంచి ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. వీరు ముత్యం ధరించవచ్చు.

14. చిత్త : (పే, పో, రా, రీ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు కన్య. చివరి రెండు పాదాలు తులారాశిలోకి వస్తాయి. కన్యారాశికి బుధుడు. తులారాశికి శుక్రుడు అధిపతులు. నక్షత్రాధిపతి కుజుడు. పట్టుదల, కోపం ఎక్కువగా ఉంటాయి. తాము చెప్పిందే వేదమనే తత్వం, అలంకారప్రియులై ఉంటారు. రెండుమూడు విద్యలలో ప్రవేశం ఉంటుంది. శాస్త్రవిజ్ఞానం, వ్యవసాయ రంగాలపై ఆసక్తి చూపుతారు. అందరిలోనూ గుర్తింపునకు ఆరాటపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఎక్కువగా ఉద్యోగులు, వ్యవసాయదారులు, రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు పగడం ధరించవచ్చు.

15. స్వాతి : (రూ, రే, రో, తా అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. నక్షత్రాధిపతి రాహువు. స్వతంత్రంగా జీవించాలనే తపన ఉంటుంది. ఎవరినీ లెక్కపెట్టరు. బాధ్యతలు అప్పగిస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని పూర్తి చేసే మనస్తత్వం. బుద్ధిమంతులు, బంధువర్గానికి అత్యంత ఇష్టులై ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. న్యాయదృష్టి, విజ్ఞత కలిగి ఉంటారు. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాలలో రాణిస్తారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా కూడా కొనసాగుతారు. వీరు గోమేధికం ధరించాలి.

16. విశాఖ : (తీ, తూ, తే, తో అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు తుల, చివరి పాదం వృశ్చికరాశిలోకి వస్తాయి. తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. సూక్ష్మబుద్ధి కలిగి, వివేకంతో వ్యవహరిస్తారు. విద్యావేత్తలు, పండితులు కాగలరు. యుక్తిగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుంటారు. ఆస్తిపరులు, ధనవంతులై ఉంటారు. జీవిత మధ్యభాగం నుంచి భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఉపకార గుణం ఉంటుంది. సమర్థతను చాటుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలుగా ఎక్కువగా రాణిస్తారు. కనకపుష్యరాగం ధరించవచ్చు.

17. అనూరాధ : (నా, నీ, నూ, నే అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చికరాశిలోకి వస్తాయి. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కాగా, నక్షత్రాధిపతి శని. భోగభాగ్యాలు అనుభవిస్తారు. కష్టజీవులుగా ఉంటారు. రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా స్థిరపడతారు. మంచిరూపం, పాపభీతి కలిగివుంటారు. శౌర్యవంతులు, మేధావులు కాగలరు. సంగీత, సాహిత్య, లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. కష్టాలెదురైనా ఎప్పుడూ చింతించక సంతోషంగా ఉంటారు. కొందరు గణితం, జ్యోతిషం, సాముద్రికాలలో ఆసక్తి చూపుతారు. వీరు నీలం ధరించాలి.

18. జ్యేష్ఠ : (నో, యా, యీ, యూ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు వృశ్చికరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి కుజుడు. నక్షత్రాధిపతి బుధుడు. వ్యాపారదృక్పథం కలిగివుంటారు. పొదుపు గుణం ఎక్కువ. బాగా ఆలోచిస్తేగానీ ఒక నిర్ణయానికి రారు. స్నేహితులంటే ఎక్కువగా ఇష్టపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రాణిస్తారు. చమత్కారులు, హాస్యచతురులు. సాహిత్యం, సంగీతాలపై ఆసక్తి మెండు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరు పచ్చ ధరించాలి.

19. మూల : (యే, యో, బా, బి అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనస్సు రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి కేతువు. వీరు యజమానులకు మేలు చేసేవారై ఉంటారు. సమాజసేవపై మక్కువ చూపుతారు. రహస్యాలు పసిగట్టే తత్వం. బంధువులంటే ఇష్టపడతారు. ఎంతటి సమస్య ఎదురైనా ఏమాత్రం భయపడరు. విషయపరిజ్ఞానం అధికం. శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, ఉద్యోగులుగా రాణిస్తారు. కష్టపడి పైకి వస్తారు. స్థిరమైన అభిప్రాయాలు కలిగివుంటారు. వీరు వైఢూర్యం ధరించాలి.

20. పూర్వాషాఢ : (బూ, ధా, భా, ఢా అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనూరాశికి గురుడు అధిపతి. నక్షత్రాధిపతి శుక్రుడు. ఉన్నత విద్యావంతులు, సంగీత, సాహిత్యకారులు కాగలరు. వినయవిధేయతలు, దానగుణం కలిగివుంటారు. సంపన్నులతో స్నేహం చేస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. తరచూ సన్మాన, సత్కారాలు పొందుతారు. అధ్యాపకులు, కళాకారులు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు వజ్రం ధరించాలి.

21. ఉత్తరాషాఢ : (బే, బో, జీ, జీ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి పాదం ధనుస్సు రాశిలోకి, మిగతా మూడు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశికి గురుడు, మకరరాశికి శని అధిపతులు. నక్షత్రాధిపతి రవి (సూర్యుడు), వీరికి రవి దశతో జీవితం ప్రారంభమవుతుంది. అందరికీ ఆప్తులై ఉంటారు. శ్రమ, కష్టాలను తట్టుకునే తత్వం, నాయకత్వ లక్షణాలు కలిగి జనాకర్షణ ఉంటుంది. స్వశక్తితో పైకి వస్తారు. ఇతరుల మేలు మర్చిపోరు. మిత్రులు ఎక్కువగా ఉంటారు. శాస్త్రవిజ్ఞానం, న్యాయశాస్త్రాలంటే ఇష్టపడతారు. ఉన్నత పదవులు చేపడతారు. వీరు కెంపు ధరించాలి.

22. శ్రవణం : (జూ, జే, జో, ఖ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మకరరాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి చంద్రుడు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. బంధువులకు సాయపడతారు. విద్యావంతులై ఉన్నత హోదాలు చేపడతారు. ఔదార్యం, ఉపకారబుద్ధి, మాటల చాతుర్యం కలిగివుంటారు. కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సుగంధ ద్రవ్యాలంటే ఇష్టమెక్కువ. వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు. వ్యవసాయంపై కూడా ఆసక్తి ఉంటుంది. సంగీత, సాహిత్య ప్రియులు కాగలరు. ఆకర్షణీయమైన రూపం ఉంటుంది. వీరు ముత్యం ధరించాలి.

23. ధనిష్ఠ : (గా, గీ, గూ, గే, అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు మకరరాశిలోకి, చివరి రెండుపాదాలు కుంభరాశిలోకి వస్తాయి. మకర, కుంభరాశులకు శని అధిపతి. నక్షత్రాధిపతి కుజుడు. ఎరుపు దుస్తులు, వస్తువులంటే ఇష్టపడతారు. దానగుణం, సౌమ్యగుణం కలిగి ఉంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకునే లక్షణం ఉంటుంది. శ్రమించే తత్వం, క్రీడాకారులుగా, వ్యవసాయదారులుగా రాణిస్తారు. ఉన్నతోద్యోగులుగా కూడా స్థిరపడతారు. సంగీతంపై మక్కువ చూపుతారు. అధిక సంపాదనపై అభిలాష ఉంటుంది. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. భూములు, వాహనాలు కలిగివుంటారు. వీరు పగడం ధరించవచ్చు.

24. శతభిషం : (గో, సా, సీ, సూ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి శని అధిపతి. నక్షత్రానికి రాహువు అధిపతి. బంధువులకు ఉపకారం చేస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. నీతి, నిజాయితీలు, ధైర్యసాహసాలు కలిగివుంటారు. వాక్చాతుర్యం కలిగి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. పరిశోధనలు, వైద్యం, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వీరు గోమేధికం ధరించాలి.

25. పూర్వాభాద్ర : (సే, సో, దా, ది అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కుంభరాశిలోకి, చివరి పాదం మీనరాశిలోకి వస్తాయి. కుంభానికి శని, మీనరాశికి గురుడు అధిపతులు. నక్షత్రాధిపతి గురుడు. వినయవిధేయతలు, సేవాభావం కలిగివుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. విచక్షణాజ్ఞానంతో మంచిచెడ్డలను అంచనా వేస్తారు. గొప్ప పనులు చేసి అందరి ప్రశంసలు పొందుతారు. రెండు మూడు విద్యల్లో రాణిస్తారు. ధనవంతులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. కళాభిరుచి, వైద్య నైపుణ్యం కలిగివుంటుంది. ప్రతిభావంతులై సన్మానాలు పొందుతారు. వీరు పుష్యరాగం ధరించవచ్చు.

26. ఉత్తరాభాద్ర : (దూ, శం, ఝా, థా అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి గురుడు అధిపతి. నక్షత్రాధిపతి శని. ధైర్యం వీరి సొంతం. నీతి నిజాయితీలకు ప్రాణం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు కలిగి వుంటారు. మనస్సు చంచలం. వీరు నాయకులుగా, వ్యాపారులుగా, ఉద్యోగులుగా రాణిస్తారు. నమ్మినవారికి ఎన్ని కష్టాలెదురైనా సాయం అందించే గుణం ఉంటుంది. జీవిత ప్రారంభంలోకొద్దిపాటి కష్టాలు పడ్డా క్రమేపీ అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. నచ్చని విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వీరు నీలం ధరించాలి.

27. రేవతి : (దే, దో, చా, చీ అను జన్మ లేక నామాక్షరములు)

ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి గురుడు, నక్షత్రానికి బుధుడు అధిపతులు. వ్యాపార లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పట్టుదల అధికం, శ్రమకు, కష్టాలకు భయపడరు. మేధావులై ఉంటారు. రచనలు, జ్యోతిషం, గణిత శాస్త్రాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. విద్యావేత్తలు కాగలరు. జీవిత మధ్యదశలో ధనవంతులు. ఆస్తిపరులు కాగల అవకాశాలు ఉంటాయి. వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకునే గుణం కలిగివుంటారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. వీరు పచ్చ ధరించాలి.

నక్షత్ర రీత్యా అదృష్ట రత్నములు

నక్షత్రములు			నక్షత్ర అధిపతి	మణులు
కృత్తిక	ఉత్తర	ఉత్తరాషాఢ	రవి	కెంపు (Ruby)
రోహిణి	హస్త	శ్రవణం	చంద్ర	ముత్యము (Pearl)
మృగశిర	చిత్త	ధనిష్ఠ	కుజ	పగడము (Coral)
ఆర్ద్ర	స్వాతి	శతభిషం	రాహు	గోమేధికము (Agate)
పునర్వసు	విశాఖ	పూర్వాభాద్ర	గురు	పుష్యరాగము (Topaz)
పుష్యమి	అనూరాధ	ఉత్తరాభాద్ర	శని	నీలము (Sapphire)
ఆశ్రేష	జ్యేష్ఠ	రేవతి	బుధ	పచ్చ (Emerald)
మఘ	మూల	అశ్విని	కేతు	వైఢూర్యము (Cat's-Eye)
పుబ్బ	పూర్వాషాఢ	భరణి	శుక్ర	వజ్రము (Diamond)

రత్నము - ధరించు వ్రేళ్లు

వైఢూర్యము - ఎడమచేతి చిటికెనవ్రేలికి ధరించవలెను. వజ్రము - కుడిచేతి చూపుడువ్రేలికి ధరించవలెను. కెంపు - కుడిచేతి ఉంగరపువ్రేలికి ధరించవలెను. ముత్యము - కుడిచేతి చూపుడువ్రేలికి ధరించవలెను. పగడము - ఎడమచేతి ఉంగరపువ్రేలికి ధరించవలెను. గోమేధికము - ఎడమచేతి మధ్యవ్రేలికి ధరించవలెను. పుష్యరాగము - ఎడమచేతి మధ్యవ్రేలికి ధరించవలెను. నీలం - ఎడమచేతి మధ్యవ్రేలికి ధరించవలెను. మరకతం - కుడిచేతి చిటికెనవ్రేలికి ధరించవలెను.

నక్షత్ర చక్రము 2

అధిదేవత	లింగం	గమనం	జనన విషయం	బాలా రిష్ఠం	గండములు	రజస్వలా విషయం	మృత విషయం
అశ్వినీదేవతలు	పు	సవ్య	దోషం	ఉన్నది	1 తండ్రి	శుభం	శుభం
యముడు	స్త్రీ	సవ్య	స్వల్పం	ఉన్నది	3 తండ్రి పు. స్త్రీ తల్లి	దోషం	1నెల
అగ్ని	స్త్రీ	సవ్య	స్వల్పం	ఉన్నది	3 తండ్రి పు	దోషం	4 నెలలు
బ్రహ్మ	స్త్రీ	అప	దోషం	ఉన్నది	1,2 తల్లి, 3,4 మేనమామ	శుభం	4 నెలలు
చంద్రుడు	నపుం	అప	శుభం	ఉన్నది	......	శుభం	3 నెలలు
శివుడు	స్త్రీ	అప	స్వల్పం	లేదు	2,3 తండ్రి పు. తల్లి స్త్రీ	దోషం	శుభం
అదితి	పు	సవ్య	వుభం	లేదు	....	దోషం	4 నెలలు
బృహస్పతి	పు	సవ్య	దోషం	ఉన్నది	2,3 తండ్రి పు. తల్లి స్త్రీ	శుభం	శుభం
సర్పం	స్త్రీ	సవ్య	దోషం	లేదు	3 తల్లి, 4 తండ్రి	దోషం	శుభం
పితృదేవత	స్త్రీ	అప	దోషం	ఉన్నది	1 శిశు, 3 తండ్రి పు. తల్లి స్త్రీ	దోషం	3 నెలలు
భగుడు	స్త్రీ	అప	స్వల్పం	లేదు	......	దోషం	శుభం
అర్యముడు	స్త్రీ	అప	శుభం	ఉన్నది	1 తండ్రి పు. తల్లి స్త్రీ	శుభం	4 నెలలు
సూర్యుడు	పు	సవ్య	శుభం	లేదు	3 తండ్రి పు. తల్లి స్త్రీ	శుభం	శుభం
విశ్వకర్మ	స్త్రీ	సవ్య	దోషం	ఉన్నది	1,2 తండ్రి పు. తల్లి స్త్రీ	శుభం	3 నెలలు
వాయువు	స్త్రీ	సవ్య	శుభం	లేదు	.....	శుభం	శుభం
ఇంద్రాగ్నులు	స్త్రీ	అప	స్వల్పం	ఉన్నది	చిన్నమ్మ పు. చిన్నాయిన స్త్రీ	శుభం	4 నెలలు
మిత్రుడు	పు	అప	శుభం	ఉన్నది	....	శుభం	శుభం
ఇంద్రుడు	స్త్రీ	అప	దోషం	ఉన్నది	3 పెదతండ్రి, 4 అన్న	దోషం	శుభం
రాక్షసుడు	నపుం	సవ్య	దోషం	ఉన్నది	1 తండ్రి, 2 తల్లి	శుభం	శుభం
గంగ	స్త్రీ	సవ్య	దోషం	లేదు	3 తండ్రి పు. తల్లి స్త్రీ	దోషం	శుభం
విశ్వదేవతలు	స్త్రీ	సవ్య	శుభం	ఉన్నది	......	శుభం	4 నెలలు
విష్ణువు	పు	అప	శుభం	లేదు	......	శుభం	శుభం
అష్టవస్తువులు	స్త్రీ	అప	శుభం	ఉన్నది	......	శుభం	6 నెలలు
వరుణుడు	నపుం	అప	శుభం	ఉన్నది	......	శుభం	3 నెలలు
అజైకపాదుడు	పు	సవ్య	స్వల్పం	లేదు	......	దోషం	45రో.లు
అహిర్భుద్నుడు	పు	సవ్య	శుభం	ఉన్నది	......	శుభం	1 నెల
పూ.షా	స్త్రీ	సవ్య	దోషం	లేదు	4 శిశు	శుభం	15 రో.లు

వాస్తు విభాగము

వాస్తు అనగానేమి?

గృహ నిర్మాణ విధులను నిర్మాణాత్మకమగు పద్ధతిలో వివరించు శాస్త్రమునకు వాస్తుశాస్త్రము అను పేరు. వాస్తు అనగా వస్తు నిర్మితమైనదని అర్థము. దేవతలుగాని, మానవులుగాని నివసించు స్థలమునకు 'వస్తువు' అని పేరు సిద్ధించుచున్న 'వసతి ఇతి వాస్తుః' అనగా నివాస స్థలమునకు 'వాస్తువు' అని పేరు గలదు. మానవ జీవితములో అత్యంతావశ్యకములైనవి మూడు కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటిలో గూడును నిర్మించు విధానమును తెలుపునది 'వాస్తు' శక్తిననుసరించి, గుడిసె దగ్గరనుండి అంతస్థుల వరకు గూడును ఏర్పరచుకొనుట కలదు. మానవులు ఆరోగ్యముగా నుండుటకు సుఖమును అనుభవించుటకు సక్రమమైన పద్ధతిలో ఇల్లు నిర్మించుకొనవలసి యున్నది.

గృహములో పరుండు దిశలు

తూర్పు శిరస్సు చేసిన ఐశ్వర్యము, దక్షిణము శిరస్సు చేసిన ఆయుర్వృద్ధి, పడమర శిరస్సు చేసిన ధనవృద్ధి, ఉత్తరము శిరస్సు చేసిన మృత్యువు, వ్యాధి, స్వగృహములో ధక్షిణము, మామగారి గృహమునందు తూర్పు, యాత్ర, ప్రయాణములందు పడమర శుభము కలుగును. ఉత్తర దిశ శిరస్సు చేయుట ఎక్కడనూ, ఎప్పుడునూ పనికిరాదు.

చెట్ల పెంపకము - ఖాళీ స్థలము

తూర్పు, ఉత్తర దిశలలో ఖాళీస్థలము అధికముగా యుండవలెను. దక్షిణ, పడమర దిశలలో ఖాళీ స్థలము తక్కువగా యుండుట శాస్త్ర సమ్మతము. ఈశాన్య భాగములో ఎలాంటి చెట్లు పెంచరాదు. అనగా ఖాళీగా యుండవలెను. గృహావరణలో తూర్పున మర్రి, పడమరన రావి, ఉత్తరమున వెలగ, జువ్వి, దక్షిణమున అత్తి చెట్లు ఉండవలెను. ఇంకను పనస, కొబ్బరి చెట్లు పెంచవచ్చును. చింత, మారేడు, తాటి, వేప, వృక్షములు గృహావరణములో పనికిరావు. పూల మొక్కలు తులసి, ఏ దిశలోనైనను పెంచవచ్చును. నిమ్మ, నేరేడు, ఖర్జూరం, రేగు, ఉమ్మెత్త, మామిడి, కుంకుడు చెట్లు అనేక నష్టములు కలిగించును.

పెద్ద వృక్షములు దక్షిణ, పడమర దిశలలో పెంచుట శ్రేయస్కరము. విశ్రాంతికై తూర్పు, ఉత్తర దిశలలోనే ఉత్తరం, తూరు&ప దిశలకు అభిముఖముగా కూర్చొనుట వలన సుఖము, ఆరోగ్యము కలుగును. వాహనములు దక్షిణ, పడమర దిశలలో నిలుపవలెను. గృహావరణములో ముళ్ల చెట్లు యుండరాదు. ఖాళీస్థలము కలుపుకొనవలసి వచ్చినపుడు ఉత్తర, తూర్పు భాగములను మాత్రమే ఉపయోగించవలెను. గాలి ధారాళముగా వచ్చుటకు ఎంతగానో ఉపయోగపడును. కాని వెలుతురు వచ్చుటకు ఆటంకము కాకూడదు. ఇందులోని సూక్ష్మమైన రహస్యము ఇదియేగాని వేరుగాదు. "ఆరోగ్యమే మహాభాగ్యము", వృక్షో రక్షతి రక్షితః

ద్వారములు - కిటికీలు

గృహమునకు ప్రధాన ద్వారములు తూర్పు, ఉత్తరములందు శుభము. ఉత్తర, ఈశాన్యము, తూర్పు - ఈశాన్యము, పశ్చిమ వాయువ్యము, మిక్కిలి యోగదాయకము. మిగిలిన దిశలలో ద్వారములు పనికిరావు. ద్వారమును గాని కిటికీనిగాని పూర్తిగా గోడలకు బిగించరాదు. కనీసం 9 అంగుళములు దాటి నిర్మించవలెను. ద్వారములుగాని, కిటికీలు గాని ఎదురెదురుగా ఉండాలి. గాలి, వెలుతురు ధారాళముగా వచ్చుటకు ద్వారములు, కిటికీలే సాధనములు. కావున ఇటు ఆరోగ్యానికి మిక్కిలి సహకారము ఇచ్చును. స్నానపు గదులు, మరుగుదొడ్ల ద్వారములు లెక్కలోనికి రావు. మొత్తములో సరిసంఖ్యలోనే ద్వారములు గాని, కిటికీలుగాని యుండవలెను. సున్న సంఖ్య యుండరాదు. రెండు కలసిగాని, సరిసంఖ్య యున్ను సరిపోవును.

ద్వార ప్రమాణములు : సింహద్వారము : 6'-9" × 3'-0") ద్వారము : 6'-0"×3'-0" (ఫీట్లు) కిటికీ : 3'-6"- 4'-0") (ఫీట్లు)

ద్వారమునకు ఎదురుగా రోడ్డు యుండరాదు. కాంపౌండ్ వాలుతో కూడియున్న గేటు ద్వారముల సంఖ్యలోనికి రాదు. షెట్టరు కూడా ద్వార సంఖ్యలోనికి వస్తుంది. ద్వారమునకు ఎదురుగా బావిని (బోరింగ్)గాని, పొయ్యినిగాని యుంచరాదు. వెంటిలేటర్లు కూడా సరిసంఖ్యలోనే యుండవలెను. ఎదురెదురుగా ఉండుట మంచిది. దక్షిణ దిశ సింహద్వారముతో కూడిన గృహము పనికిరాదు. మూడు ద్వారముల నుండి వరుసగా నడుస్తూ వెలుపలకు వెళ్లరాదు. ప్రధాన ద్వారము ఒకే తలుపు కంటే రెండు యుండుట శ్రేష్ఠము.

ఫిల్లర్లు - పై అంతస్తులు

ఫిల్లర్లు కూడా సరిసంఖ్యలోనే యుండవలెను. గోడలు పోటీలు లేకుండా యుండుటకు (బీములు) అనగా దూలములు ఆధారముగా పనిచేయును. పై అంతస్తు వేయునపుడు కూడా క్రింది భాగములో గోడలుగాని, బీములుగాని, ఎక్కడెక్కడ యున్నవో అదేమాదిరిగా నిర్మించవలసి యుండును. పై అంతస్థు గోడలు క్రింది గృహ గోడలకు పోటీలు కాకూడదనేది సారాంశము. పై అంతస్థులో వసారా (బాల్కానీలు) తూర్పు, ఉత్తర, దిశలలోనే యుండవలెను. అలాగే సింహద్వారములు కూడా తూర్పు ఉత్తరములో యుండుట శ్రేష్ఠము. ఇంకనూ తూర్పు దిశగా తిరిగి వంటచేయుట శుభప్రదము. నైరుతి దిశలో పై ఎత్తు భాగము వేయుట మంచిది. త్రవ్వటము (శంఖుస్థాపనకు) ఈశాన్య భాగము నుండి చేయవలెను. సామానుగది నైరుతి దక్షిణములందే యుండ వలెను. సెల్ఫ్‌లు, సజ్జలు, దక్షిణ, పడమర దిశలలో మాత్రమే నిర్మించవలెను. బీరువా నైరుతి, దక్షిణ దిశలలో, ఉత్తరము తలుపులు తెరుచునట్లుగా అమర్చవలెను. కట్టడములు నైరుతి భాగములోనే అధికముగా యుండుట మంచిది.

మెట్లు - సేప్టీ ట్యాంక్

మెట్లు నేరుగా పైకి ఎక్కేటప్పుడు లోపలనైనా, వెలుపలనైనా తూర్పు నుండి పడమరకుగాని, ఉత్తరము నుండి దక్షిణమునకు గాని ఎక్కేటట్లు నిర్మించాలి. తూర్పు, ఉత్తరము గోడలను తాకకుండాను దక్షిణం, పడమర గోడలైతే తగులునట్లుగా కూడా నిర్మించుటకు అవకాశమున్నది. ఏ ఆకారమైనను ఉదాహరణకు 'ఏ', ఐ, ట, ఎ, ఈ విధమైన ఆకారము లెన్నియైనను దిశలననుసరించి దక్షిణ, పడమరలకు

పైకిపోవునట్లు నిర్మించవలెను. మరియు తూర్పు, ఉత్తర, ప్రహరీ గోడలకు కూడా తాకకుండా నిర్మించవలెను. నైరుతి, వాయువ్య, ఆగ్నేయ దిశలలో రౌండ్ మెట్లు నిర్మించుకోవచ్చును.

నైఋుతి దిశలో మరుగుదొడ్డిని నిర్మించి ఆగ్నేయ, వాయువ్య భాగములలో సేఫ్టీ ట్యాంక్‌ను నిర్మించుకోవచ్చును. ఉత్తర, తూర్పు, గోడలను, గాని ప్రహరీ గోడలను గాని తాకకుండా సేఫ్టీ ట్యాంక్‌ను నిర్మించవలెను. పూర్వకాలములో ఈ సేఫ్టీ ట్యాంక్ ప్రతిపాదన లేదు. కావున ప్రస్తుతము ఆధునిక శాస్త్రవేత్తలు రకరకాలుగా నిర్ణయిస్తున్నారు. ఆగ్నేయాన వాయువ్య దిశలలో మరుగుదొడ్లతో సహా సేఫ్టీ ట్యాంక్ నిర్మించుటకు అభ్యంతరము లేదు. నైఋుతిలో మాత్రము ఎలాంటి గొయ్యి పనికిరాదనేది వాస్తవమైన విషయము.

మరుగుదొడ్లు - స్నానగదులు

స్నానపు గదులు, మరుగుదొడ్లు, కేవలము గదులుగా నిర్మించునపుడు నైరుతి, వాయువ్య దిశలలో యుండుట శుభప్రదము. సేఫ్టీట్యాంక్ లేకుండా మాత్రమే ఆగ్నేయ దిశలో స్నానపు గదులు యుండవచ్చును. ఆగ్నేయ భాగములో నిర్మించి స్నానపు గదిపై ఓవర్ హెడ్ ట్యాంక్ (వాటర్‌ట్యాంక్)ను నిర్మించకూడదు. మరుగుదొడ్లు మరియు స్నానపుగదుల నుండి నీరు తూర్పు, ఉత్తరముల వైపుగా వచ్చునట్లు అమర్చవలెను. స్నానపు గదుల మరుగుదొడ్ల యొక్క ద్వారములు తూర్పు, ఉత్తరముల దిశగా యుండవలెను. అటాచ్‌డ్ ల్యాట్రిన్ – బాత్‌రూమ్‌ను దక్షిణ దిశలోనే నిర్మించి యున్న పడక గదికి మాత్రమే నిర్మించవలెను. ప్రాచీన వాస్తు శాస్త్రము ప్రకారము మరుగుదొడ్లు గృహమునకు దూరప్రాంతంలో నిర్మించవలెనని తెలుపబడినది. ఆధునిక వసతుల అనుకూలము ప్రకారము ఆయా దిశలలో నిర్మించిన శుభప్రదముగా నుండును. మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిసంఖ్యలో నుండుట మంచిది. ఉత్తరం లేదా దక్షిణదిశగా కూర్చుండునట్లు మరుగు దొడ్లలో బేసిన్‌ను నిర్మించవలెను. మురికి నీటి కాలువలు ఉత్తరము, తూర్పు దిశలకు ప్రవహించునట్లు జాగ్రత్త పడవలెను. ఓవర్ హెడ్ ట్యాంక్ ఆగ్నేయ, దక్షిణ, నైఋుతి దిశల యందు నిర్మించుట అవసరము. వాటర్ ట్యాంక్‌ను నిర్మించుట కూడా పలువిధముల అవగాహనలు గలవు.

వాస్తు దోషములు - పరిహారము

ఎంత వాస్తు ప్రకారము నిర్మించుటకు ప్రయత్నించినను సరియైన వసతులు కరువై దోషములు తెలియకనే ప్రాప్తించును. అలాంటి దోషములు వాని పరిహారములను శాస్త్రకారులు పేర్కొనిరి.

ప్రధాన దోషములు : ద్వార నిర్మాణ వేధలు, వీధి శూలలు, పథకము సరిగా లేకపోవుటయు, శల్య దోషములు, సమీపమున ఆలయములు, బావులు మొదలగువాని వలన ప్రాప్తించును. దోషములు, స్థలదోషము మొదలగు అనేక దోషములు తొలగుటకు పరిహారములు : సకల వాస్తు దోషములు తొలగుటకు "మత్స్యయంత్రము" ప్రతిష్ఠ చేయవలెను. స్థల శల్య దోషములు కూర్మ యంత్ర ప్రతిష్ఠ వలన తొలగిపోవును. గ్రహ, భూత, ప్రేత, పిశాచ బాధలకు శీతలా యంత్ర ప్రతిష్ఠ నివారణము చేయును. స్మశానము సంబంధించిన దోషములు మహేశ్వర యంత్ర స్థాపనము చేయుటచే తొలగిపోవును. మేళన, ముహూర్త దోషములకు బ్రహ్మాయంత్ర స్థాపనము అత్యంతావశ్యకము. పై యంత్ర ప్రతిష్ఠలన్నియు శ్రద్ధా, విశ్వాసములు సంపూర్ణముగా యుండి, యంత్రాధిదేవతా జపము, వాస్తు, హోమము ప్రతిష్ఠా విధానముతో రాగిరేకుపై చెక్కించి చేయవలసియుండును.

సంఖ్యా విభాగము

అదృష్ట సంఖ్యను తెలిసికొను విధానము

1. జన్మ తేదిలోని తేది యొక్క కనిష్ట సంఖ్యయే అదృష్ట సంఖ్య.
   ఉదా : 29 = 2+9 = 11 1+1 = **2** అదృష్ట సంఖ్య.
2. జన్మతేదిలోని తేది, మాసము, సంవత్సరము మూడు కలుపగా కనిష్ట సంఖ్య, అదృష్ట సంఖ్య యగును.
   ఉదా : 29 ఆగస్ట్, 1998
   2+9+8+1+9+9+8 = 44 = 4+4 = 8 అదృష్ట సంఖ్య.
3. జన్మతేది లేనివారు వారి పేరును అనుసరించి అదృష్ట సంఖ్యను తెలుసుకొనవచ్చును.

అక్షరములకు అంకెల చక్రము

తెలుగు అక్షరములు	ఆంగ్ల అక్షరములు	సంఖ్య
అ, క, ట, ప, య	A, I, J, Q, Y	1
ఆ, ఎ, ఖ, ఠ, ఫ, ర	B, K, R	2
ఇ, ఏ, గ, డ, బ, ట	C, G, L, S	3
ఈ, ఐ, ఘ, ధ, భ, వ	D, M, T	4
ఉ, బ, ఞ, ణ, మ, శ	E, H, N, X	5
ఊ, ఓ, చ, త, ష	U, V, W	6
ఋ, ఔ, ఛ, థ, స	O, Z	7
ౠ, జ, ద, హ	P	8
ఝ, ధ, క్ష	F	9
ం, కః, ఞ, న	--	0

ఉదా : రాముడు = **2+5+3 = 10 = 1+0 = 1** అదృష్ట సంఖ్య.

RAMA = 2+1+5+1 = 9 అదృష్ట సంఖ్య.

ఈ విధముగా అదృష్టసంఖ్యను తెలిసికొనిన తర్వాత ఫలితములు మరియు అదృష్ట రత్నములు మొదలగునవి తెలియును.

నవరత్న ధారణ

వైఢూర్యము	పుష్యరాగము	పచ్చ
నీలము	కెంపు	వజ్రము
గోమేధికం	పగడం	ముత్యము

రవ్యాధి నవగ్రహములు జాతకరీత్యాగాని, గోచార రీత్యాగాని, దుష్ట స్థానములయందుండి అరిష్టములను లేక కష్టములను కలుగచేయుచున్న యెడల తచ్ఛాంతికై రవికి మాణిక్యమును, చంద్రునకు తెల్లటి ముత్యము, కుజునకు ఎఱుపురంగు పగడమును, బుధునకు పచ్చ, గురువునకు పుష్యరాగము, శుక్రునకు వజ్రము, శనికి నీలము, రాహువుకు గోమేధికము, కేతువునకు వైఢూర్యమును ధరింపవలయునని కాశ్యపమహామునిచే నొక్కి వక్కాణించబడియున్నది. కనుక రత్నములను తొమ్మిదింటిని ఒకే ఉంగరమున ధరింపవలయును. రాళ్లను గుండ్రంగాగాని, నలుపలకలుగాగాని వేరొక ఆకారంలోగాని, ఎవరికిష్టమైన ఆకారంలో వారారీతిగా ఉంగరంలో ధరింపవచ్చును.

అదృష్ట సంఖ్యాఫల చక్రము

	1	2	3	4	5	6	7	8	9
అధిపతి	రవి	చంద్ర	గురు	రాహు	బుధ	శుక్ర	కేతు	శని	కుజ
అదృష్ట తేదీలు	1,4,10,13, 19,22,28,31	2,7,11,16 20,25,29	3,9,12,18 21,27,30	4,1,10,13 29,22,28,31	5,6,8,14,15 17,23,24,26	6,8,5,15,17 14,24,26,23	7,2,11,16 20,25,29	8,6,5,17,14 15,16,24,23	9,3,18,22 27,21,30
అదృష్ట వారములు	ఆది సోమ	సోమ ఆది	గురు మంగళ	ఆది సోమ	బుధ శుక్ర,శని	శుక్ర శని,బుధ	సోమ ఆది	శని బుధ,శుక్ర	మంగళ గురు
అదృష్ట నెలలు	మార్చి, ఆగస్ట్ అక్టోబర్	ఏప్రిల్, జూలై నవంబర్,	మే,జూన్ డిశంబర్	జూన్, మే జనవరి	జూలై, ఏప్రిల్ ఫిబ్రవరి	ఆగస్ట్, మార్చి నవంబర్	సెప్టెంబర్, ఫిబ్ర వరి, అక్టోబర్	అక్టోబర్, జన వరి, ఆగస్ట్	నవంబర్, సెప్టెం బర్, మార్చి
అదృష్టరంగు	ఎరుపు, గులాబి	తెలుపు, లేతరంగు	పసుపు బంగారు	బూడిద	ఆకుపచ్చ	తెలుపు	మిశ్రవర్ణం	నీలం,ముదురు	ఎరుపు
అదృష్టరత్నం	కెంపు మాణిక్యం	ముత్యం తెల్లరత్నం	పుష్యరాగం	గోమేధికం	పచ్చ మరకతం	వజ్రం తెలుపురత్నం	వైఢూర్యం	నీలం	పగడము
అదృష్టలోహం	బంగారం రాగి	వెండి	బంగారం	సీసం కంచు	తగరం గాజు	వెండి ప్లాస్టిక్	లక్క పింగాణి	ఇనుము స్టీల్	రాగి బంగారం
మిత్రసంఖ్యలు	2,4,7	1,4,7	1,9	1,2,7	6,8	5,8	1,2,4	5,6	1,3
శత్రుసంఖ్యలు	8,	5,	6	8	2	3	5	1	8
సమసంఖ్యలు	3,5,6,9	3,6,8,9	2,4,5,8	3,5,6,9	3,4,7,1,9	1,2,4,7,9	3,6,8,9	2,3,4,7,9	2,4,5,6,7

ఫలచక్రము

1 రవి : రత్నం : కెంపు, **స్వభావం :** సత్యగుణం,పౌరుషం,ధైర్యం, సాహసం, పట్టుదల, అధికారం, స్వతంత్రం, కీర్తి, స్తోత్రప్రియులు, **విద్య :** ఆంగ్లం, సంస్కృతం, న్యాయశాస్త్రం, కామర్స్, బ్యాంక్, 8, 15, 24, విఘ్నములు. **ఆరోగ్యం :** అధికవేడి, శ్లేష్మ, పైత్యతత్వం, నేత్రవ్యాధి,తేనె, ఎక్కువ వాడాలి. 17, 26, 30 సం.లు జాగ్రత్త. **వృత్తి :** అధికారిహోదా, బ్యాంక్, రాజకీయం, న్యాయశాఖలు, 28లో అవకాశం, అభివృద్ధి. **వివాహం :** ఆలస్యం, దాంపత్య సౌఖ్యం స్వల్పం, ఆలస్యంగా అభివృద్ధి, విఘ్నాలు, 24లో అవకాశం. **సంతానం :** స్వల్పం, స్త్రీ, పురుషులుందురు, ప్రయోజకులు. **భాగ్యం :** స్వార్జిత ధనవంతులు, పిత్రార్జిత లభించును. 1, 10, 19, 28, 37, 46, 55 సం.లు బాగా లాభం, భూ, గృహ లాభం. **ఆయుర్దాయం :** మధ్యమాయుర్దాయం 64 సం.లు పైగా జీవనం.

2 చంద్ర : రత్నం : ముత్యం, **స్వభావం :** చంచలం, ఏకాంతం, పరిశోధన, పరిశుభ్రం, సంఘసేవ, బుద్ధిబలం అధికం. **విద్య :** న్యాయ, వైద్య, భూగోళ శాస్త్రములు, ఇతర భాషా పరిజ్ఞానం, 12, 16, 24లు విఘ్నం. **ఆరోగ్యం :** వాతతత్వం, సర్ది, జలుబు, దగ్గు, ఉదరసంబంధ వ్యాధులు, తీపిపదార్థాలిష్టం, 35, 44, 53 సం.లు జాగ్రత్త. **వృత్తి :** భూగోళ, ఉపాధ్యాయ, కరణం, రెవిన్యూ, ఎడిటర్, 23 నుండి అవకాశం, రాజకీయం, శిల్పకారులు. **వివాహం :** అనుకూల దాంపత్యం, వివాహానంతరం అభివృద్ధి, ప్రేమ వివాహం, మాతృవర్గంతో బంధుత్వం, 23లో అవకాశం. **సంతానం :** స్త్రీ సంతానం అధికం,సంతాన విఘ్నం, ఆలస్యంగా అభివృద్ధి. **భాగ్యం :** వ్యవసాయ, వ్యాపారరీత్యా లాభం, స్త్రీ మూలక ధనలాభం, స్వార్జితం, అధికం, భూ, గృహలాభం, 35, 46,58లలో అధిక వ్యయం. **ఆయుర్దాయం :** పూర్ణాయుర్దాయం యోగం, సుమారు 80 సం.లు పైగా జీవనం.

3 గురుడు : రత్నం : పుష్యరాగం, **స్వభావం :** సాత్త్వికులు, దైవభక్తి ఎక్కువ. ఆత్మగౌరవం, కలిగియుంటారు. ఏకాగ్రత, నియమ నిష్ఠలు సదాచారం. **విద్య :** కవిత్వం, సాహిత్యం, వేదం, వ్యాయామవిద్య, జ్యోతిషం, జర్నలిజం మొ.న వానిలో ప్రవేశం, 8, 14, 20లు విఘ్నం. **ఆరోగ్యం:** అజీర్ణం, వాతం, నరాల బలహీనత, హృదయ సంబంధ వ్యాధులు, సాత్త్వికాహార ప్రియులు, 62 సం.లో నేత్రపీడ. **వృత్తి :** బ్యాంక్‌లు, న్యాయవాద, ఉపాధ్యాయ, దేవస్థానం, వానిలో యుండును. అధికారహోదా లభ్యం. 21లో అవకాశం. **వివాహం :** ప్రేమ వివాహాలకు అవకాశం, సామాన్య అనుకూల దాంపత్యం, అభివృద్ధి శీఘ్రం, 21 ప్రాంతంలో యోగం. **సంతానం :** సాత్త్వికులు, పురుష సంతానానికి ప్రాధాన్యం, ప్రయోజకులౌతారు, సంఖ్య స్వల్పం. **భాగ్యం :** వ్యాపారం, దేవాదాయ ధర్మాదాయ శాఖాపరంగా, గృహ, ధన లాభాలతో పాటు భూలాభం ఉన్నది. 21, 30లలో అభివృద్ధి. **ఆయుర్దాయం :** పూర్ణాయుర్దాయ యోగం, సుమారు 80 సం.లు పైగా జీవనం.

4 రాహువు : రత్నం : గోమేధికం, **స్వభావం :** పట్టుదలెక్కువ, శక్తికిమించిన పనులు, దూరప్రయాణములు, కష్టజీవనం, అనుమానమెక్కువ, ధైర్యవంతులు. విద్య

: విదేశంలో విద్యాభ్యాసం, పూర్తి విద్య, వైద్యం (మెడిసిన్), రసాయనం, సైన్స్, ఫార్మసిస్ట్, 15, 24లు విఘ్నం. **ఆరోగ్యం** : నేత్రవ్యాధి, మానసిక బాధలు, గ్రహ, ప్రయోగబాధలు, పక్షవాతం, వృద్ధాప్యంలో ఉండును. **వృత్తి:** పొగాకు, మందులు, ఇన్సూరెన్స్, ఏజెన్సీ, విమానం శాఖలలో ఉంటారు. 22 నుండి అవకాశం. **వివాహం** : ఆలస్యం, దూరసంబంధం, వివాహానంతరం దూర ప్రయాణం, దాంపత్యసుఖం సామాన్యం, 22లో యోగం. **సంతానం** : నాగ అనుగ్రహం సరిగా యుండదు. సంతాన విఘ్నం, స్త్రీ సంతానం అధికం. **భాగ్యం** : దూర ప్రయాణాల వలన లాభం, విదేశాలలో గృహ, భూ సుఖం, పట్టుదలతో ధన సంపాదన, 22 నుండి అభివృద్ధి. **ఆయుర్ధాయం** : మధ్యమాయుర్ధాయ యోగం. సుమారు 60 సం.లు పైగా జీవనం.

5 బుధుడు : రత్నం : పచ్చ (మరకతం), **స్వభావం** : వ్యాపారదృష్టి, యుక్తి, ప్రయుక్తులుంటాయి. ఛలోక్తిమాటలు, అన్ని విషయాలలో ప్రవేశం, విమర్శనాదృష్టి అధికం. **విద్య** : అసంపూర్ణ విద్య, వ్యాకరణం, జ్యోతిషం, గణితం, భూగోళం, కంప్యూటర్ రంగాలలో ప్రవేశం, 16 విద్యావిఘ్నం. **ఆరోగ్యం** : నరాల బలహీనము, మానసికకోపం, బాల్యంలో తరచూ జబ్బు. 11, 29, 38, 47, 56 సం.లు జాగ్రత్త అవసరం. వృత్తి : విద్యాసంస్థలు, రాజకీయ శాఖలు, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలలో అవకాశం, 23 సం.ల నుండి అభివృద్ధి. **వివాహం** : ప్రేమ వివాహాలకు అవకాశం, సామాన్య దాంపత్యం, అభివృద్ధి శీఘ్రం, 23 ప్రాంతంలో అవకాశం. **సంతానం** : మంచి తెలివితేటలు గలిగి తొందరగా అభివృద్ధి, స్త్రీ, పురుషులిరువురు యుందురు. **భాగ్యం** : కంట్రాక్టులు, వ్యాపారాదులవల్ల ధనసంపాదన, శతృబాధలు స్వల్పం, పిత్రార్జితం, భూమి లభిస్తాయి. 23, 32, 41, 50సం.లు యోగం. **ఆయుర్ధాయం** : పూర్ణాయుర్ధాయ యోగం, సుమారు 80 సం.లు పైగా జీవనం.

6 శుక్రుడు : రత్నం : వజ్రం, **స్వభావం** : నిర్మల స్వభావం, గంభీర హృదయం, లలితకళాసక్తి, వినోద ప్రియులు, విలాసవంతులు, ధర్మాధర్మ విచక్షణ, కీర్తిగౌరవాలు, విద్య : విద్యావిఘ్నాలు, ఇంజనీరింగ్, కంప్యూటర్, లలితకళలు, డ్రాయింగ్, సినిమాసక్తి, 15, 24, 33 విద్యాజయం. **ఆరోగ్యం** : ఊపిరితిత్తులు, హృదయకోశమందు అనారోగ్యం, నీరస బాధలు, తలనొప్పి, తరచూ బాధించును. **వృత్తి** : రచయితలు, కళాకారులు, మాస్టర్లు, కళాసంస్థలు, రెండు రకాల చేసేవాళ్లుగ నుందురు. 24 నుండి అభివృద్ధి. **వివాహం** : అన్యోన్య దాంపత్యం, అనారోగ్యులతో వివాహం, వివాహానంతరం మార్పులు, చిన్నవయసులో అవకాశం. **సంతానం** : స్త్రీ సంతానానికే ప్రాధాన్యం, సంఖ్య స్వల్పం, విలాసంగా గడుపుదురు. అన్యోన్యత. **భాగ్యం** : భూ, గృహ, ధన లాభాలు, స్వార్జిత, పిత్రార్జితములుంటాయి. స్త్రీ మూలక లేదా భార్యామూలంగా ధనలాభం, 24 నుండి యోగం. **ఆయుర్ధాయం** : పూర్ణాయుర్ధాయ యోగం, సుమారు 80 సం.లు పైగా జీవనం.

7 కేతువు : రత్నం : వైఢూర్యం. **స్వభావం** : శాంతపురుషులు, స్వల్పమనోబలం, జ్ఞానసంపన్నులు, ప్రయాణాలధికం, ధనసంపాదన ఆరాటం, ఉన్నతాశయం, విద్య : రసాయనశాస్త్రం, పరిశోధనలు, జ్ఞాపకశక్తి అధికం, చలన చిత్రనిర్మాణం వంటి

విద్యలు, 12, 21 విద్యావిఘ్నం. **ఆరోగ్యం :** ఊష్ణశరీరం, చర్మవ్యాధులు, వృద్ధాప్యంలో బి.పి వంటి హృద్రోగములుండును. 26, 35, 44 సం.లు జాగ్రత్త. **వృత్తి :** విద్వాంసులు, సంఘసంస్కర్తలు, డాక్టర్లు, సన్యాసులు, దేవాలయాధికార్లు, పూజారులు, 25 నుండి అభివృద్ధి. **వివాహం :** ఆలస్యం, దూరసంబంధం, వివాహానంతరం దూరప్రయాణం, అన్యోన్య దాంపత్యం, 22లో యోగం. **సంతానం :** నాగ అనుగ్రహం సరిగా యుండదు. సంతాన నష్టం సంభవం, స్త్రీ సంతానమే ప్రాధాన్యం. **భాగ్యం :** స్థిరాస్థి లభించును. మందులు, భూములు, ఎరువులు మొ.వాని ద్వారా లాభం, వ్యాపారం కూడా లాభమే. 25,34,43,52 సం.లు లాభం. **ఆయుర్ధాయం :** మధ్యమాయుర్ధాయోగం, సుమారు 60 సం.లు పైగా జీవనం.

8 శని : రత్నం : నీలం. **స్వభావం :** ఆలస్యంగా అభివృద్ధి, పట్టుదల అధికం, హృదయం మంచిది, ఏకాంతజీవనం, వేదాంతధోరణి, స్వార్థపరులు. **విద్య :** వేదాంతం, రసాయనశాస్త్రం, ఎం.బి.ఎ, ఇంజనీరింగ్, హార్డ్‌వేర్‌లలో ప్రవేశం, 15, 17, 26, 35 సం.లు అనుకూలం. **ఆరోగ్యం :** అనారోగ్యం, దీర్ఘవ్యాధులకు అవకాశం, వాతరోగం, కీళ్ళబాధలు, నొప్పులుండగలవు. 35 సం.లో జాగ్రత్త. **వృత్తి :** సైనికశాఖలు, కోర్టులు, భూ, రెవెన్యూ యంత్ర పరికరములు, మొ॥ వానిలో అవకాశం. 27 నుండి అభివృద్ధి. **వివాహం :** పౌరుషవంతులైన వారితో వివాహం, దాంపత్య సుఖం, సామాన్యం, పట్టుదల అధికం, 26లోపు వివాహం. **సంతానం :** ఆలస్యం, స్త్రీ సంతానం ఒకరు మాత్రమే. పట్టుదల కలవారు, అభివృద్ధి ఆలస్యం. **భాగ్యం :** ధనలాభం, కష్టంగా అభివృద్ధి, స్వార్జితం ఉంటుంది. పిత్రార్జితం ఉండదు. వ్యాపారం, ఉద్యోగంతో భూ, గృహ లాభం, 26 నుండి అభివృద్ధి. **ఆయుర్ధాయం :** పూర్ణాయుర్ధాయ యోగం. సుమారు 80 సం.లు పైగా జీవనం.

9 కుజుడు : రత్నం : పగడం. **స్వభావం :** దయాగుణం, ఆవేశం అధికం, మానసిక వత్తిడి, పట్టుదల, కోపస్వభావం, ప్రేమపాత్రులు, ధైర్యసాహసాలు అధికం. **విద్య :** ఇంజనీరింగ్, కామర్స్, ఆర్ట్స్, గణితం, భూగోళ శాస్త్రాలలో ప్రవేశం, 18, 22, 30 సం.లు విద్యాజయం. **ఆరోగ్యం :** తరచూ కడుపు, శ్లేష్మవ్యాధులతో బాధలు, చర్మవ్యాధులు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం, 45, 50 సం.లు జాగ్రత్త. **వృత్తి :** సైనికశాఖలు, కోర్టులు, భూ, రెవెన్యూ, యంత్ర పరికరములు మొ॥ వానిలో అవకాశం, 27 నుండి అభివృద్ధి. **వివాహం :** ఆలస్యం, విఘ్నాలు, అన్యోన్య దాంపత్యం, దాంపత్య సుఖం అధికం, కామాసక్తి ఎక్కువ, 21 ప్రాంతాలలో అవకాశం. **సంతానం :** ఆలస్యం, మరియు విఘ్నాలుంటాయి. పురుష సంతానానికే ప్రాధాన్యం, సంఖ్య చాలా స్వల్పం. **భాగ్యం :** భూముల వలన తొందరగా అభివృద్ధి, పౌరుషంతో వ్యాపారంలో శత్రువులు బాధిస్తారు. గృహలాభం ఉంటుంది. దూరప్రాంతాలలో సుఖం. 27, 36, 45, 54 సం.లు లాభం. **ఆయుర్ధాయం :** మధ్యమాయుర్ధాయ యోగం. సుమారు 60 సం.లు పైగా జీవనం.

రాహుకాలము - దక్షిణాదివారికి

వారము	గం.ని. (నుండి)	గం.ని. (వరకు)	వారము	గం.ని. (నుండి)	గం.ని. (వరకు)
ఆది	సా. 4.30	సా. 6.00	బుధ	మ. 12.00	మ. 1.30
సోమ	ఉ. 7.30	ఉ. 9.00	గురు	మ. 1.30	మ. 3.00
మంగళ	మ. 3.00	సా. 4.30	శుక్ర	ఉ. 10.30	మ. 12.00
			శని	ఉ. 9.00	ఉ. 10.30

విశేష విభాగము

మృత్యు విషయ సంబంధిత దుష్ట తిథి, వార, నక్షత్రములు

దుష్ట తిథులు : పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య. **దుష్టవారములు :** ఆది, మంగళ, శుక్రవారములు. **దుష్ట నక్షత్రములు :** కృత్తిక, రోహిణి, మృగశిర, పునర్వసు, మఘ, ఉ.ఫ., చిత్త, విశాఖ, ఉ.షా, ధనిష్ఠ, శతభిషం, పూ.భా, ఉ.భా, రేవతి.

తిథి, వార నక్షత్రములు మూడునూ దుష్టములైనచో గృహమునకు పూర్తి దోషము. తిథి మాత్రమే దుష్టమైనచో దోషకారి కాదు. తిథి + వారము కలిసి దుష్టమైనచో స్వల్పదోషము కలుగును. తిథి + నక్షత్రములవల్ల అర్ధదోషము కలుగును. వార + నక్షత్రముల వల్ల త్రిపాద దోషము కలుగును.

ద్విపాద నక్షత్రములైన మృగశిర చిత్త నక్షత్రములలో 3 మాసములు ఇంటిని వదలాలి.

త్రిపాద నక్షత్రములైన కృత్తిక, పునర్వసు, ఉ.ఫ, విశాఖ, ఉ.షా. నక్షత్రాలలో మరణించినచో (4) నాలుగు మాసములు ఇంటిని వదలవలెను.

మృగశిర, చిత్త నక్షత్రములలో 3 మాసములు ఇంటిని వదలాలి.

భరణి, రోహిణి, మఘ నక్షత్రములలోగానీ, ధనిష్ఠాపంచకములోగాని మరణించినచో 6 మాసములు వదలాలి. ధనిష్ఠకు 6 మాసములు, శతతారకు 3 మాసములు, పూ.భా.కు 2 పక్షములు, రేవతికి 1 పక్షము ఇంటిని వదలాలని కొందఱి మతము, కానీ యిది ఉత్తమమూ, శాస్త్రసమ్మతమూ కాదు.

ఆశౌచ నిరూపణము

కూటస్థుని దగ్గర నుంచి యేడుగురు పురుషులవరకు సపిండులు, తరువాత యేడుగురు పురుషుల వరకు సమానోదకులు తరువాత యేడుగురు పురుషుల వరకు (21) సగోత్రులు అనియు చెప్పుచున్నవి. మరియు సాపిండ్యము, పురుష జనన విషయములో సప్త పూరుషము, స్త్రీ జనన విషయములో త్రిపూరుషమనియు చెప్పుచున్నది. ఈ సాపిండ్యాదుల ననుసరించియే ఆశౌచము ప్రవర్తించుచున్నది. ఆశౌచము, జాతాశౌచము, మృతాశౌచము అని రెండు విధములుగా నున్నది.

జాతాశౌచము

జననమందు : జాతులందరకు పది దినములు జాతాశౌచము గర్భస్రావము మాసమున జరిగిన తండ్రికి మాత్రము స్నానము, 5,6 మాసములందు జరిగిన తండ్రి జ్ఞాతులకు స్నానము 7,8,9 మాసములయందు జరిగిన అందరకు 10 దినములు ఆశౌచము.

తల్లికి : పురుష ప్రసవమునందు ముప్పది దినములు : స్త్రీ ప్రసవమునందు నలభై దినములు ఆశౌచము అనంతరము శుద్ధియగును. దీనిని నెల పురుడు అందురు. పది దినములవరకు అని రీక్ష్యత్వాది (చూడకుండుట) రూపమగు ఆశౌచము

అనంతరము, అస్పృశ్యత (తాకకుండుట) కర్మానర్హత (కర్మలకు పనికిరాకుండుట) రూపమగు ఆశౌచము. కుమార్తె ప్రసవించిన మొదట పుత్రజననమైతే ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులకు మూడు దినములు జాతాశౌచము.

మృతాశౌచము

జననము మొదలు పది దినములలోగా శిశువు మరణించిన జ్ఞాతులకు అందరకు జాతాశౌచముతో శుద్ధియగును. మృతాశౌచము లేదు. పది దినములకు పైన ఆరు మాసములకు లోగా శిశువు మరణించిన జ్ఞాతులకు స్నానమాత్రము. ఆరు మాసములకు పైన మూడు సంవత్సరములకు లోగా శిశువు మరణించిన తల్లిదండ్రులకు జ్ఞాతులకు బాల మరణమున ఒక దినమును, బాలికా మరణమున సద్యస్కాలాశౌచము. మూడు సంవత్సరములకు పైన ఉపనయనమగు వరకు జ్ఞాతులకు త్రిరాత్రము ఆశౌచము. ఉపనయనానంతరము వటువు మరణించిన, తల్లిదండ్రులకు, భ్రాతలకు అందరు జ్ఞాతులకు దశరాత్రము ఆశౌచము. మూడు సంవత్సరములకు పైన వివాహములోపల బాలికా మరణమునందు తల్లిదండ్రులకు భ్రాతలకు దశరాత్రాశౌచము జ్ఞాతులకు దినము ఆశౌచము. జ్ఞాతి (సపిండుని) మరణమునందు జ్ఞాతులకు దశరాత్రా శౌచము.

త్రిరాత్రాశౌచము

శిశు జననమందును, ఉపనీతుని మరణమందును సమానోదరులకు మూడు దినములు ఆశౌచము. సగోత్రులకు ఆశౌచము. అనుపనీతుని మరణమునందు స్నానమాత్రమే. (సపిండుడు సమానోదరుడు సగోత్రుడు మొదట వివరించబడియున్నారు) ఆశౌచ విషయములో ప్రమాణము.

దశాహేన సపిండానాం శుద్ధిస్యాత్తు త్రిరాత్రతః ।
సమానోదక జాతానాం, గోత్రజానా మహస్స్మృతం ॥

భగినీపుత్ర (తోబుట్టువు కుమారుని) మరణమందు తల్లి తోబుట్టువులకు, తల్లి సోదరులకు త్రిరాత్ర పరోక్షమున, పక్షిణి అనుపనీత మరణమునందు స్నానమాత్రము.

పినతల్లి అనాధ అయిన మేనమామ అనుపనీతుడైన స్నానమాత్రము, మాతామహి మాతామహులయొక్క మరణమునందు దౌహిత్రులకు త్రిరాత్రము పక్షిణి, అత్త, మామల మరణమందు అల్లునకు తన భార్య జీవించియున్న త్రిరాత్రము.

పక్షిణ్యాశౌచము

వివాహితయగు స్త్రీకి : 1. తల్లితండ్రి, 2. తల్లి తల్లి, 3. మేనమామ, 4. ఆయన కొడుకు, 5. కూతురు, 6. తల్లితోబుట్టువు, 7. ఆమెకొడుకు, 8. కూతురు, 9. తన తోబుట్టువు, 10. ఆమెకొడుకు, 11. కూతురు, 12. తనతోబుట్టినవాడు, 13. ఆయన కొడుకు, 14. కూతురు, 15. తండ్రి తోబుట్టువు, 16. ఆమెకొడుకు, 17. కూతురు, 18. తండ్రి తోబుట్టినవారు, 19. ఆయన కొడుకు, 20. కూతురు, 21. కొడుకు కూతురు, 22. కూతురి కూతురు, 23. తండ్రి తండ్రి, 24. తండ్రి తల్లి.

ఈ పై తెలిపిన 24 మందియొక్క మరణమునందు వివాహితయగు స్త్రీకి పక్షిణి ఆశౌచము సంభవించును. పక్షిణి అనగా దినమున్నర అశౌచము.

పురుషునకు : 1. మేనమామ కొడుకు, 2. కూతురు, 3. తల్లితోబుట్టువు కొడుకు, 4. కూతురు, 5. తండ్రి తోబుట్టువు కొడుకు, 6. కూతురు, 7. తనతోబుట్టువు, 8. ఆమె కొడుకు, 9. కూతురు, 10. తన సోదరుని కూతురు, 11. తండ్రి సోదరుని కూతురు, 12. కుమారుని కూతురు, 13. కూతురి కూతురు. ఈ పై తెలిపిన 13

మరణమునందు పురుషునకు పక్షిణి అశౌచము సంభవించును. ఈ పక్షిణి ఆశౌచము వివాహితులయగు స్త్రీలయొక్కయు, ఉపనీతులగు పురుషులయొక్కయు మరణమునందే సంభవించును. అంతకుపూర్వమే స్నానముచేతనే శుద్ధమగును. పక్షిణి అనగా అశౌచము విన్న పగలు భాగము. ఆ రాత్రి భాగము మరుదినము పగలు భాగము. భాగములు కలిసిన పక్షిణి అనబడును. రాత్రి విన్నను ఇటులనే రాత్రి పగలు, రాత్రి మూడు భాగములు పక్షిణి అనబడును.

ఏకదినాశౌచము

సవతి కూతురు యొక్క మరణమునందు సవతి తల్లికి, సవతి తల్లియొక్క మరణమునందు సవతి కూతరునకు, ఏకదినము, భిన్నోదరమాతలకు మరణమునందు ఒకదినము రాజు యొక్క మరణమునందు సన్నిధానమున ఒకదినము.

అతిక్రాంతాశౌచము

జనన విషయములో అతి క్రాన్తాశౌచములే అని చెప్పబడినది. మరణ విషయము దశాహాశౌచము కలవారికి 10 దినములు అతిక్రమించిన తరువాత స్నానమాత్రము త్రిరాత్రాశౌచము అతిక్రమించిన యెడల ఒక దినము అశౌచము. ఏకదినా శౌచము అతిక్రమించిన స్నానమాత్రం, పక్షిణ్యాశౌచము. అతిక్రమించిన దశాహమధ్యమందైన ఏకకాలము అనగా పగలు విన్న పగలు రాత్రి విన్న రాత్రి అశౌచము దశాహానంతరమందైన స్నానమాత్రము.

ఆశౌచ సాకర్యమందు

జాతాశౌచకాలములో సమాన పరిమాణముగల మరియొక జాతాశౌచము వచ్చిన ఆదిపూర్వా శౌచశేషముతోడనే శుద్ధియగును. మృతాశౌచకాలములో సమపరిమాణముగల మృతాశౌచముకాని జాతాశౌచముకాని వచ్చినయెడల ఈ రెండును పూర్వాశౌచము శేషముతోడనే శుద్ధియగును.

ఆశౌచకాల నిర్ణయము

ఋతువు, జననము, మరణము రాత్రికాలముల జరిగిన నిర్ణయమార్గము సంధ్యాకాల వ్యతిరిక్తమగు రాత్రిని అనగా త్రియామము (రాత్రిని) మూడు భాగములు చేసి మొదటి 1, 2 భాగములు పూర్వ దినమునకు చెందినవిగాను చివరి రెండు భాగములు పరదినములకు చెందినవిగాను నిర్ణయింపదగియున్నవి.

బల్లి శరీరముపై పడిన కలుగు ఫలితములు

పురుషులకు : తలమీద - కలహం, బ్రహ్మరంధ్రం- మృత్యువు, ముఖము - ధనలాభం, ఎడమకన్ను-శుభము, కుడికన్ను- అపజయము, నుదురు - బంధుసన్యాసము, కుడిచెంప - దుఃఖము, ఎడమచెవి - లాభము, పై పెదవి - కలహం, క్రింద పెదవి - ధనలాభము, రెండుపెదవులపై - మృత్యువు, నోటియందు - రోగప్రాప్తి, ఎడమ భుజం - స్త్రీ సంగమము, కుడిభుజం - ఆరోగ్యము, చేతియందు - ధననష్టము, మణికట్టు - అలంకారప్రాప్తి, మోచేయి - ధననష్టము, వ్రేళ్ళపై - స్నేహితుల సందేశము, తొడలపై - వస్త్రనాశనము, పాదములు - కష్టము, కాలివ్రేళ్ళు - రోగము.

స్త్రీలకు : తలమీద - ప్రాణభయము, కొప్పుపై - రోగభయము, పిక్కలు - బంధు దర్శనము, ఎడమకన్ను - భర్త ప్రేమ, కుడికన్ను - మనోవ్యధ, ఛాతిపై - సుఖం, కుడిచెంప - పుత్రలాభము, పై కుడిచెవి - ధనలాభము, పై పెదవి - శతృత్వము, క్రింది పెదవి - నూతన వస్తులాభం, రెండు పెదవులపై - కష్టము, చన్నులపై - అధిక సుఖము, వీపుపైన - మరణవార్త, గోళ్ళపై - కలహము, చేతియందు- ధననష్టము, కుడిచేయి - ధనలాభము, ఎడమచేయి - మనోచలనము, వ్రేళ్ళపై - భూషణప్రాప్తి, కుడిభుజము - రతిసౌఖ్యము, తొడలు - వ్యభిచారము, మోకాళ్ళు - బంధనము, చీలమండలము - కష్టము, కుడికాలిపై - శతృనాశనము, కాలివ్రేళ్ళు - పుత్రలాభము.

అంగస్పందన

తల - భూలాభము, నుదరు - ప్రమోషను, కనుబొమ్మలమధ్య - ఇష్టులతో కలయిక, ముక్కు - సంతోషము, ముక్కుదూలం - కీర్తి వృద్ధి, నేత్రముల మొదలు- గొప్పతనము, కండ్లమధ్య - సంపద, కండ్ల చివర - ధనలాభము, కండ్లక్రింద - ఆటంకములు, కండ్లపై భాగం - ఇష్టమైనవి ప్రాప్తించును. చెవి - శుభవార్తా శ్రవణము, దవడలు - స్త్రీ సంభోగము, గొంతు - లాభము, భుజము - ఇష్టులతో కలయిక, శరీరం - ధనలాభము, చన్నులు - ఇష్టలాభము, ఛాతి - జయము, బొడ్డుభాగము - స్థానచలనము, నడుము - సంతోషము, ప్రక్కలయందు - సంతోషవృద్ధి, వీపుభాగం- జ్వరభయం.

స్వప్నములు

సుస్వప్నములు : తాను మేడ ఎక్కినట్లుగాని, పర్వతమెక్కినట్లుగాని పండ్లచెట్లు, పాలుకారు చెట్లు నెక్కినట్లుగాని, రథము, గుర్రములు, ఏనుగులను చూచినట్లుగాని, ఎక్కినట్లుగాని, రాజు, బంగారము, ఎద్దు, ఆవు, పండ్లు, పూలు, ఆవుపాలు, ఆవునెయ్యి, కన్య, వేశ్య, రత్నములు, ముత్యములు, శంఖం, దేవతావిగ్రహములు, చందనము మరియు పుణ్యస్థలములను చూచినట్లుగాని, పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పాయసము త్రాగినట్లుగాని, భక్ష్యములను తినినట్లుగాని, తెల్లని వస్తువులను చూచినట్లుగాని, పీతాంబరము ధరించినటులగాని, భగవంతుని పూజించినటులగాని, బంగారము కొనినటులగాని, స్వచ్ఛమైన నీటిని తాగినటులగాని బావినుండి నీటిని తోడినట్లుగాని, అన్నివాయిద్యములతో కూడిన సంగీతము వినినట్లుగాని, స్వప్నములో గాంచిన శుభము కలుగును.

దుస్స్వప్నములు : పాము, నువ్వులు, ఆముదము, ధాన్యములు తినుట, క్రూరమృగములు, ప్రత్తి, ఇనుము, ఉప్పు, కూలినమేడలు, బురదయందు మునిగినటులను, సూర్య, చంద్ర గ్రహణములు, నూనె పూసికొనినటుల, తన ఇల్లు కూలిపోయినటులను, కారాగృహమందు బంధించినటులను, విధవతో సంభోగించినటులను, తనకు రోగము వచ్చినటులను, మోదుగ చెట్టు నెక్కినటులను, తనకు వివాహము జరిగినటులను, ఆకాశమునుండి మంటలు భూమిపై పడినటులను, పిచ్చివానిని గాంచినటులను, పోతుల బండి నెక్కినటులను, నూతిలో పడినటులను, తాను సంగీతము పాడినటులను స్వప్నములో గాంచినయెడల అశుభములు, కష్టనష్టములు సంభవించును.

పుట్టుమచ్చల ఫలము

1. చెక్కిళ్ళయందు మచ్చకలిగియుండెనేని కుడియెడమలలో నెందైనను ధనము గౌరవము కలుగును. 2. కుడికన్ను చివరియందు మచ్చకలిగియుండిన గుణవతియగు భార్య, భార్యా మూలక ధనమును లభించి శీఘ్రముగ వివాహము జరుగును. 3. కుడికన్ను బొమ్మమీద మచ్చ యుండిన కార్యభంగము, 4. నేత్రాంతముల మచ్చయుండిన శాంతము, ధైర్యము, జ్ఞానము, అకాలమృత్యువు, 5. చెక్కిళ్ళయందు తిలకములు గలిగిన దారిద్ర్యముచే బాధింపబడక కొంచెము ధనముగలవాడగును. 6. ముక్కు సమీపమున మచ్చయుండిన నిశ్చితకార్యసిద్ధి. 7. పై పెదవియందుగాని క్రింది పెదవియందుగాని యుండిన శుభకరము. మంచివస్తువులయందు ప్రీతి. 8. గడ్డము యందుండిన ధనము, కీర్తి గలిగియుండును. 9. గొంతుప్రక్కలయందుండిన ధనప్రాప్తి, గొప్పతనము. 10. కుడికన్ను మీద యుండిన బహు కష్టములు, ఆడసంతానము. 11. ఎడమ హస్తమునందు యుండిన ఇష్టకార్యసిద్ధి, 12. రొమ్మున యుండిన స్వల్పధనము. 13. ఎడమ కుచమునకు క్రిందగను రొమ్మునకు పై భాగమున యుండిన మిక్కిలి కోపిష్ఠి, అధర్మ ప్రవర్తకుడు, దేశసంచారి, చపలచిత్తుడు. 14. కడుపుమీద మచ్చయుండిన మలిన వస్త్రధారణ, భోజన ప్రియుడగును. 15. కుడితొడయందుండిన ధనవంతుడు, భార్యామూలక ధనవంతుడు. 16. ఎడమతొడ యందుండిన దరిద్రుడు, శత్రువులచే అపజయము. 17. కుడిమోకాలి యందుండిన స్త్రీ సౌఖ్యము. 18. ఎడమ మోకాలి యందుండిన అల్పబుద్ధి. 19. గిలక యందు మచ్చ యుండిన ఆలోచనాజ్ఞానము తక్కువ, బద్ధకము ఆయాసము. 20. చీలమండలయందు మచ్చయుండిన పురుషుడు స్త్రీ స్వభావము గలవాడగును. అట్టి మచ్చలు స్త్రీలకున్న యెడల అణకువ ధైర్యము, చురుకుదనము. 21. కుడి, ఎడమ పాదములలో ఎందైనను యుండిన ఆకస్మిక రోగములు, అకాల మృత్యువు. 22. బొడ్డు క్రింది భాగమున యుండిన బలహీనుడగును. 23. కుడి భుజమున యుండిన జ్ఞానము. మంచి గుణములు. 24. ఎడమ భుజము మీద యుండిన మిక్కిలి మూర్ఖుడు గుణహీనుడు. 25. కుడిచేతి యందుండిన ధైర్యము, బలము. 26. మోచేతికి చుట్టుభాగమున యుండిన సౌఖ్యవంతము. స్నేహితులయందు సద్భావము, చంచలచిత్తము. 27. అరచేతి క్రిందిభాగమున మణికట్టుకు పై భాగమున యుండిన తుదకు సౌఖ్యము, సంపదలు. 28. ముక్కున కిరుపార్శ్వముల తిలకము యుండిన అనేకదేశములు తిరుగును. 29. దవడల క్రింది భాగమున స్త్రీలకు మచ్చయుండిన శరీరబాధ, దుఃఖము. 30. నెత్తిన నల్లని మచ్చయుండిన కనికరములేని వాడగును. ఎర్రగా యున్నయెడల కోపియగును. 31. ముఖమున కెడమవైపున యుండిన చెడునడవడికలు. 32. పుట్టుమచ్చ ఎర్రగాగాని, తేనెవర్ణముగాగాని యుండిన దరిద్రము, సామాన్యము. 33. నల్లటి వర్ణములో యుండిన కార్యసిద్ధి. 34. నొసటనుండిన అకస్మాత్తుగా ధనము దొరకును. రాజాతిథ్యము. 35. కుడికణతకు మీదుగా కంటికి సమీపమున యున్నచో ధన, ధాన్య, సమృద్ధి, పూర్ణాయువు. 36. కుడిచెవియందు మచ్చయుండిన గౌరవము. 37. అరచేతియందు ధనధాన్యములు సమృద్ధి. 38. ఎడమ భుజమున యుండిన జగడములు. 39. ఎడమచెవి క్రింద యుండిన జలగండము. 40. గర్భమునకు ఎడమభాగమున యుండిన దుఃఖము. 41. కుడి పాదమున యుండిన గొప్పబుద్ధి. 42. ఎడమపాదమున అకాలమరణము. 43. ఎడమ చంకయందు యుండిన అకాల మరణము. 44. గొంతుకిరుపార్శ్వముల తిలకములుండిన యెడల ప్రాణాపాయము కలుగును.

తేనెతుట్లు, పుట్టలు, మొండిచేతులు కలిగిన ఫలము

గృహ మధ్యమందున, దక్షిణ భాగమందున, ఈశాన్యమందును, నైఋతి యందును, తేనెతుట్లు, పుట్టలు, మొండి చతులు కలిగిన యెడల ఆ గృహమును ఆరు మాసముల పర్యంతము విడిచిపెట్టి అనంతరము శాస్త్రోక్తముగా శాంతి చేయించి ప్రవేశింపవలెను. దీనివలన అపమృత్యు దోషము తొలగును.

మొండిచేతుల వలన కలుగు శుభాశుభములు

గృహము యొక్క పడమర భాగమునందు మొండి చేతులు కలిగిన యెడల గృహము క్షీణించును. కావున ఆరుమాసములు గృహమును విడిచిపెట్టినయెడల ఆ దోషము పరిహారమగును. తర్వాత శాంతిని చేసి ప్రవేశించవలెను. ఇవి రామహస్తము మరియు రావణ హస్తము అని రెండు విధములు. ఎరుపుగాను లేక తెల్లగా ఉండి సువాసనగలది రామహస్తము. దీనికి దోషము లేదు. ఇదిగాక నల్లని రంగుగ నుండి దుర్వాసనగలది రావణ హస్తము. దీనికి తప్పని సరియైన దోషపరిహారము చేయవలెను.

ఇతర ముఖ్య విషయములు

తేనెతెట్టె, ఉడుము, గుడ్లగూబపుట్ట, ఉప్పలి అనగా రావణ హస్తము ఇవి గృహమునకు మధ్య భాగము. ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్య దిశల యందున, గృహావరణములో సంభవించిన యెడల ప్రాణహాని కలుగును. మరియు తక్కిన దిశల యందున్నచో శుభము కలుగును. దోషమగు దిక్కులయందు కలిగిన యెడల మూడు మాసములు ఇల్లు విడిచిపెట్టి తర్వాత శాస్త్రోక్తముగా శాంతిని చేసి ప్రవేశించవలెను.

ఇంటిమీద గుడ్లగూబ వ్రాలినను, కూసినను ఫలములు

గృహముపైన ఆగ్నే దిశన గుడ్లగూబ వ్రాలినచో శిశు నాశనము కలుగును. ఇతర స్థానములందు వ్రాలిన శుభము కలుగును. గుడ్లగూబ రాత్రి మొదటిజామున ఇంటిమీదనెక్కి, కూసిన కష్టము, రెండవ జామున నష్టము, మూడవ జామున దుః ఖము, నాల్గవ జామున శుభము కలుగును.

పుష్కర వివరములు

బృహస్పతి గోచార రీత్యా సంవత్సరమున కొకపరి ఒక్కొక్క రాశిలో సంచరించునపుడు జరిగే రాశి సంక్రమణ సమయమే పుష్కరకాలమందురు. పంద్రెండు రాశులలో పంద్రెండు నదులకు క్రమముగా పుష్కర వచ్చును. ఈ పుష్కర కాలము సంక్రమణ సమయము నుండి సుమారు పంద్రెండు రోజులు వుండును. 1. మేషం - గంగానది, 2. వృషభం - నర్మదానది, 3. మిథునం - సరస్వతీనది, 4. కర్కాటకం - యమునానది, 5. సింహం - గోదావరీ నది, 6. కన్య - కృష్ణానది, 7. తుల - కావేరి నది, 8. వృశ్చికం - తామ్రపర్ణీనది, 9. ధనస్సు - పుష్కరవాహినీ, 10. మకరము - తుంగభద్రానది, 11. కుంభం - భీమరథీ నది, 12 మీనం - ప్రణీతా నది.

నిద్రనుండి లేవగానే చూడదగిన వస్తువులు

నిద్రనుండి లేవగానే తామరపువ్వు, బంగారము, దీపము, అద్దము, సూర్యుడు, మండని నిప్పు, ఎఱుపు వస్తువులు, చందనము, సముద్రము, పొలము, మేఘముచే కప్పబడిన పర్వతము, దూడగ లావు, తన కుడిచేయి, భార్యను, తనయందు

ప్రేమగలవారిని, మృదంగము వీటిని చూచుట ఉత్తమము. అద్దము చూచుటవలన వీర్యవృద్ధి, సంతోషము, సర్వవశీకరణము జ్ఞానము ఎక్కువగును. మరియు ఉన్నతుడు, అడవి ఏనుగు, నల్లకోడి, రాజదర్శనము, గోపురము వీనిని చూచుట ఉత్తమము.

కాకి, పిల్లి ఎదురైనచో కలుగు శుభశకునములు

ప్రయాణ సమయమున పిల్లులు అడ్డముగా పోయినచో కార్యభంగమగును. ఎలుకను నోట కరచుకుని యెదురైనచో తనకు విజయము కలుగును. విరోధుల కపజయము కలుగును. కనుక మంచిది. తాను చేయబూనిన పనికి పిల్లి అడ్డముగా నడచినయెడల ఆ పని విధ్వంసమగుట తప్పదు. ముఖము తుడుచుకొనుచు నెదురుపడిన యెడల యింటికి వచ్చెదరు.

ప్రయాణోపయోగ ఆనందాది యోగములు

ఆది	సోమ	మంగళ	బుధ	గురు	శుక్ర	శని	యోగం	ఫలము
అశ్విని	మృగ	ఆశ్రేష	హస్త	అనూ	ఉ.షా.	శత	ఆనంద	ద్రవ్యలాభం
భరణి	ఆర్ద్ర	మఘ	చిత్ర	జ్యేష్ఠ	అభి	పూ.భా.	కాలదండ	కార్యవిఘ్నం
కృత్తిక	పున	పూ.ఫ.	స్వాతి	మూల	శ్రవ	ఉ.భా.	ధూమ్ర	ధనహాని
రోహి	పుష్య	ఉ.ఫ.	విశాఖ	పూ.షా.	ధని	రేవతి	ప్రజాపతి	కార్యసిద్ధి
మృగ	ఆశ్రే	హస్త	అనూ	ఉ.షా.	శత	అశ్వి	సౌమ్య	కార్యసిద్ధి
ఆర్ద్ర	మఘ	చిత్ర	జ్యేష్ఠ	అభి	పూ.భా.	భర	ధ్వాంక్ష	కార్యవిఘ్నం
పునర్వ	పూ.ఫ.	స్వాతి	మూల	శ్రవ	ఉ.భా.	కృత్తి	ధ్వజ	రాజ్యలాభం
పుష్య	ఉ.ఫ.	విశాఖ	పూ.షా.	ధని	రేవతి	రోహి	శ్రీవత్సలక్ష్మి	లాభం
ఆశ్రేష	హస్త	అనూ	ఉ.షా.	శత	అశ్వి	మృగ	వజ్ర	కలహం
మఘ	చిత్ర	జ్యేష్ఠ	అభి	పూ.భా.	భర	ఆర్ద్ర	ముద్గర	మరణం
పూ.ఫ.	స్వాతి	మూల	శ్రవ	ఉ.భా.	కృత్తి	పున	ఛత్ర	రాజ్యలాభం
ఉ.ఫ.	విశాఖ	పూ.షా.	ధని	రేవతి	రోహి	పుష్య	మిత్ర	కార్యసిద్ధి
హస్త	అనూ	ఉ.షా.	శత	అశ్విని	మృగ	ఆశ్రే	మానస	స్త్రీలాభం
చిత్ర	జ్యేష్ఠ	అభి	పూ.భా.	భర	ఆర్ద్ర	మఘ	పద్మ	ఐశ్వర్యం
స్వాతి	మూల	శ్రవ	ఉ.భా.	కృత్తి	పున	పూ.ఫ.	లంబ	చికాకులు
విశాఖ	పూ.షా.	ధనిష్ఠ	రేవతి	రోహి	పుష్య	ఉ.ఫ.	ఉత్పాత	ద్రవ్యనాశనం
అనూ	ఉ.షా.	శత	అశ్వి	మృగ	ఆశ్రే	హస్త	మృత్యు	ప్రాణహాని
జ్యేష్ఠ	అభి	పూ.భా.	భర	ఆర్ద్ర	మఘ	చిత్ర	కాల	కార్యహాని
మూల	శ్రవ	ఉ.భా.	కృత్తి	పున	పూ.ఫ.	స్వాతి	సిద్ధ	కార్యసిద్ధి
పూ.షా.	ధనిష్ఠ	రేవతి	రోహి	పుష్య	ఉ.ఫ.	విశా	శుభ	శుభకార్యసిద్ధి
ఉ.షా.	శత	అశ్వి	మృగ	ఆశ్రే	హస్త	అనూ	అమృత	స్త్రీ సంతోషం
అభి	పూ.భా.	కృత్తిక	పున	పూ.ఫ.	స్వాతి	జ్యేష్ఠ	ముసల	భోజనహాని
శ్రవణ	ఉ.భా.	కృత్తిక	పున	పూ.ఫ.	స్వాతి	మూల	గదా	అశుభము
ధనిష్ఠ	రేవతి	రోహి	పుష్య	ఉ.ఫ.	విశాఖ	పూ.షా.	మాతంగ	స్వర్ణలాభము
శతభి	అశ్వని	మృగ	ఆశ్రేష	హస్త	అనూ	ఉ.షా.	రాక్షస	క్లేశము
పూ.భా.	భర	ఆర్ద్ర	మఘ	చిత్ర	జ్యేష్ఠ	అభి	చర	దుర్వార్తాశ్రవణం
ఉ.భా.	కృత్తిక	పునర్వ	పూ.ఫ.	స్వాతి	మూల	శ్రవ	స్థిర	కార్యసిద్ధి
రేవతి	రోహి	పుష్య	ఉ.ఫ.	విశా	పూ.షా.	ధని	వర్ధమాన	అతిశయలాభం.

శకునములు

శభశకునములు : సపరివారముతో వచ్చుచున్న రాజు, పాలు, చెఱకు, గడలు, గరుడపక్షి, పక్షుల సమూహాము, తేనె, అక్షితలు, రుద్రాక్షలు, ఇద్దరు బ్రాహ్మణులు, వ్యభిచారి, మంగళ వాయిద్యములు, మంచివాసన గల పుష్పములు, మంట, అన్నము, కమలములు, తెల్లని బట్టలు, ముత్తైదువలు, కల్లుకుండలు, దీపం, పశువులు,వేదమంత్రములు, పూర్ణకలశములు, శవము, నెయ్యి, చేపలు, కుక్క, గుర్రము, కోతులు ఎదురైన శుభము సంభవించును.

అశుభ శకునములు : జంతువులు చెవులాడించుట, జంతువులు రెండు పోట్లాడుకొనుట, జంతువులు సంభోగించుట, జంతువులు మూత్రము పోయుట, ఎద్దు, తన చేతినుండి వస్త్రము జారిపడుట, స్తంభముచే తాకుట, భోజనము చేసివ్రెళ్ళుమని వెనుకకు పిలచుట, గొడుగు, ఒకమాట వినిపొమ్మని పలుకువినబడిన, త్రాగినవాడు, గ్రుడ్డివాడు, ఉగ్రరూపి, కుంటివాడు, రోగి, మంగళవాద్యములు మ్రోగించుట, స్నానం చెయ్యనివాళ్ళు, విధవస్త్రీ, బట్టలులేనివాడు, దీపముతో వున్న ప్రత్తి, శత్రువులు అపుడే క్షౌరం చేసికొనుచు కనబడుట, నత్తివాడు, చర్మములు, బొగ్గులు, ఎముకలు, ఉప్పు, ఉడుము, పాము, పిల్లి, కుందేలు, పెద్దపులి, గొడ్రాలు, పంది, నూనె, మజ్జిగ, ప్రత్తి, కట్టెలు, వట్టికుండలు, ఇవి ఎదురువచ్చిన అశుభములు తప్పని సరియైనచో ఓం నమోభగవతే వాసుదేవాయ మంగళమ్ అని స్మరించవలెను.

భార్గవ పంచాంగము

గం.ని.	గం.ని.	ఆదివారం	సోమవారం	మంగళవారం	బుధవారం	గురువారం	శుక్రవారం	శనివారం
6-00	6-24	లాభం	వివాదం	ధనలాభం	దుర్వార్త	ధనలాభం	కార్యజయం	కష్టము
6-24	6-48	ధనలాభం	లాభం	సుఖం	మనోబాధ	కలహం	మిశ్రమలాభం	సుఖం
6-48	7-12	కలహం	క్షేమం	భయం	ధనలాభం	భయం	ధనలాభం	విరోధం
7-12	7-36	అనారోగ్యం	ధనలాభం	కష్టములు	కార్యజయం	శుభం	శుభం	ధనలాభం
7-36	8-00	చోరభయం	భూలాభం	జయం	భయం	కార్యసిద్ధి	విరోధం	జయం
8-00	8-24	శత్రువృద్ధి	ధననష్టం	సుఖం	సుఖం	కార్యజయం	జయం	కార్యజయం
8-24	8-48	కార్యసిద్ధి	కార్యసిద్ధి	సుఖం	సుఖం	ధనలాభం	హాని	కార్యలాభం
8-48	9-12	సుఖం	వస్తుప్రాప్తి	భయం	భీతి	లాభం	స్నేహం	సన్మానం
9-12	9-36	క్షేమం	ఇష్టసిద్ధి	విరోధం	ధనలాభం	కలహం	అశుభం	కార్యహాని
9-36	10-00	మిత్రవృద్ధి	సుఖం	మనోభయం	మిశ్రమఫలం	కార్యజయం	మిశ్రమఫలం	అనారోగ్యం
10-00	10-24	కార్యభంగం	స్త్రీలాభం	సుఖం	కార్యసిద్ధి	వృత్తిలాభం	సౌఖ్యం	సౌఖ్యం
10-24	10-48	సుఖం	కార్యసాధన	కార్యహాని	మిశ్రమఫలం	శుభం	ధనలాభం	సంతానం
10-48	11-12	జయం	కార్యహాని	మిశ్రమం	శుభం	ధనలాభం	క్షేమం	భయం
11-12	11-36	కార్యసిద్ధి	వివాదం	భయం	లాభం	ఆరోగ్యం	కార్యసిద్ధి	మిత్రప్రాప్తి
11-36	12-00	కలహం	కార్యసిద్ధి	కష్టము	శుభం	నష్టం	వాహనభీతి	జయం
12-00	12-24	ఇష్టసిద్ధి	ఇష్టలాభం	రోగపీడ	సౌఖ్యం	కార్యనష్టం	సుఖం	ధనలాభం
12-24	12-48	కార్యహాని	ధనలాభం	లాభం	ఫలసిద్ధి	విరోధం	భయం	శుభం
12-48	1-12	జయం	కార్యజయం	కార్యసిద్ధి	క్షేమం	కార్యసిద్ధి	శుభం	మిశ్రమఫలం
1-12	1-36	ఇష్టసిద్ధి	శుభం	కార్యహాని	కొద్దిలాభం	బంధనం	సుఖహాని	కార్యసిద్ధి
1-36	2-00	సంతాపం	మిశ్రమఫలం	ఉద్యోగలాభం	వివాదం	హాని	ధనవ్యయం	కార్యజయం
2-00	2-24	ధనవ్యయం	సుఖం	వ్యర్థం	ఇష్టసిద్ధి	కలహం	కార్యజయం	జయం
2-24	2-48	విరోధం	మనస్తాపం	కార్యహాని	లాభం	జయం	సౌఖ్యం	మిశ్రమలాభం
2-48	3-12	ధనలాభం	కార్యసిద్ధి	అపజయం	ఉద్యోగలాభం	కార్యభంగం	భయం	విరోధం
3-12	3-36	శత్రువృద్ధి	ప్రయాణం	శత్రుజయం	విజయం	అశుభం	కార్యహాని	రోగపీడ
3-36	4-00	కలహం	ధనలాభం	ధనవ్యయం	అభీష్టసిద్ధి	స్నేహం	నష్టం	మనస్తాపం
4-00	4-24	రోగం	విద్యాలాభం	సుఖం	శుభం	అధికజయం	అపవాదులు	లాభం
4-24	4-48	ధనలాభం	కార్యనష్టం	కార్యలాభం	క్షేమం	కలహం	భయం	కార్యసిద్ధి
4-48	5-12	కార్యసిద్ధి	గౌరవం	క్షేమం	జయం	మనోభీతి	కార్యనష్టం	లాభం
5-12	5-36	నష్టం	శుభం	కార్యసిద్ధి	ఉద్యోగలాభం	జయం	కార్యజయం	సుఖం
5-36	6-00	భూలాభం	అధికారలాభం	సౌఖ్యం	అశుభం	కార్యసిద్ధి	ధనలాభం	జయం

గౌరీ పంచాంగము

శ్లో॥ సతిథిర్నచన నక్షత్రం నయోగాః కరణంతథా॥ నహోరాయోగినీ చక్రం నలగ్నం నతమోగుణః
వ్యతిపాతేచ సంక్రాంతౌ భద్రాయా మశుభేదినే। శివాలిఖితమాలోక్య సర్వత్ర విజయీభవేత్॥

దివా ముహూర్తములు

గం.ని.	ఆది	సోమ	మంగళ	బుధ	గురు	శుక్ర	శని
7-30	ఉద్యోగ	అమృ	రోగం	విషం	విషం	రోగం	రోగం
9-00	లాభం	విషం	ఉద్యోగం	అమృతం	జ్వరం	జ్వరం	జ్వరం
10-30	విషం	ఉద్యోగం	జ్వరం	సుఖం	జ్వరం	అమృతం	అమృతం
12-00	అమృతం	లాభం	లాభం	ఉద్యోగం	లాభం	కలహం	ఉద్యోగం
1-30	సుఖం	జ్వరం	అమృతం	రోగం	అమృతం	లాభం	లాభం
3-00	ధనం	అమృతం	ఉద్యోగం	సుఖం	విషం	సుఖం	లాభం
4-30	అమీతం	లాభం	విషం	ధనం	కలహం	ధనం	ధనం
6-00	విషం	ధనం	లాభం	అమృతం	జ్వరం	అమృతం	లాభం

రాత్రి ముహూర్తములు

గం.ని.	ఆది	సోమ	మంగళ	బుధ	గురు	శుక్ర	శని
7-30	శుభం	రోగం	జ్వరం	లాభం	సుఖం	అమృతం	విషం
9-00	అమృతం	లాభం	ఉద్యోగం	రోగం	రోగం	జ్వరం	ఉద్యోగం
10-30	జ్వరం	ఉద్యోగం	కలహం	విషం	కలహం	కలహం	వుభం
12-00	రోగం	ధనం	లాభం	ఉద్యోగం	లాభం	లాభం	అమృతం
1-30	కలహం	రోగం	రోగం	శుభం	ఉద్యోగం	శుభం	కలహం
3-00	లాభం	అమృతం	లాభం	లాభం	జ్వరం	ధనం	రోగం
4-30	ఉగ్యోగం	విషం	ఉద్యోగం	ధనం	లాభం	అమృతం	అమృతం
6-00	రోగం	జ్వరం	ధనం	లాభం	ఉద్యోగం	విషం	లాభం

గ్రహకాల హోరలు (పగలు హోరలు)

వారం	6-7	7-8	8-9	9-10	10-11	11-12	12-1	2-1	2-3	3-4	4-5	5-6
ఆది	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని
సోమ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య
మంగ	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం
బుధ	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురఉ	కుజ
గురు	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ
శుక్ర	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	వని	గురు
శని	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురఉ	కుజ	సూర్య	శుక్ర

రాత్రి హోరలు

వారం	6-7	7-8	8-9	9-10	10-11	11-12	12-1	2-1	2-3	3-4	4-5	5-6
ఆది	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ
సోమ	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు
మంగ	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర
బుధ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని
గురు	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య
శుక్ర	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం
శని	బుధ	చం	శని	గురు	కుజ	సూర్య	శుక్ర	బుధ	చం	శని	గురు	కుజ

రజస్వలా శాంతి నక్షత్ర విమర్శన చక్రము

రాశి	రాశ్యాధిపతి	రాశికూటమి	ప్రసూతి శాంతి నక్షత్రములు	రజస్వలా శాంతి నక్షత్రములు
మేషం	కుజః	స్త్రీ2 మారకము	1పాదం శాంతి	శుభం
	కుజః	పు12 మృత్యువు	3పాదం శాంతి	11 మా కూడదు
మేషం, 3వృషభం	కుజ-శుక్ర		3 పాదం శాంతి	శాంతి4మా
వృషభం	శుక్రః	స్త్రీ1 దీర్ఘాయువు	శాంతి	శుభం
2వృషభం,2మిధు	శుక్ర-బుధ	పు10	శుభం	శుభం
మిధునం	బుధ	స్త్రీ 3 దుఃఖము	సామాన్యశాంతి	శాంతి 6 మా
3మిధు1కటకం	బుధ-చం	పు10	శుభం	శాంతి5మా
కటకం	చంద్రః	స్త్రీ 10 సౌఖ్యం	2-3 పాదం శాంతి	శుభం
కటకం	చంద్రః	పు3 శాంతి	శాంతి 6 మా	శుభం
సింహం	రవిః		1 పాదం శాంతి	శుభం
సింహం	రవిః	స్త్రీ 4 దైన్యం	శాంతి	శాంతి 8 మా
1 సింహం-3కన్యా	రవి-బుధ	పు11దారిద్ర్యం	1పాదం శాంతి	శుభం
కన్యా	బుధః	స్త్రీ11 ధనవృద్ధి	శాంతి	శుభం
2కన్యా-2తుల	బుధ-శుక్ర	పు4	3పాదంశాంతి	శుభం

రాశి	రాశ్యాధిపతి	రాశికూటమి	ప్రసూతి శాంతి నక్షత్రములు	రజస్వలా శాంతి నక్షత్రములు
తుల	శుక్రః		శుభం	శుభం
3తుల-1వృశ్చికం	శుక్రః-కుజ	స్త్రీ5 అరిష్టము	శుభం	శుభం
వృశ్చికం	కుజః	పు9	శాంతి	శుభం
వృశ్చికం	కుజః	స్త్రీ 9	శాంతి	శాంతి 4 మా
ధనుస్సు	గురుః	పు5 శుభం	శాంతి	శుభం
ధనుస్సు	గురుః		3 పాదం శాంతి	శాంతి8మా
1ధను-3మకరం	గురు-శని	స్త్రీ6సంతాన	శుభం	శుభం
మకరం	శనిః	పు8 నష్టం	శుభం	శుభం
2మకరం-2కుంభం	శనిః	స్త్రీ 8 సుపుత్ర	శుభం	శుభం
కుంభం	శనిః	పు6ప్రాప్తి	శుభం	శుభం
3కుంభం-1మీనం	శని-గురు		శాంతి	శాంతి8మా
మీనం	గురుః	స్త్రీ-7 మంగళ	శుభం	శుభం
మీనం	గురుః	పు3 కరము	శాంతి	శుభం

గృహమునకు సంబంధించిన కొన్ని వివరములు

శ్లో॥ మదు జ్వాలంతు పక్షీణాం వల్మీకే హస్తజాయతే ।
గృహమధ్యే యామాగ్నేయం నైఋత్యాం వారుణం మృతమ్ ॥

భావం : ఇంటియందు మధ్యలోను దక్షిణమునందు, ఆగ్నేయంలోను, నైఋతియందు వారున్న దిక్కునందు తేనె తుట్టలుగాని నిర్మితమైనచో యజమానికి మృత్యుగండము కలుగును.

శ్లో॥ షణ్మాసం మధుహస్త జాతశశకం మాసత్రిశ్వానోలుకం ।
గృధ్రం వాయస జంబు జంతుఘుగృహేగత్వాసమాసార్థకమ్ ॥
పక్షం వర్ణకపోత గోధ సమయే గచ్ఛంతి యే మందిరమ్ ।
తే ముంచామి శుభప్రదం వసతుమే శ్రేష్ఠం వసిష్ఠా దిభిః ॥

భావం : ఇంటిలో పెద్దపిట్టగానీ, ఉడుముగానీ, గువ్వపిట్టగానీ, కుందేలుగానీ ప్రవేశించినచో దోషదాయకము. తేనెపట్టు ఉన్నందుకు, ఉప్పలములకు ఆరు మాసములు పెద్ద పిట్ట, కాకి, నక్కలు ప్రవేశించినచో ఒకటిన్నర మాసమును, గువ్వ, కుందేలు ప్రవేశించినచో 15 దినములు గృహమును వదలాలి.

శ్లో॥ కపోత శశి గోధాచ జంబుకో గృహమా విశేత్ ।
భుజంగ క్రూర పక్షిణః గృహకర్తా వినశ్యతి ॥

భావం : పావురము, కుందేలు, గ్రద్ద, సర్పము, రాబందు, నక్క గృహమున ప్రవేశిస్తే గృహమేధి (యజమాని)కి ప్రాణహానియని తెలుసుకొనవలెను. నియమిత కాలము గృహము వదిలాక యథావిధిగా శాంతి జరిపించి మరల గృహప్రవేశము చేయవలెను.

గమనిక : గృహమునందు ఉడుత ప్రవేశించినచో ఉడుము ప్రవేశించిన ఏ దోషమో అదే దోషమని గమనించవలెను.

గృహారంభ గృహప్రవేశములకు వృషభచక్రం సూర్యనక్షత్రము మొదలుకొని నిత్య నక్షత్రము వరకు లెక్కింపగా		గృహప్రవేశమునకు కలశచక్రం సూర్యనక్షత్రము మొదలుకొని నిత్య నక్షత్రము వరకు లెక్కింపగా	
3 శిరస్సు	- మృత్యుపదము	1 శిరస్సు	- శిరచ్ఛేదము
4 ముందుకాళ్లు	- దురవస్థ	4 ప్రాగ్భాగము	- పరదేశగమనము
4 వెనుకకాళ్లు	- చిరకాలస్థితి	4 దక్షిణభాగము	- నిర్భయము
3 తోక	- దేశభ్రమణము	4 పశ్చిమభాగము	- ధాన్యము
4 ఎడమ పార్శ్వము	- ధనప్రదము	4 ఉత్తరభాగము	- దారిద్ర్యము
4 కుడి పార్శ్వము	- ధాన్యము	4 మధ్యభాగము	- గర్భస్రావము
3 పృష్ఠభాగము	- సంపద	3 కంఠస్థానము	- సంపద
3 ముఖము	- పశులాభము	3 అధఃస్థానము	- పూర్ణాయువు

జన్మరాశి, నామరాశి చూచుకొని జరుపవలసిన కార్యక్రమములు

గృహ నిర్మాణ ప్రారంభము, వ్యవహారములు, మంత్ర ప్రతిష్ఠాపనము, గృహ ప్రవేశము, వివాహము, దానము, చుట్టరికములు, రాజదర్శనము, భూబలము, పుణ్యతీర్థ ప్రయాణములు, యుద్ధ ప్రయత్నములు మొదలగునవి నామనక్షత్రమును చూడవలెను. శరీ సంబంధితములైన శుభాశుభ కర్మలకు జన్మనక్షత్రమును చూడవలెను. నలుబది యేండ్లు వయసుపైబడిన వారికి జన్మనక్షత్రము చూడకూడదనే పద్ధతి ఉన్నది. ఇది శాస్త్ర సమ్మతము కాదు. జీవించి ఉన్నంతకాలము, జన్మనక్షత్రమును చూచుటయే శ్రేయస్కరము.

సమస్త కార్యోపయోగ నక్షత్ర వివేచన

శ్లో॥ మఘా మృగశిరో హస్తా । స్వాతీ మూలానురాధయో ।
రోహిణీ రేవతీచైవ । ఉత్తరాణాం త్రయం తథా ॥
పుష్యాశ్వినీ తథా చిత్త । ధనిష్ఠా శ్రవణం వసుః ॥
సర్వాణి శుభకార్యాణి । సిద్ధ్యంతే తె శుభేషుచ ॥

1. మఘ	5. మూల	9. ఉత్తరఫల్గుణి	13. అశ్విని
2. మృగశిర	6. అనూరాధ	10. ఉత్తరాషాఢ	14. చిత్త
3. హస్త	7 రోహిణి	11. ఉత్తరాభాద్ర	15. ధనిష్ఠ
4. స్వాతి	8. రేవతి	12. పుష్యమి	16. శ్రవణం
			17. పునర్వసు

ఈ పై నక్షత్రాలు సర్వకార్య నిర్వహణార్థములు

శీఘ్ర వివాహము కొరకు

దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియభామిని ।
వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే ॥
హే గౌరీశంకర అర్థాంగే యథాత్వం శంకరప్రియా ।
తథామాం కురు కురు కళ్యాణీ ॥ (రోజుకు 108 సార్లు)

అన్యోన్య దాంపత్యంకొరకు

జాయాపత్యే మధుమతీం వాచం వదతు శాన్తిదామ్ । (రోజుకు 108 సార్లు)

పిల్లలు మాట విని అనుకూలం కావడానికి

అనువ్రతః పిత్రుః పుత్రో మాత్రా భవతు సమ్మనాః (రోజుకు 108 సార్లు)

పితృదోష నివారణకు

'ఇమం మమ ప్రస్తరమాహినే దాజ్ఞీ రాభిః పిత్ర్యస్యవిధానః (రోజుకు 108సార్లు)

బాలగ్రహదోష నివారణకు

బాలగ్రహః పఠేనిత్యం కుమారం శాంతిదాయకం ।
తేజాయుర్ బలవర్చోభి దీర్ఘాయుశ్యంప్రసాదకమ్ ॥ (రోజుకు 108 సార్లు)

సంతానంకొరకు

దేవకీసుత గోవింద వాసుదేవ (దేవదేవ) జగత్పతే ।
దేహిమే తనయం కృష్ణత్వామహం శరణం గతః ॥ (రోజుకు 108 సార్లు)

నైసర్గిక గ్రహమైత్రి గ్రహములు శత్రు, మిత్ర, సమత్వ నిర్ణయ చక్రము

గ్రహములు	మిత్రులు	శత్రువులు	సములు
రవి	కుజ, గురు, చంద్ర	శుక్ర, శని	బుధ
చంద్ర	రవి, బుధ	-	కుజ, గురు, శని, శుక్ర
కుజ	రవి, గురు, చంద్ర	బుధ, శుక్ర	శని
బుధ	రవి, శుక్ర	చంద్ర	కుజ, గురు, శని
గురు	రవి, చంద్ర, కుజ	బుధ, శుక్ర	శని
శుక్ర	బుధ, శని	రవి, చంద్ర	కుజ, గురు
శని	బుధ, శుక్ర	రవి, చంద్ర, కుజ	గురు
రాహువు	శుక్ర, శని	రవి, చంద్ర, కుజ	-
కేతువు	రవి, చంద్ర, గురు	శుక్ర, శని	-

సంయుక్తాక్షర నామ నక్షత్ర సూచిక

పేరు	నక్షత్రం	పాదం
కృష్ణుడు	మృగశిర	3
హృష్ణుడు	స్వాతి	1
శ్రీధరుడు	చిత్త	4
క్షేత్రపాలుడు	హస్త	2
జ్ఞానుడు	ఆర్ద్ర	3
భీముడు	మూల	4

పేరు	నక్షత్రం	పాదం
భైరవుడు	పూ.షా.	3
బ్రహ్మ	చిత్త	3-4
ప్రభాకరుడు	చిత్త	3-4
ప్రహ్లాదుడు	అశ్విని	3-4
ఫణి	ఉత్తర	3
ద్రోణుడు	స్వాతి	3
ద్రౌపది	స్వాతి	3

వాస్తుపురుష లక్షణములు

గృహనిర్మాణ నిమిత్తము నిర్ణయించిన స్థలంలో ఎడమ ప్రక్కగా వాస్తుపురుషుడు శయనించును. కానీ శిరస్సు వివిధ మాసములందు వేర్వేరు దిక్కులలో నుండును. శిరస్సు తూర్పుదిశగా నున్న మాసములు - భాద్రపదము, ఆశ్వయుజం, కార్తీకం, శిరస్సు, పశ్చిమ దిశగానున్న మాసములు ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, శిరస్సు దక్షిణ దిశగానున్న మాసములు మార్గశీర్షము, పుష్యమి, మాఘము. శిరస్సు ఉత్తరదిశగా నున్న మాసములు - జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము.

ఆయా మాసాలలో వాస్తు పురుషుని పాదములున్నవైపు, అతని దృష్టి పడేవైపు గృహనిర్మాణం చేపట్టరాదు.

గ్రామచక్రము

ఒక గ్రామమున నివాసమేర్పరచదలచుకొన్నప్పుడు ఆ గ్రామములో తనకు కలసివచ్చునా రాదా అని చూచుకొనుటకు రెండు పద్ధతులు గలవు.

మొదటి పద్ధతి : నామనక్షత్రమారభ్య గ్రామనక్షత్ర గణ్యాతే తన నామనక్షత్రము నుండి మొదలిడి గ్రామ నక్షత్రము వరకు లెక్కించుట.

రెండవ పద్ధతి : గ్రామనక్షత్ర మారభ్యానామ నక్షత్రగణ్యాతే ఆ గ్రామ నక్షత్రమునుండి మొదలిడి నామ నక్షత్రము వరకు లెక్కిడుట.

తేనెపట్టు, పుట్టలు ఇంటియందు ఉంటే వచ్చు ఫలితాలు

ఇంటిమధ్యలోగానీ, దక్షిణదిక్కుగానీ, ఈశాన్యంలోగానీ, నైఋతియందుగానీ, ఆగ్నేయంలోగానీ తేనెపట్టులు, పుట్టలు, మొండిచేతులు ఉంటే ఆ గృహమును ఆరునెలల పాటు విడిచిపెట్టాలి. ఆ వ్యవధి తరువాత శాంతి చేసి గృహప్రవేశం చేయాలి. అట్లు చేయనిచో అపమృత్యుదోషం కలుగును.

నవగ్రహ దశ అంతర్దశా వివరములు
చేయదగు జప దానాలు - శాంతులు

రవి గ్రహం (రవి మహర్దశ) - 6 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
రవి	0	3	18	0	3	18	మహన్యాస రుద్రాభిషేకం
చంద్ర	0	6	0	0	9	18	దుర్గారాధనము
కుజ	0	4	6	1	1	24	సుబ్రహ్మణ్యసేవ
రాహు	0	10	24	2	0	18	దుర్గాజపము
గురు	0	9	18	2	10	6	నమక పాఠ పారాయణం
శని	0	11	12	3	9	18	పరమేశ్వరపూజ
బుధ	0	10	6	4	7	24	విష్ణుపూజ
కేతు	0	4	6	5	0	0	సూర్యనమస్కారములు
శుక్ర	1	0	0	6	0	0	లక్ష్మిజపము

చంద్ర గ్రహం - 10 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
చంద్ర	0	10	0	0	10	0	మహిషీ (గేదె) దానము
కుజ	0	7	0	1	5	0	స్కంధపూజసూర్యనమస్కారాలు
రాహు	1	6	0	2	11	0	మృత్యుంజయ జపము
గురు	1	4	0	4	3	0	పరమేశ్వరారాధనము
శని	1	7	0	5	10	0	మహిషదానము
బుధ	1	5	0	7	3	0	లక్ష్మీధ్యానము
కేతు	0	7	0	7	10	0	మేషదానము
శుక్ర	1	8	0	9	6	0	లక్ష్మీపూజ
సూర్య	0	6	0	10	0	0	గోదానము

కుజ గ్రహం - 7 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
కుజ	0	4	27	0	4	27	సూర్యనమస్కారములు
రాహు	1	0	18	1	5	15	మృత్యుంజయ జపము
గురు	0	11	6	2	4	21	శివపూజ
శని	1	1	9	3	6	0	మృత్యుజయజపం, అన్నదానము
బుధ	0	11	27	4	5	27	సూర్యప్రార్థనం
కేతు	0	4	27	4	10	24	శ్రీరుద్రజపము
శుక్ర	1	2	0	6	0	24	దుర్గారాధనము
సూర్య	0	4	6	6	5	0	గోదానము
చంద్ర	0	7	0	7	0	0	గౌరీపూజ

రాహు గ్రహం - 18 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
రాహు	2	8	12	2	8	12	సువర్ణ స్త్రీ ప్రతిమాదానం
గురు	2	4	24	5	1	6	రుద్రజపం

శని	2	10	6	7	11	12	రుద్రాభిషేకం
బుధ	2	6	18	10	6	0	విష్ణుసహస్రనామజపం
కేతు	1	0	18	11	6	18	నాగపూజ
శుక్ర	3	0	0	14	6	18	దుర్గాపూజ
సూర్య	0	10	24	15	5	12	సూర్యనమస్కారములు
చంద్ర	1	6	0	16	11	12	మృత్యుంజయజపము
కుజ	1	0	18	18	0	0	సుబ్రహ్మణ్యజపము

గురు గ్రహం - 18 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
గురు	2	1	18	2	1	18	శ్రీరుద్రజపం
శని	2	6	12	4	8	0	మృత్యుంజయజపము
బుధ	2	3	6	6	11	6	గోదానము
కేతు	0	11	6	7	10	12	శివలింగార్చన
శుక్ర	2	8	0	10	6	12	కృష్ణమంత్రజపము
సూర్య	0	9	18	11	4	0	సూర్యనమస్కారములు
చంద్ర	1	4	0	12	8	0	మేషదానము
కుజ	0	11	6	13	7	6	మేషదానము
రాహు	2	4	24	16	0	0	తిలహోమము

శని గ్రహం - 18 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
శని	3	0	3	3	0	3	దేవబ్రాహ్మణారాధనము
బుధ	2	8	9	5	8	12	మహిషీదానము
కేతు	1	1	9	6	9	21	మృత్యుంజయజపము
శుక్ర	3	2	0	9	11	21	అజాపంచకదానం (5 మేకలు దానమిచ్చుట)
సూర్య	0	11	12	10	11	3	సూర్యనమస్కారములు
చంద్ర	1	7	0	12	6	3	శ్వేతగోదానం
కుజ	1	1	9	13	7	12	మహిషీదానం
రాహు	2	10	6	16	5	18	దున్నపోతుదానం(సమవర్తి ప్రీత్యర్థం)
గురు	2	6	12	19	0	0	మేషదానం

బుధ గ్రహం - 17 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
బుధ	2	4	27	2	4	27	దుర్గాపూజ
కేతు	0	11	27	3	4	24	మేషదానము
శుక్ర	2	10	0	6	2	24	శ్వేతగోదానము
సూర్య	0	10	6	7	1	0	సూర్యనమస్కారములు
చంద్ర	1	5	0	8	6	0	దుర్గాపూజ, దుర్గజపం
కుజ	0	11	27	9	5	27	సుబ్రహ్మణ్యస్వామి పూజ

రాహు	2	6	18	12	0	15	శివసహస్రనామార్చన
గురు	2	3	6	14	3	21	మృత్యుంజయజపం
శని	2	8	9	17	0	0	మహిషీదానము

కేతు గ్రహం - 7 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
కేతు	0	4	27	0	4	27	బ్రాహ్మణులకు అన్నసమారాధన
శుక్ర	1	2	0	1	6	27	గౌరీపూజ
సూర్య	0	4	6	1	11	3	శివపూజ
చంద్ర	0	7	0	2	6	3	మృత్యుంజయజపము
కుజ	0	4	27	2	11	0	నవ(9)గౌరీ ప్రతిమాదానం
రాహు	1	0	18	3	11	18	మహిషీదానం
గురు	0	11	6	4	10	24	తిలదానం
శని	1	1	9	6	0	3	మృత్యుంజయజపం
బుధ	0	11	27	7	0	0	అజాపంచకదానం(5మేకలదానం)

శుక్ర గ్రహం - 7 సంవత్సరములు

	కాలం			మొత్తం కాలం			
అంతర్దశ	సం	మా	ది	సం	మా	ది	జపశాంతి దానాదులు
శుక్ర	3	4	0	3	4	0	జలపూరిత పాత్రదానము
సూర్య	1	0	0	4	4	0	సూర్యనమస్కారములు
చంద్ర	1	8	0	6	0	0	గౌరీపూజ
కుజ	1	2	0	7	2	0	సుబ్రహ్మణ్యస్వామి పూజ
రాహు	3	0	0	10	2	0	గౌరీపూజ

గురు	2	8	0	12	10	0	సహస్రనామ రుద్రజపము
శని	3	2	0	16	0	0	మహిషీదానము
బుధ	2	10	0	18	10	0	గౌరీపూజ
కేతు	1	2	0	20	0	0	ఛాగదానము

సూచన : జాతకచక్రమందు జరుగుచున్న దశాంతర్దశల ఆయా అధిపతులతో విభేదించి అనర్థకారములైనపుడు ది ద్వాదశ, షట్ అష్టక యోగములపుడు అంతర్దశాధిపతులు ద్వితీయ, సప్తమ స్థానములందున్నపుడు నీచ స్థానగతులైనపుడు పై పట్టికలలో చూపిన విధంగా జప, హోమ, దాన, అర్చాదికములు నెరవేర్చినచో అరిష్టములు నశించి, శాంతి, ఆరోగ్యములు సిద్ధించును.

ఆయా నక్షత్రజాతకులు ధరించదగు జాతిరత్న వివరణల పట్టిక

క్ర.సం.	నక్షత్రములు	నక్షత్రాధిపతి	మణి	ఆంగ్లనామము
1.	కృత్తిక, ఉత్తర, ఉ.షా.	రవి	కెంపు	Ruby
2.	రోహిణి, హస్త, శ్రవణం	చంద్ర	ముత్యము	Pearl
3.	మృగశిర, చిత్ర, ధనిష్ఠ	కుజ	పగడము	Coral
4.	ఆర్ద్ర, స్వాతి, శతభిషం	రాహువు	గోమేధికం	Agate
5.	పునర్వసు, విశాఖ, పూ.భా.	గురువు	పుష్యరాగము	Topaz
6.	పుష్యమి, అనూరాధ, ఉ.భా.	శని	నీలము	Sapphire
7.	ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి	బుధ	పచ్చ	Emerald
8.	మఘ, మూల, అశ్విని	కేతువు	వైఢూర్యము	Cats Eye
9.	పూ.ఫ., పూ.షా, భరణి	శుక్ర	వజ్రము	Diamond

సూచన : తమకు సరియగు మణిని 9 వీసముల ఎత్తూ బంగారు ఉంగరమునందు పొదిగి బ్రాహ్మణునిచే తమ తమ నక్షత్రాధిపతులకు అష్టోత్తరనామాలతో గ్రహకవచములతో అభిషేకము, గోత్రనామాలతో పూజించి, కుడిచేతి అనామిక వ్రేలునకు ధరించవలెను. ఈ పూజలు నిర్వహించిన బ్రాహ్మణుడు కాచని (పచ్చి) ఆవుపాలతో ఉంగరమునకు పూజాభిషేకములు జరుపవలెను. ఈ పూజాదికములు మండల దినములు జరిపించుట సర్వశ్రేష్ఠము.

గ్రహబాధా నివారణార్థముగ ఆచరించదగిన నియమావళి

శ్లో॥ దేవ బ్రాహ్మణ వందనాద్గురు వచస్సంపాదనాత్ప్రత్యహం ।
సాధునా మభి భాషణాచ్ఛ్రుతి రవః శ్రేయః కథావర్ణనాత్ ।
హోమాదధ్వర దర్శనాచ్ఛ్రుతి మనోభావాజ్జపాద్దానతో
నో కుర్వంతి కదాచిదేవ పురుష స్యైవం గ్రహాః పీడనమ్ ॥

భావం : దేవతామూర్తులకు, సద్బ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారములు సమర్పించాలి. గురుబోధలను భక్తితో అనుసరించవలెను. నిరంతర సత్సాంగత్యమున కాలము గడపాలి. వేదఘోష వినవలెను. శ్రేయోదాయకములైన కథాశ్రవణము ఉండాలి. హోమధూమము గృహమున వ్యాపించవలెను. హోమములను దర్శించవలెను. మనోనైర్మల్యము కలిగియుండవలెను. జపములు నిష్ఠతో జరిపి దానధర్మములను త్రికరణశుద్ధిగా నిర్వహించినచో గ్రహపీడనము నుండి ఉపశమనము సిద్ధించును.

శ్లో॥ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే ।
తచ్ఛాంతి రౌషధైర్దానైః జపహోమ సురార్చనైః ॥

భావం : వ్యక్తి తాను పూర్వజన్మమున చేసిన పాపముగానీ, పుణ్యముగానీ, ఈ జన్మమున ఫలములనిచ్చును. పురాకృత పుణ్యవిశేషముచే అదృష్టము లభ్యమైనట్లే పురాకృత పాపము ఈ జన్మమున వ్యాధి రూపలో పీడించును. దానిని ఉపశమింపజేయుటకు ఔషధసేవనము, దానధర్మములు చేయుట, జపహోమాదులు నిర్వహించినచో గ్రహపీడనము నుండి ఉపశమనము సిద్ధించును.

ముఖ్య విషయ వివరణములు

శ్లో॥ మనశ్శుద్ధిర్జపాద్దానాత్ హోమాదధ్వర దర్శనాత్ ।
నో కుర్వతి గ్రహాః పీడాం దుష్టస్థాన స్థితా అపి ॥

భావం : ఏ గ్రహ శాంతికైననూ చేయు అర్చన, దాన, హోమ, జపాదులు చిత్తశుద్ధితో చేయుటచేతను, యజ్ఞయాగాది దర్శనముచేతను గ్రహములు దుష్టస్థాన స్థితములైననూ మనకు కీడు చేయవు అని భావము.

కావున దేనినైననూ త్రికరణశుద్ధితో దేవబ్రాహ్మణ భక్తి గలిగి దానధర్మములు ఆచరించువారు ఏ విధమైన గ్రహబాధలకు గురికారు. పంచాభౌతికమగు శరీరము బుద్బుధప్రాయము కావున బ్రాహ్మణునకు ఏది సమర్పించననూ

శ్లో॥ వాచాదత్తం మనోదత్తం ధారాదత్తం తథైవ చ ॥

భావం : వాగ్దత్తముగాగాని, మనోదత్తముగా గాని, ధారాదత్తముగా గానీ దానము చేయవలెను. అట్లు చేసినచో సకల సౌఖ్యములు మకూరును. బ్రాహ్మణునకు ఈయదగిన వస్తువులనే యీయవలయును. దానము చేసిన వస్తువును దేనినైనా సమర్పించనిచో రౌరవం నరకం వ్రజేత్ అనగా రరవము అను నరకమును చేరుదురని శాస్త్రము.

శ్లో॥ న విషం విష మిత్యాహుః బ్రాహ్మస్వం విషముచ్యతే ।
విష మేకాకినం హన్తి బ్రహ్మస్వ పుత్ర పౌత్రకమ్ ॥

భావం : విషము విషమే కాదని, బ్రాహ్మణుని సొమ్మే విషమని యర్థము. విషము తిన్నవానినే చంపును. బ్రాహ్మణ ధనమనే విషము పుత్రపౌత్రులను వంశమును నశింపజేయును.

ఏలినాటి శని దోష నివారణోపాయములు

శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఒక మట్టి కుండలోగానీ, యినపు పాత్రలోగానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్యములు, నల్లగంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికిగానీ, నల్లని శూద్రునికిగానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితోపాటు నువ్వులు కలిసిన అన్నము, పులగమును దానము చేసినచో ఏలినాటి శని దోష నివృత్తి జరుగును.

సూర్యాది గ్రహములకు మేషాది రాశి క్రమముగ శత్రు, మిత్ర, స్వక్షేత్ర, మూల, త్రికోణ, ఉచ్ఛ, నీచ రాశ్యాది నిర్ణయ చక్రము

గ్రహములు	మేషం	వృషభ	మిథున	కర్కాటక	సింహం	కన్య	తుల	వృశ్చిక	ధనూ	మకర	కుంభ	మీన
రవి	ఉచ్ఛ	శత్రు	సమ	మిత్ర	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర	శత్రు	మిత్ర	మిత్ర	శత్రు	శత్రు	మిత్ర
చంద్ర	మిత్ర	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర	స్వక్షేత్ర	మిత్ర	మిత్ర	సమ	నీచ	మిత్ర	మిత్ర	మిత్ర	సమ
కుజ	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర	శత్రు	నీచ	మిత్ర	శత్రు	సమ	స్వక్షేత్ర	మిత్ర	ఉచ్ఛ	శత్రు	సమ
బుధ	మిత్ర	మిత్ర	స్వక్షేత్ర	శత్రు	మిత్ర	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర	సమ	మిత్ర	మిత్ర	సమ	నీచ
గురు	మిత్ర	శత్రు	శత్రు	మిత్ర	మిత్ర	శత్రు	శత్రు	మిత్ర	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర,నీచ	సమ	స్వక్షేత్ర
శుక్ర	సమ	స్వక్షేత్ర	మిత్ర	శత్రు	శత్రు	మిత్ర	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర	శత్రు	మిత్ర	మిత్ర	ఉచ్ఛ
శని	శత్రు,నీచ	మిత్ర	మిత్ర	శత్రు	శత్రు	మిత్ర	ఉచ్ఛ	శత్రు	సమ	స్వక్షేత్ర	మూ॥త్రి॥ త్రి॥స్వక్షే॥	మిత్ర

గౌరీ పంచాంగానుసార కాల ముహూర్త పట్టిక

సూచన : పగటి భాగము 12 గంటలను 8 సమాన కాలభాగములుగాను, రాత్రి భాగము 12 గంటలను 8 సమాన కాలభాగములుగాను, విభజించడం జరిగింది. ఒక్కొక్క కాలభాగములో గం.1.30 నిముషములుండునని గ్రహించాలి.

కాలభాగము	సమయము	గం.ని-గం.ని	కాలభాగము	సమయము	గం.ని-గం.ని
1	ఉదయం	6.00-7.30	5	మధ్యాహ్నం	12.00-1.30
2		7.30-9.00	6		1.30-3.00
3		9.00-10.30	7		3.00-4.30
4		10.30-12.00	8		4.30-6.00

	కాలం	ఆది	సోమ	మంగ	బుధ	గురు	శుక్ర	శని
పగటి ముహూర్తములు	ఉ1	ఉద్యో	అమృ	రోగం	విష	ఉద్యో	రోగం	విష
	ఉ2	లాభం	విషప్రాప్తి	ఉద్యోగం	అమృతం	విషప్రాప్తి	జ్వరం	అమృతం
	ఉ3	విషప్రాప్తి	ఉద్యోగం	జ్వరం	శుభకరం	జ్వరం	అమృతం	జ్వరం
	ఉ4	అమృతం	లాభం	లాభం	ఉద్యోగం	లాభం	విరోధం	ఉద్యోగం
	మ5	శుభకరం	రోగం	అమృత	రోగం	అమృతం	లాభం	శుభకరం
	మ6	ధనం	అమృతం	ఉద్యోగం	శుభం	విషప్రాప్తి	సుఖప్రాప్తి	లాభం
	మ7	అమృతం	ఆదాయం	విషప్రాప్తి	ధనం	విరోధం	ధనం	ధనం
	మ8	విషప్రాప్తి	ధనం	లాభం	అమృతం	జ్వరం	అమృతం	లాభం

	కాలం	ఆది	సోమ	మంగ	బుధ	గురు	శుక్ర	శని
రాత్రి ముహూర్తములు	సా1	శుభకరం	రోగం	జ్వరం	లాభం	సుఖప్రాప్తి	అమృతం	విషప్రాప్తి
	సా2	అమృతం	లాభం	ఉద్యోగం	రోగం	రోగం	జ్వరం	ఉద్యోగం
	సా3	జ్వరం	ఉద్యోగం	విరోధం	విషప్రాప్తి	విరోధం	విరోధం	శుభకర
	సా4	రోగం	ధనం	లాభం	ఉద్యోగం	లాభం	లాభం	అమృతం
	రా5	విరోధం	రోగం	రోగం	శుభకరం	ఉద్యోగం	శుభకర	విరోధం
	రా6	లాభం	అమృతం	లాభం	లాభం	జ్వరం	ధనం	రోగం
	రా7	ఉద్యోగ	విషప్రాప్తి	ఉద్యోగం	ధనం	లాభం	అమృత	అమృత
	రా8	రోగం	జ్వరం	ధనం	లాభం	ఉద్యోగం	విషప్రాప్తి	లాభం

రాహుకాలము గంటలలో		గుళికకాలము	
సూర్యోదయము గం. 6.00 అయినపుడు			
ఆది	సా.4.30 నుండి 6.00వరకుకు	ఆది	ప. 3.00 నుండి 4.30 వరకు
సోమ	ఉ. 7.30 నుండి 9.00వరకు	సోమ	ప. 1.30 నుండి 8.00 వరకు
మంగ	ప. 3.00 నుండి 4.30 వరకు	మంగ	ప. 2.00 నుండి 1.30 వరకు
బుధ	ప. 12.00 నుండి 1.30 వరకు	బుధ	ఉ. 10.30 నుండి 12.30 వరకు
గురు	ప. 1.30 నుండి 3.00 వరకు	గురు	ఉ. 9.00 నుండి 10.30 వరకు
శుక్ర	ఉ. 10.30 నుండి 12.00 వరకు	శుక్ర	ఉ. 7.30 నుండి 9.00 వరకు
శని	ఉ. 9.00 నుండి 10.30 వరకు	శని	ఉ. 6.00 నుండి 7.30 వరకు

యమగండ కాలము		వార దుర్ముహూర్తములు
పగలు	రాత్రి	మొదలు నుండి 0.48 ని॥ యుండును
ఆది ప.12.00-1.30	రా. 6.00-7.30	ఆది సా. 4.24 నుండి 5.12 వరకు
సోమ ప.10.30-12.00	రా.3.00-4.30	సోమ మ.12.24ల. పునః.మ.2.48
మంగ ప.9.00-10.30	రా.1.30-3.00	మంగ ఉ.8.24ల పునః రా.10.48ల
బుధ ప.7.30-9.00	రా.12.00-1.30	బుధ ఉ.11.36ల పునః మ.12.24కు
గురు ప.6.00-7.30	రా.10.30-12.00	గురు ఉ.10.00ల పునః మ.2.48ల
శుక్ర ప.3.00-4.30	రా.9.00-10.30	శుక్ర ఉ.8.24ల పునః మ.12.24ల
శని ప.1.30-3.00	రా.7.30-9.00	శని ఉ.6.00నుండి ఉ.7.36కు

గమనిక : పైన చూపిన యమగండ దుర్ముహూర్తములు ప్రతివారము స్పృశించును. ప్రతి దుర్ముహూర్త కాలం రెండు ఘడియలు మాత్రము సర్వ శుభకార్యములందు (వర్జ్యము) త్యజింపదగినది.

తిథి సంధిగత గండములు

అమావాస్య-ప్రతిపత్తి (పాడ్యమి) సంధి, పూర్ణిమ - ప్రతిపత్తి (పాడ్యమి) సంధి, పంచమి - షష్ఠి - సంధి, దశమి -ఏకాదశి - సంధి ఈ సంధి సమయమంలో 2 ఘడియలు శిశుగండము.

గండ పురుష స్థితి

గండ పురుషుడు భిన్న మాసాల్లో వేర్వేరుచోట్ల సంచరించుచు విబిన్న ఫలితాలనిచ్చును.

చైత్రము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకములందు పాతాళమునందు చరించును. శుభకరుడు, వైశాఖము, శ్రావణము, మాఘము, ఫాల్గుణ మాసములలో స్వర్గలోకమునందును, శుభకరుడు, జ్యేష్ఠము , ఆషాఢము, మార్గశీర్షము, పుష్యములందు భూలోకమున సంచరించును. గండపురుషుడు భూలోకమున సంచరించునపుడు రజస్వల ప్రసూతి సమయాన మరణము నిచ్చును.

మేషాది రాశులకు పుష్కరాంశములు

లగ్నములు	ఘ.వి.	గం.ని.	పుష్క	గం.ని
మేషం	04-00	1.36	02-48	1.07
వృషభం	04-30	1.48	02-06	0.50
మిథునం	05-15	2.06	04-12	1.41
కర్కాటకం	05-30	2.12	01-17	0.31
సింహం	05-30	2.12	03-51	1.32
కన్యా	05-15	2.06	04-12	1.41
తులా	05-15	2.06	04-12	1.41
వృశ్చికం	05-30	2.12	03-36	1.26
ధనుస్సు	05-30	2.12	03-36	1.26
మకరం	05-15	2.06	02-27	0.59
కుంభం	04-30	1.48	03-36	1.26
మీనం	04-00	1.36	00-56	0.22

సూచన : పైన పుష్కరాంశములకు సరియగు ఘడియలు మరియు విఘడియలు గంటలు, నిముషములు చూపబడినవి. ఆయా రాశుల లగ్న ప్రవేశము కాలము అంశలలో కాని లేక ఘడియ విఘడియలలోనేకాని గంటలు నిమిషములలోనే కాని పుష్కరముండును. అనగా షడ్వర్గములలో అన్ని శుభములే వచ్చును.

శాంతి కొరకు అగ్ని మరియు ఆహుతి చూచు పద్ధతి

శ్లో॥ సైకాతిథిర్వారయుతా యుగాప్తా శేషేగే్రే భువివహ్నివాసః
సౌఖ్యాయ హోమే శశియుగ్మ శేషే ప్రాణార్థనాశౌ దివిభూతలేచ ॥

గ్రహశాంతి లేదా హోమము మొదలైనవి జరుపదలచి నిర్ణయించిన దినమునందు గల తిథి సంఖ్యకు ఒకటి కలిపి ఆ వచ్చినదానికి ఆ దినమునాటి వారసంఖ్య కూడా కలిపి ఆ మొత్తమును నాలుగుచే భాగించినచో వచ్చిన శేషము.

'0' లేదా 3 అయినచో అగ్ని మృత్యులోకమున నుండుటచే శాంతికి హోమానికి సౌఖ్యకారకము. శేషము '1' అయినచో అగ్ని ఆకాశములోనుండుటచే అది ప్రాణనాశనము. శేషము '2' అయినచో అగ్ని పాతాళముననుండుటచే అది ధననాశకారియగును. కావున '0' లేదా 3 శేషములుగా వచ్చినపుడే శాంతిహోమాలు నిర్వహించుట శ్రేయస్కరము.

శ్లో॥ తరణి విట్భృగుభాస్కర చంద్రమా కుజసురేజ్యవిదుంతుదకే తవ ।
శ్లో॥ సూర్యభాద్గణ సంకృత్వా ప్రత్యేకం చ త్రయం న్యసేత్ ।
హోమాహుతిః ఖలేవేష్టా శుభదాశుభ ఖే చరే !!

భావము : సూర్యనక్షత్రము నుండి ప్రారంభించి నిత్యనక్షత్రముల వరకూ లెక్కించి ముందు చెప్పిన విధంగా వరుస ప్రకారము ప్రతి గ్రహమునకు మూడేసి నక్షత్రముల చొప్పున విభజన చేయాలి. 27 నక్షత్రములు 9 విభాగములుగా వచ్చును. ఆదికి సూర్యుడు ఉండాలి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, చంద్రుడు, కుజుడు, గురుడు, రాహువు, కేతువు అను క్రమాన్ని పాటించాలి. పాపగ్రహ ముఖములయందు అనగా రవి, కుజ, శని, రాహు-కేతు గ్రహములలో వచ్చు నక్షత్ర సమయంలో హోమ కర్మ అశుభకరమనియు, మిగిలిన నాలుగు అనగా చంద్ర, బుధ, గురు శుక్రుల ముఖములయందు హోమకర్మ శుభకరమనియు, అనగా చంద్ర, బుధ, గురు, శుక్రుల ముఖములయందు హోమకర్మ శుభకరమనియు, మిగిలిన నాలుగు అనగా చంద్ర, బుధ, గురు, శుక్రుల ముఖములయందు హోమకర్మ శుభప్రదమని శాస్త్రనిర్ణయము.

అపశకున శాంతి

ఒక శుభకార్యారంభమున అపశకున ప్రాప్తి జరిగినచో ఆ కార్యమును అక్కడితో విరమించి పాద ప్రక్షాళనము చేసికొన భగవన్నామస్మరణము చేసి విరామము తరువాత ఆ కార్యమును ప్రారంభించినచో ఆ కార్యము దిగ్విజయముగా సిద్ధించును.

జ్వరమునకు క్రూర నక్షత్ర శాంతి

క్రూర నక్షత్రములలో, వారములలో, తిథులలో జ్వరము వచ్చినచో, మృత్యుభయ నివారణము కొరకై ఒక క్రొత్త ప్రమిదను తీసుకొని దానిలో ఆముదమును, నూనె, నెయ్యి, సమాన భాగములుగా కలిపి, మూడు వర్ణములుగల నూలు వత్తిని సిద్ధం చేయాలి. ఆ ప్రమిద క్రింద నవధాన్యాలు పోసియుంచి, మూడు దినముల పాటు దీపారాధనచేయాలి. ఈ ప్రక్రియను మృత్యుభయ నివారణ దీపారాధన అంటారు. దీనిద్వారా అపమృత్యుభయముండదు.

జ్వరచక్రము

ఆర్ద్ర పునర్వసు పుష్యమి మృగశిర	ఆశ్రేష మఘ పుబ్బ	ఉ.ఫ. హస్త చిత్త	స్వాతిజ్యేష్ఠ విశాఖ అనూ	ఉ.షా మూల పూ.షా	శతభిషం శ్రవణం ధనిష్ఠ	రేవతి పూ.భా. ఉ.భా.	కృత్తిక అశ్విని భరణి	రోహిణి

ఈ చక్రాధారముగా జ్వరదినమున రవి, చంద్ర గ్రహాలున్న రేఖపైననే జన్మనక్షత్రము కూడా వచ్చినచో అది మృత్యుఘడియ సమీపించినదని యర్థము.

రోగనక్షత్ర సంబంధిత విషయ వివేచన

రోగము ప్రారంభమైనర దినమున ఉన్న నక్షత్రమును బట్టి ఆ రోగము ఎన్ని దినములుండునో చెప్పవచ్చును.

1. అశ్విని-కృత్తిక-మూల నక్షత్ర దినములలో వచ్చు రోగములు 9 దినములు.
2. రోహిణి-పూర్వఫల్గుణి-పునర్వసు-పుష్యమి-ఉత్తర ఫల్గుణిలలో వచ్చు రోగములు 7 దినములు.
3. మఖ నక్షత్రమందు ఆరంభమగు రోగము 2 దినములు.
4. ధనిష్ఠ, విశాఖ, హస్త నక్షత్రములలో వచ్చునది 15 దినములు.
5. మృగశిర, ఉత్తరాభాద్ర 30 దినములు.

రేవతి, అనూరాధలలో వచ్చునది కష్టముతో నివారణకు వచ్చును.

ఆశ్రేష-హస్త-స్వాతి-పూర్వఫల్గుణిలలో వచ్చినవి అతి కష్టముతో నివారింపబడును.

శీఘ్ర రోగ నివారణకు శాంతి

రోగము ప్రారంభమైన దినమునందుగల నక్షత్రమును చూచుకొని, ఆ నక్షత్రాధి దేవత రూపమును సువర్ణ పత్రము (బంగారు రేకు)పై వ్రాయించాలి. షోడశోపచారసంయుతముగా పూజలు చేయించాలి. ఆవిధంగా పూజించిన ఆ చిత్రమును బ్రాహ్మణులకు దక్షిణ తాంబూల సహితంగా దానమివ్వాలి. తద్వారా రోగము శాంతించి ఆరోగ్యము చేకూరును.

నష్టవస్తు ప్రాప్తి ప్రశ్న

ప్రశ్నవేసిన తిథివార నక్షత్రములు కలిపి 10చే గుణించాలి. ఆ వచ్చినదానితో 3 భాగిస్తే వచ్చే శేషము. 1 అయినచో పోయిన వస్తువు భూమిలోను, 2 అయినచో భాండమునందు, 3 అయినచో జలమునందు 4 అయినచో సేడయందును, 7 అయినచో భస్మము లేదా ఇసుకలోనున్నదని ఊహించుకొనవలెను.

శరీరభాగాల అదిరిపాటు ఫలములు

అవయవము	ఫలము	అవయవము	ఫలము
కుడిప్రక్క	శుభం	క్రింది పెదవి	విందు వినోదం
ఎడమప్రక్క	మిశ్రఫలం	గడ్డము	లాభం
నడినెత్తిన	విందుభోజనం	కుడిచెక్కిలి	అర్థలాభం
నొసటిభాగం	శుభం	ఎడమచెక్కిలి	చోరభయం
కుడిచెంప	అధికారభయం	కుడిభుజం	రతిసౌఖ్యం
ఎడమచేయి	ఉద్యోగప్రాప్తి	ఎడమభుజం	ప్రమాదం
కుడికన్ను (స్త్రీ)	కీడు	రొమ్ముభాగం	అర్థప్రాప్తి
ఎడమకన్ను (స్త్రీ)	శుభం	చేతులు	వాహనసౌఖ్యం
కుడికన్ను (పురు)	శుభం	అరచేయి	సంతానవృద్ధి
ఎడమకన్ను (పురు)	కీడు	కుడితొడ	భయం
ఉభయనేత్రములు	సర్వభుభం	మోకాళ్లు	రుగ్మత
అరికాళ్ళు	సౌఖ్యము	మీదుకాళ్ళు	ధాన్యవృద్ధి
ముక్కు	రోగం	ప్రక్కలందు	భూషణసిద్ధి
పైపెదవి	విరోధము		

తులసి వృక్ష మహిమ

ప్రతి ఇంటి ముందు తులసిమొక్కకు పూజలు జరుగుచుండుట శ్రేయస్కరము. తులసి విష్ణువుకు ప్రీతికరము. నిరంతరము భక్తిశ్రద్ధలతో తులసిని పూజించువారు విష్ణులోకమున వసించెదరని పురాణోక్తము. తులసి ఆరోగ్యకారి, అనేక ఆయుర్వేద ఔషధములతో అనుపానముగా తులసిని చెప్పుదురు.

తుమ్ములకు శకునములు

కం॥ రెండును తుమ్మిన సఫలము ఖండితముగ తుమ్మి చీదగా మరణమగున్ ।
మెండుగ తుమ్ముచు నడచిన జెందును దోషములు నరుదు శిఖి నరసింహా ॥

భావం : రెండుసార్లు తుమ్ము సత్ఫలితములనిచ్చును. ఒకసారి తుమ్మిన వెంటనే చీదితే మరణము సంభవించును. వరుసగా తుమ్ముచూ నడుచుచున్నచో పలు దోషములు కలుగును.

కం॥ పసిబాల శిశువువేశ్యయు పసిగల బాలెంతతుమ్ము బంగారు సుమీ ।
వెస మాల కుంటి క్లుత మొనసిన బహుకార్యముల సిద్ధి శిఖి నరసింహా ॥

భావం : పసిబాలుడుగానీ, శిశువుగానీ, వేశ్యగానీ, బాలెంతరాలుగానీ తుమ్మినచో అది సర్వశుభప్రదము. మాలవాని తుమ్ము, కుంటివాని తుమ్ము సర్వకార్య విజయకారకము. మాల యనగా కటిక వృత్తి చేయుటచే నస్పృశ్యుడైనవాడని గ్రహించునది.

కం॥ నాలుగు పదముల జీవము నాలోచనమపుడు నయనమానడ తుమ్మిన ।
వాలాయము మరణాంతము శ్రీలొలా తప్పదండ్రు శిఖినరసింహా ॥

భావం : మనము ఏదైనా తీవ్రంగా ఆలోచించుచున్నప్పుడు చతుష్పాదజీవి (నాలుగు కాళ్ళు జంతువు) తుమ్మినచో అది మరణసూచనమని గ్రహించాలి.

సర్వభీతి నివారణ

సర్పములు సంచరించు స్థలమందు మనము సంచరించవలసినచో ఎక్కువగా చప్పట్లు కొడుతూ మనసులో **"ఆస్తికమహాఋషి"** అని మాటిమాటికి స్మరించిన సర్పభీతి తొలగును.

కూపారంభము

పూర్ణచంద్రుడు గురు-శుక్రులనుండి చూచుచున్న పాపగ్రహముల దృష్టి లేకుండ యుండి దశమకేంద్రమున శుభగ్రహములుండి యుండవలెను. వానితోపాటు తదియ, పంచమి, సప్తమి త్రయోదశి తిథులు.

సోమ, బుధ, గురు, శుక్రవారములు - రేవతి,ఉత్తరాషాఢ, హస్త, అనూరాధ, శ్రవణ, రోహిణి, మఘ, పునర్వసు నక్షత్రములు.

మీన, కర్కాటక, మిధున లగ్నములు కూపారంభమునకు శుభకరములు.

బీజావాపనము

అష్టమశుద్ధి శ్రేష్ఠము - విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి త్రయోదశులు.

సోమ, బుధ, గురు, శుక్రవారములు.

ధనిష్ఠ, శతభిషం, రేవతి, స్వాతి, పునర్వసు, మఖ, మృగశిర, రోహిణి, ఉత్తరఫల్గుణీ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాధ, మూల, శ్రవణం, హస్త, నక్షత్రములు.

వృషభము, మీనం, కర్కాటకము, కన్య, తుల, ధనుర్లగ్నములు శ్రేష్ఠములు.

ఉలూఖల (రోలు) స్థాపనం

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి తిథులు.

సోమ, బుధ, గురు శనివారములు - అశ్విని, మృగశిర, అనూరాధ, హస్త, చిత్త, స్వాతి, రోహిణి, పునర్వసు, ఉత్తరఫల్గుణి, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రములు.

సింహము, వృశ్చికము, కుంభలగ్నములు మంచివి.

నాలుగు దిక్కులు, వెన్నుకర్రలు, స్తంభములు, బావి పోటీలేకుండా చూచుకోవాలి. శని నవమ స్థానంలో ఉంటే శుభకారకం.

క్రొత్త పొయ్యి వేయుటకు

పాడ్యమి, విదియ పంచమి, సప్తమి, అష్టమి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు.

ఆది, మంగళ, గురువారములు - మీనము, సింహము, కన్య, వృషభం, ధనుస్సు, తుల, మేషలగ్నములు శుభప్రదములు.

కుజుడు ఏడవ ఇంట ఉన్నచో శుభప్రదం. ఇంటిలో ఆగ్నేయంలో మాత్రమే పొయ్యి వేయాలి.

గోశాల నిర్మాణము (పశువులపాక)

విదియ, తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి తిథులు. సోమ, బుధ, గురు, శుక్రవారములు.

మృగశిర, పూర్వాభాద్ర అశ్విని, పుష్యమి, హస్త, పునర్వసు నక్షత్రములు యోగ్యములు. శృషభలగ్నమున్నపుడుగానీ, తదంశమునందుగానీ, గురువారం - పుష్యమి నక్షత్రము కలిసిననాడు గోశాల నిర్మిస్తే మృగముల భయం, చోరభయం ఉండవు.

నూతన ధాన్యము వాడకమునకు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు. మేషము, వృశ్చికము, మీన లగ్నములు.

పునర్వసు, పుష్యమి, అశ్విని, మూల, ధనిష్ఠ, రోహిణి, రేవతి, చిత్త, శ్రవణం, శతభిషం, హస్త, స్వాతి, మఘ, మృగశిర, అనూరాధ, ఉత్తరాత్రయం నక్షత్రములు యోగ్యములు. రెండింట చంద్రుడు లేకుండా చూసుకోవాలని శాస్త్రనిర్ణయం.

పంక్తిభోజన నిర్ణయం

పంక్తిభోజనమందు కూర్చున్నయెడల ఎవరైనా దుర్మార్గుడున్నచో అతని పాతకములు అందరికీ అంటును. ఉత్తముడైనవాడు పంక్తిలో భుజింపరాదు. అట్టి అవసరమున్నయెడల ఒకరికొకరి మధ్య జలమో, బస్మమో, తృణమో, సూత్రమో వ్యవధానముండాలని శాస్త్రోక్తము.

శూన్యతిథులు

చైత్రాష్ట మీన వమ్యాచ వైశాఖే ద్వాదశీ తిథీ । శ్రావణే ద్వితృతీయేచ భాద్రే భూనేత్ర సమ్మితే ॥ అశ్వినే దశమీ రుద్రా సప్తమ్యష్టో చ మార్గకే । చతుర్థీ పంచమీ పౌశ్యే శూన్యాస్తాః పక్ష యోర్ద్వ యే ॥ కార్తీకే పంచమీ కృష్ణా తదా శుక్ల చతుర్దశీ । ఆషాఢే బహుళా షష్టీ శుక్ల పక్షేతు సప్తమీ ॥ చతుర్థీ ఫల్గుణే కృష్ణా శుక్లే పక్షే తృతీయకా । జ్యేష్టే చతుర్దశీ కృష్ణా శుక్లే చైవ త్రయోదశీ కృష్ణాతు పంచమీ మాఘే షష్టీ శుక్లే ప్రకీర్తితా ॥

తా॥ చైత్రమాసమునందు - అష్టమీ, నవమీ; శ్రావణమాసమునందు - ద్వితీయ, తృతీయ, భాద్రపదమాసమునందు -ప్రతిపదా - ద్వితీయ, పౌష్యమాసమునందు - చతుర్థీ, పంచమి, ఆశ్వీయుజ మాసము - దశమీ, ఏకాదశీ, మార్గశిర మాసమున - సప్తమీ, అష్టమీశూన్యతిథులుగా గమనించగలరు.

ఈ క్రింద తెలుపబడిన తిథులు ఆయా మాస, పక్షములందు శూన్యతిథులనబడును.

కార్తీక : బ. పంచమి, శు. చతుర్దశి **ఆషాఢ** : బ. షష్ఠి శు. సప్తమి **ఫాల్గుణ** : బ. చతుర్థి, శు. తదియ **జ్యేష్ఠ** : బ. చతుర్దశి, శు. త్రయోదశి **మాఘ** : బ. పంచమి, శు. షష్ఠి

శ్రీరామచక్రము

9	6	5	4
7	5	10	14
12	13	11	8
16	3	1	15

బాలునిచేత చక్రములో పుల్లను తాకించి దాని ఫలము తెలుసుకొనవలెను. 1. రాముని వలనస్థాననాశనం. 2. సీతవలన దుఃఖ సంభవం 3. లక్ష్మణునివలన కార్యసిద్ధి. 4. విభీషణుని వలన కార్యసిద్ధి, 5. కుంభకర్ణునివలన మరణం, 6. రావణునిచే కులక్షయం, 7. అంగదునిచే రాజ్యనిశ్చయం, 8. సుగ్రీవునిచే బంధు దర్శనం, 9. ఇంద్రజిత్తుచే మంగళప్రదము, 10. జాంబవంతుని వలన దీర్ఘాయుష్యం, 11. ఆంజనేయునివలన సంతోషము, 12. కైకేయి వలన కార్యనాశనము, 13. కౌసల్య వలన కార్యసిద్ధి, 14. శూర్పణఖచే మహాభయం, 15. భరతునివలన కార్యసఫలం, 16. గుహునివలన సంతోషము.

చ = చనిపోవును, అ = అభివృద్ధి, క్ష = క్షయః, లా = లాభము,
ని = నిష్ఫలము, ఆ = ఆరోగ్యము.

పశువు అచ్చుబాటు చక్రము

జన్మ/నామ నక్షత్రం	ఆవు	ఎద్దు	కోడి	బర్రె	మేక	గొర్రె	కుక్క	పిల్లి	గుర్రం
అశ్విని	చ	చ	అ	క్ష	చ	లా	ని	క్ష	చ
భరణి	ఆ	ఆ	ని	లా	ఆ	చ	క్ష	లా	ఆ
కృత్తిక	లా	లా	క్ష	చ	లా	ఆ	లా	చ	లా
రోహిణి	అ	అ	లా	ఆ	అ	లా	చ	ఆ	అ
మృగశిర	ని	ని	చ	లా	ని	అ	ఆ	లా	ని
ఆర్ద్ర	క్ష	క్ష	ఆ	అ	క్ష	ని	లా	అ	క్ష
పునర్వసు	లా	లా	లా	ని	లా	క్ష	అ	ని	లా
పుష్యమి	చ	చ	అ	క్ష	చ	లా	ని	క్ష	చ
ఆశ్లేష	ఆ	ఆ	ని	లా	ఆ	చ	క్ష	లా	ఆ
మఘ	లా	లా	క్ష	చ	లా	ఆ	లా	చ	లా
పుబ్బ	అ	అ	లా	ఆ	అ	లా	చ	ఆ	అ
ఉత్తర	ని	ని	చ	లా	ని	అ	ఆ	లా	ని
హస్త	క్ష	ఓ	ఆ	అ	క్ష	ని	లా	అ	క్ష
చిత్త	లా	లా	లా	ని	లా	క్ష	అ	ని	లా

జన్మ/నామ నక్షత్రం	ఆవు	ఎద్దు	కోడి	బర్రె	మేక	గొర్రె	కుక్క	పిల్లి	గుర్రం
స్వాతి	చ	చ	అ	క్ష	చ	లా	ని	క్ష	చ
విశాఖ	ఆ	ఆ	ని	లా	ఆ	చ	క్ష	లా	ఆ
అనూరాధ	లా	లా	క్ష	చ	లా	ఆ	లా	చ	లా
జ్యేష్ఠ	అ	అ	లా	ఆ	అ	లా	చ	ఆ	అ
మూల	ని	ని	చ	లా	ని	అ	ఆ	లా	ని
పూ.షా.	క్ష	క్ష	ఆ	అ	క్ష	ని	లా	అ	క్ష
ఉ.షా.	లా	లా	లా	ని	లా	క్ష	అ	ని	లా
అభిజిత్	చ	చ	అ	క్ష	చ	లా	ని	క్ష	చ
శ్రవణం	ఆ	ఆ	ని	లా	ఆ	చ	క్ష	లా	ఆ
ధనిష్ఠ	లా	లా	క్ష	చ	లా	ఆ	లా	చ	లా
శతభిషం	అ	అ	లా	ఆ	అ	లా	చ	ఆ	అ
పూ.భా.	ని	ని	చ	లా	ని	అ	ఆ	లా	ని
ఉ.భా.	క్ష	క్ష	ఆ	అ	క్ష	ని	లా	అ	క్ష
రేవతి	లా	లా	లా	ని	లా	క్ష	అ	ని	లా

అక్షాంశ, రేఖాంశ చక్రము

ఈ పంచాంగము హైద్రాబాద్ పట్టణ అక్షాంశ, రేఖాంశములకు స్థానిక కాలమానమును సరిచేసి తిథ్యాదులు గుణించడమైనది. ఇతర ముఖ్య పట్టణముల అక్షాంశ, రేఖాంశములను, స్థానిక కాలమానమును గుర్తించు చక్రము.

పట్టణములపేర్లు	ఉత్తర అక్షాంశము	తూర్పు రేఖాంశము	అఖిలభారత కాలమానము ననుసరించి స్థానిక కాలమును గుర్తించుట	హైద్రాబాద్ కాలమానము ననుసరించి తిథ్యాదులను సవరించుట
శ్రీకాకుళం	18-17	83-57	+5-48	-10-14
విశాఖపట్టణము	17-43	83-20	+3-20	-12-52
విజయనగరము	18-07	83-26	+3-44	-12-18
రాజమండ్రి	17-00	81-48	-2-48	-13-14
కాకినాడ	16-56	82-13	-1-08	-15-04
తెనాలి	16-19	80-39	-07-24	-08-48
విజయవాడ	16-32	80-33	-7-28	-08-44
గుంటూరు	16-19	80-26	-08-16	-07-56
ఖమ్మం	17-14	80-11	-9-16	-07-56
భద్రాచలం	17-39	80-58	-6-08	-10-04
వరంగల్	18-01	79-38	-11-28	-04-44
ఆదిలాబాద్	19-40	78-34	-15-44	-0-28
నిజామాబాద్	18-35	78-05	-17-40	+01-28
మెదక్	18-04	78-19	-16-44	+03-02
కరీంనగర్	18-25	79-10	-13-20	-02-52
మహబూబ్‌నగర్	16-45	78-00	-18-00	+01-48
అనంతపురం	14-41	77-39	-19-24	+03-12
నెల్లూరు	14-25	78-52	-14-34	-01-38
చిత్తూరు	13-13	79-08	-13-28	-02-54
కడప	14-28	78-52	-14-34	-01-38
నల్గొండ	17-00	79-20	-12-40	-03-32
చెన్నై (మద్రాస్)	13-04	80-15	-9-00	-07-12
మైసూర్	12-20	76-39	-23-24	+07-12
ముంబాయి	18-58	72-49	-38-44	+22-32
కలకత్తా	22-35	88-23	-23-32	+07-20
వారణాసి	25-20	83-02	+2-08	-14-04
నాగపూర్	21-09	79-06	-13-36	-02-26
గ్రీన్‌విచ్	51-29	0-00	-33-00	+16-48
హైద్రాబాద్	17-26	78-27	-16-19	00-00



Mohan publications
Religious Book Store
Like
Message
Timeline
About
Photos
Reviews
More
3 were here 0 this week
View Pages Feed
See posts from other Pages
Invite friends to like this Page
907 post reach this week
Boost Your Page for ₹137
Reach even more people in Rajahmondry
Boost Page
ABOUT
Opp.Ajantha Hotel fortgate
Rajahmondry, Andhra Pradesh, India
090324 62565
Open
Today 9:00AM - 9:00PM
Add Price Range
http://www.mohanpublic...
Boost Website
Mohan publications added 7 new photos.
Published by Rama Chandra Rao Akula · November 28, 2015
See More
2,155 people reached
Boost Post
907
Post Reach
0
Website Clicks
1 of 6
Response Rate
Recent
2015
2014
2013
2012

మావద్ద లభించు గ్రంథములు

1. వ్రతకథలు - పూజలు

1.	శ్రీ వినాయక వ్రతం	వెల రూ. 10-00
2.	శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం	25-00
3.	శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో)	10-00
4.	సంకష్టహరచతుర్థి శ్రీమహాగణపతి వ్రతం	30-00
5.	వరలక్ష్మీ వ్రతం	7-50
6.	కేదారేశ్వర వ్రతం	7-50
7.	త్రినాధ వ్రతం(కలర్)	7-50
8.	త్రినాధవ్రతం(సాదా)	5-00
9.	క్షీరాబ్ధి వ్రతం	10-00
10.	మంగళ గౌరీవ్రతం	10-00
11.	వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో	20-00
12.	శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో)	20-00
13.	కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో)	20-00
14.	సంతోషీమాతా వ్రతం	20-00
15.	ఏడు శనివారాల వ్రతం	20-00
16.	సత్యనారాయణవ్రతం	20-00
17.	శ్రీ సువర్చలాహనుమద్దీక్ష	20-00
18.	శివదీక్ష	10-00
19.	కాత్యాయనీ వ్రతం	20-00
20.	సౌభాగ్య గౌరీవ్రతం	20-00
21.	తిరుప్పావై (ధనుర్మాసవ్రతం)	36-00
22.	స్త్రీల వ్రతకథలు	30-00
23.	స్త్రీలవ్రతకథలుస్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి)	54-00
24.	స్త్రీలపాటలు (కామేశ్వరీపాటతో)	36-00
25.	సర్వదేవతా పూజావిధానం	20-00
26.	ఆరువ్రతాలు	30-00
27.	ధన్వంతరీ వ్రతకల్పం	10-00
28.	రాహుకాలంలోదుర్గాదేవీపూజా	10-00
29.	తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు	10-00
30.	శ్రీ చక్రపూజ	10-00
31.	శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్	36-00
32.	శ్రీచక్ర పూజావిధానం(పెద్దది)	36-00
33.	లక్ష్మీ - గౌరీ నిత్యపూజ	వెల రూ. 10-00
34.	శ్రీలలితానిత్యపూజ(లలితాసహస్రనామస్తోత్రంతో)	10-00
35.	శ్రీ గాయత్రీ నిత్యపూజ	10-00
36.	అన్నపూర్ణ నిత్యపూజ	10-00
37.	శ్రీ సరస్వతీ నిత్యపూజ	10-00
38.	మహిషాసుర మర్ధనీపూజ	10-00
39.	రాజరాజేశ్వరీ నిత్యపూజ	10-00
40.	శ్రీ దుర్గానిత్యపూజ	10-00
41.	కాలభైరవ నిత్యపూజ	10-00
42.	శివపూజ	10-00
43.	వీరభద్ర పూజ	10-00
44.	ఆంజనేయ నిత్యపూజ	10-00
45.	నాగేంద్ర స్వామి పూజ	10-00
46.	సుబ్రహ్మణ్య నిత్యపూజ	10-00
47.	రామదేవుని కథ	10-00
48.	శివదేవుని కథ	10-00
49.	లక్ష్మీనరసింహపూజ	10-00
50.	వేంకటేశ్వరపూజ	10-00
51.	బ్రహ్మంగారి నిత్యపూజ	10-00
52.	సూర్య నిత్యపూజ	10-00
53.	నవగ్రహ నిత్యపూజ	10-00
54.	రుక్మిణీ కల్యాణం	20-00
55.	ఉమామహేశ్వర వ్రతం	20-00
56.	శ్రీ కామేశ్వరీ వ్రతం	20-00
57.	16 సోమవారముల వ్రతము	20-00
58.	పార్వతీకల్యాణం	20-00
59.	సహస్రకమలవర్తి వ్రతము	20-00
60.	పంచముఖ ఆంజనేయనిత్యపూజ	20-00
61.	అష్టనాగపూజ	36-00
62.	పూజలు ఎందుకుచేయాలి ?	36-00
63.	ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి?	36-00
64.	ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి?	36-00
65.	ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి?	36-00
66.	ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ?	36-00
67.	హనుమద్ వ్రతం	36-00

68. పంచాయతన పూజ వెల రూ. 45-00
69. 28 వ్రతములు 108-00
70. కలశపూజలు (9ఒకేసారి) 150-00
71. కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) 150-00
72. హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) 150-00
73. అర్చన 40-00
74. శ్రీరామ కర్ణామృతము 99-00
75. శ్రీ దేవీ భాగవతం 99-00
76. శ్రీ దేవీ భాగవతం (కేస్‌బైండ్) 360-00
77. క్షేత్రనామార్చన 63-00

2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు

1. శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు 40-00
2. శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు(కేస్‌బైండ్) 63-00
3. స్థూలాక్షరిలలితావిష్ణుసహస్రనామస్తోత్రములు (పత్రికసైజ్ కేస్ బైండ్) 108-00

పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం

4. లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ),,40-00
5. లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు,,40-00
6. సర్వదేవతా స్తోత్రమంజరి 120-00
7. సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63) 20-00
8. లలితా సహస్రనామ స్తోత్రమ్(క్రౌన్) 36-00
9. లలితా సహస్రనామములు 20-00
10. లక్ష్మీ సహస్రనామములు 20-00
11. దుర్గా సహస్రనామములు 20-00
12. ఆంజనేయ సహస్రనామములు 20-00
13. శివ సహస్రనామములు 20-00
14. విష్ణు సహస్రనామములు 20-00
15. గణపతి సహస్రనామములు 20-00
16. సుబ్రహ్మణ్య సహస్రనామములు 20-00
18. లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు 20-00
19. శ్రీరామా సహస్రనామములు 20-00
20. లక్ష్మీనృసింహసహస్రనామములు 20-00
21. సూర్యసహస్రనామములు& ఆదిత్యహృదయం 20-00
22. శ్రీవేంకటేశ్వరసహస్రనామములు 20-00
23. మణిద్వీపవర్ణన (పెద్దది) 20-00
24. సంధ్యావందనం 20-00
25. మంత్రపుష్పమ్ 20-00
26. త్రిభాషా హనుమాన్‌చాలీసా 10-00
27. హనుమాన్ చాలీసా వెల రూ. 9-00
28. మణిద్వీపవర్ణన (పాకెట్) 10-00
29. ఆరు చాలీసాలు 10-00
30. శివారాధన (శివస్తోత్రాలు) 10-00
31. వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్) 10-00
32. ఆరుదండకాలు 6-00
33. వేంకటేశ్వర గోవిందనామములు 6-00
34. అష్టలక్ష్మీ స్తోత్రమ్ కనకధారాస్తోత్రమ్ 10-00
35. దేవీఖడ్గమాలాస్తోత్రమ్ (మహిషాసురమర్దనీస్తోత్రంతో) 10-00
36. బాలాత్రిపుర సుందరీ నిత్యపూజ 10-00
37. సుందరకాండ (పాకెట్) 10-00
38. భగవద్గీత మూలం 20-00
39. రామరక్షాస్తోత్రమ్ 15-00
40. స్తోత్ర రత్నావళి 36-00
41. పురాణపండలలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్(మినీ) 10-00
42. పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్(మినీ)10-00
43. పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్ 10-00
44. పురాణపండ ఆదిత్య హృదయం 10-00
45. మంత్రపుష్పం (మినీ) 10-00
46. శివానందలహరి-సౌందర్యలహరి 36-00
47. కుజదోషం 10-00
48. కాలసర్ప దోషం 10-00
49. మీ అప్పులు తీరాలా? 10-00
50. దృష్టిదోషాలు నివారణ 10-00
51. సర్వదేవతా ధ్యానశ్లోకములు 10-00
52. పంచసూక్తములు 10-00
53. సంధ్యావందనం 10-00
54. రుద్రనమకమ్-చమకమ్ 10-00
55. గాయత్రీమంత్రాలు 10-00
56. జపమంత్రాలు 10-00
57. హయగ్రీవ స్తోత్రమాల 10-00
58. దక్షిణామూర్తి స్తోత్రమాల 10-00
59. ద్వాదశ జ్యోతిర్లింగాలు-పంచారామాలతో 10-00
60. శ్రీసూక్తం పురుష సూక్తం 10-00
61. నవదుర్గలు 10-00
62. నవగ్రహస్తోత్రమాల 36-00

63. మహాన్యాసమ్ వెల రూ.	36-00
64. సుందరకాండ గానామృతం	36-00
65. సంధ్యా వందనం (పెద్దది)	36-00
66. గోమాతపూజావిధానము	10-00
67. ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల	108-00
68. ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు -ఏ స్తోత్రమ్ పారాయణచేయాలి	108-00
69. నిత్యదేవతార్చన	45-00
70. శ్రీలలితా సహస్రనామములు -విపులవివరణసహితం	144-00
71. శ్రీ దుర్గాసప్తశతి-(చండీ) హోమవిధానము	....
72. సర్వదేవతా స్తోత్రనిధి	99-00
73. మణిద్వీపము (విపుల వచన వ్యాఖ్యానము)	99-00
74. కాలభైరవ రక్షాకవచము	63-00

3. శ్రీ సాయి దత్త గ్రంథములు

1. శ్రీ సాయిబాబా సచ్చరిత్ర	99-00
2. సంపూర్ణ శ్రీ గురు చరిత్ర	99-00
3. శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం	99-00
4. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్)	54-00
5. శ్రీ గురుచరిత్ర (క్రౌన్)	54-00
6. దాసగణకృత శ్రీసాయి చరిత్ర	36-00
7. నవనాధ చరిత్ర	99-00
8. శ్రీసాయిచరిత్ర(బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	54-00
9. శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	54-00
10. సత్యదత్తవ్రతం -దత్తాత్రేయపూజాకల్పం, సహస్రంతో	20-00
11. అనఘాదేవీ వ్రతం	20-00
12. భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు	30-00
13. మనసులోనిప్రశ్నకుశ్రీసాయిబాబాజవాబులు	30-00
14. అక్షరక్రమములో శ్రీసాయిసూక్తులు	30-00
15. శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో)	20-00
16. శ్రీ సాయిభజనమాల	20-00
17. శ్రీ సాయి భజన్స్	20-00
18. శ్రీ సాయిభక్తి గీతాలు	20-00
19. శిరిడిహారతులు (భావంతో)	20-00
20. "శ్రీసాయి"కోటి	25-00
21. "శ్రీసాయిరామ్"కోటి వెల రూ.	20-00
22. శ్రీ సాయినాథ స్తోత్రమంజరి	10-00
23. శ్రీ సాయివేయినామాలు	3-50
24. శ్రీ సాయి సహస్ర నామావళి	10-00
25. శ్రీ సాయి చాలీసా-సుప్రభాతం	10-00
26. శ్రీ సాయినాధ చాలీసా	10-00
27. శ్రీ సాయి హారతులు (పాకెట్)	10-00
28. శ్రీ సాయి నిత్యపూజ (పాకెట్)	10-00
29. శ్రీ సాయి సూక్తులు	10-00
30. శ్రీ సాయి స్తవనమంజరి-దత్తచాలీసా	10-00
31. శ్రీసాయి నక్షత్రమాలిక	10-00
32. హిందీ శ్రీ సాయి హారతులు	12-00
33. శని సింగణాపూర్ క్షేత్రమాహాత్మ్యం	45-00
34. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు	12-00
35. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం	99-00
36. సాయిసత్యవ్రతం	20-00
37. సాయి అనుగ్రహమ్	108-00
38. నవగురువారాల వ్రతకల్పము	15-00
39. శ్రీదత్తలీలామృతము	99-00
40. హృదయంలో సాయి	12-00
41. శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీసచ్చరిత్ర)	99-00
42. గజాననమహరాజ్ చరిత్ర	99-00

4. జ్యోతిషాలు

1. 'కాలచక్రం' గంటలపంచాంగం (గార్గేయ)	60-00
2. గ్రహభూమి పంచాంగము (గార్గేయ)	116-00
3. శ్రీచక్ర పంచాంగం (తొలి మహిళాపంచాంగం)	45-00
4. ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాస్త్రి)	60-00
5. ములుగువారిరాశిఫలితాలు(12రాశులువారికి)	40-00
6. ములుగువారిరాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి	10-00
7. కాలచక్రంజ్యోతిషక్యాలండర్ -(శ్రీనివాసగార్గేయ-ప్రణతిటివి)	25-00
8. శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్	25-00
9. సాదా క్యాలండర్	5-00
10. పాకెట్ క్యాలండర్	15-00
11. తాజక నీలకంఠీయమ్	100-00
12. కేరళ జ్యోతిష రహస్యాలు	150-00
13. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు	150-00
14. మానసాగరి జాతకపద్ధతి	150-00

15. వరాహమిహిర జాతకపద్ధతి వెల రూ. 150-00
16. వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు 99-00
17. సింపుల్ రెమిడీస్ 250-00
18. శంభు హోరప్రకాశిక 250-00
19. పూర్వ పరాశరి 100-00
20. పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 200-00
21. ప్రశ్న సింధు 99-00
22. నక్షత్ర విశేష ఫలితాలు 45-00
23. సర్వార్థ ఫలచంద్రిక 99-00
24. సూర్యసిద్ధాంత పంచాంగగణితంచేయడంఎలా? 150-00
25. దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా? 150-00
26. ఆయుర్దాయ నిర్ణయం 45-00
27. జాతక గణిత ప్రవేశిక 50-00
28. జ్యోతిషమర్మబోధిని 50-00
29. జ్యోతిష ప్రశ్నోత్తరమాల 50-00
30. ముహూర్తం నిర్ణయించడంఎలా? 50-00
31. జాతక మకరందం 36-00
32. జ్యోతిష సరస్వతి 36-00
33. మీజననకాల విశేషాలు 36-00
34. ముహూర్త విజ్ఞాన భాస్కరం 36-00
35. జ్యోతిష స్వయంబోధిని 36-00
36. శుభముహూర్త శిరోమణి 36-00
37. నక్షత్ర ఫలమంజరి 36-00
38. పంచాంగం చూసే విధానం 36-00
39. సర్వార్థ జ్యోతిషం 36-00
40. ప్రాథమిక జ్యోతిషం 36-00
41. నవరత్నములు శుభయోగములు 36-00
42. శుభశకునాలు 25-00
43. హస్తరేఖాఫలితాలు 36-00
44. సంఖ్యల్లో భవిష్యత్ 36-00
45. ముహూర్త దీపిక 99-00
46. పుట్టుమచ్చలు ఫలితాలు 25-00
47. కలలు ఫలితాలు 25-00
48. జాతక చక్రం వేయడం ఎలా? 36-00
49. మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం)
 -పుచ్చాశ్రీనివాసరావు 250-00
50. జ్యోతిషశాస్త్ర చిట్కాలు 108-00
51. గుప్తా శతాబ్ది పంచాంగం(1940-2050) 999-00

52. ప్రశ్నచండేశ్వరమ్ వెల రూ. 50-00
53. ద్వాదశభావ ఫలచంద్రిక 250-00
54. జాతకచక్రం మీరే వేసుకోవచ్చు 36-00
55. జ్యోతిష శతయోగరత్నావళి
 (నూరుయోగాలఫలితాలు) 108-00
56. అంగసాముద్రికం 36-00
57. హస్త సాముద్రికం 40-00
58. లాల్ కితాబ్ 99-00
59. శకునశాస్త్రం 80-00
60. ఆధునికప్రశ్నశాస్త్రం 120-00
61. పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 150-00
62. అష్టకవర్గు 50-00
63. బృహత్జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ) 200-00
64. లగ్నరత్నాకరం 45-00
65. షట్పంచాశిక 120-00
66. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 270-00
67. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 150-00
68. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 150-00
69. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 270-00
70. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి 250-00
71. మీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు 270-00
 న్యూమరాలాజీ సూపర్ గైడ్ 200-00
72. కె.పి.జ్యోతిషం (పరిచయం) 50-00
73. ముహూర్తచింతామణి 99-00
74. సూర్యచంద్ర గ్రహణములు 50-00
75. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 150-00
76. అదృష్టరెమెడీస్ 120-00
77. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక 50-00
78. జ్యోతిష రెమిడీస్ 300-00
79. జాతకమార్తాండం పాతప్రతికి
 యథాతథం(కొండపల్లి) 250-00
80. జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి
 యథాతథం(కొండపల్లి) 250-00
81. నాడీజ్యోతిషం 50-00
82. గార్గేయం మీ గ్రహబలం రెమిడీస్ 250-00
83. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 50-00
84. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 50-00
85. గౌతమసంహిత 50-00

86. హోరరత్నమాల వెల రూ. 50-00
87. జాతకఫల మణిమంజరి 200-00
88. పుష్కర పంచాంగం 540-00
89. దశాభుక్తిఫల నిర్ణయం 250-00
90. వింత జోష్యములు 50-00
91. షోడశవర్గులు 200-00
92-105. రవి/చంద్ర/కుజ/బుధ/గురు/శుక్ర/శని/రాహుకేతు
-నవగ్రహములకు ఒక్కొక్క పుస్తకం 99-00
93. ముహూర్తమార్తాండం 50-00
94. లఘుజాతకం 50-00
95. జాతకాలంకారము 50-00
99-107. మేషాది మీనం-12 లగ్నాలు
ఒక్కొక్క లగ్నం గ్రంథం 99-00
108. నారద సంహిత 200-00
109. పంచాంగపీఠికలేఖికాగణితం 250-00
110. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) 99-00
111. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా) 200-00
112. రమలశాస్త్రం 108-00
113. ముహూర్త రత్నావళి 250-00

బి.వి.రామన్ గారి గ్రంథములు

114. జ్యోతిష విద్యారంభం 50-00
115. గ్రహభావ బలములు 50-00
116. కాలచక్రదశ 50-00
117. అనుభవ ప్రశ్నాజ్యోతిషం 50-00
118. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 50-00
119. పురోగామి జాతకం 50-00
120. భావార్థరత్నాకరం 75-00
121. భారతీయజ్యోతిష సర్వస్వం 75-00
122. అష్టకవర్గ పద్ధతిః 75-00
123. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు 75-00
124. ప్రశ్నతంత్ర 75-00
125. ముహూర్తం 75-00
126. విశిష్ట జాతకములు 125-00
127. భారతీయఫలితజ్యోతిషం 125-00
128. 300 ముఖ్యమైన యోగములు 125-00
129. జాతకంపరిశీలించడంఎలా ? 300-00

రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి

శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు వెల రూ.

130. బృహత్పరాశరహోరాశాస్త్రము-1 200-00
131. బృహత్పరాశరహోరాశాస్త్రము-2 200-00
132. బృహత్పరాశరహోరాశాస్త్రము-3 200-00
133. బృహత్పరాశరహోరాశాస్త్రము-4 200-00
134. భావార్థరత్నాకరము 100-00
135. ముహూర్త చింతామణి 100-00
136. ముహూర్త చింతామణి-పార్టు2 200-00
137. స్వప్న శాస్త్రము 50-00
138. శతయోగమంజరి 33-00
139. వ్రతనిర్ణయకల్పవల్లి 165-00
140. దైవజ్ఞవల్లభం 75-00
141. వసంతరాజశకునమ్ (ఎం.ఆర్.వి.శర్మ) 250-00
142. ఉపాసనా విధానము (ఎం.ఆర్.వి.శర్మ) 99-00
143. వాస్తుశాస్త్రవివేకము-1 50-00
144. వాస్తుశాస్త్రవివేకము-2 200-00
145. వాస్తుశాస్త్రవివేకము-3 50-00
146. వాస్తుశాస్త్రవివేకము-4 200-00
147. అనుభవసులభవాస్తు - 1 50-00
148. అనుభవసులభవాస్తు - 2 100-00

5. వాస్తులు

1. 40 రోజుల్లో "వాస్తువిద్య" నేర్చుకోనండి 180-00
2. వాస్తుశాస్త్ర రహస్యములు (బైండు) 108-00
3. వాస్తునుబట్టి మీ ఇల్లు 54-00
4. మీరూ మీ వాస్తు 54-00
5. గృహవాస్తు చిట్కాలు 54-00
6. వాస్తు పూజ 54-00
7. వాస్తు సూత్రములు 54-00
8. వాస్తుశాస్త్ర రహస్యాలు 54-00
9. గృహవాస్తు వర్గులు 99-00
10. విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు 50-00
11. విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు 99-00
12. విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా) 180-00
13. ఆధునిక గృహవాస్తు 99-00
14. శుభవాస్తు 270-00
15. వాస్తుయంత్ర రత్నావళి 108-00
16. వాస్తుశాస్త్రం 120-00

17. హౌస్ ప్లాన్లు		వెల రూ. 50-00
18. గృహవాస్తుసారం		50-00
19. గృహవాస్తు చంద్రిక		50-00
20. గృహవాస్తు దర్పణం		50-00
21. జ్యోతిష-గృహవాస్తుచంద్రిక		50-00
22. వాస్తురత్నాకరం	(కొండపల్లి)	50-00
23. వాస్తుశిరోమణి	,,	50-00
24. శ్రీకృష్ణవాస్తు	,,	50-00
25. పంచవాస్తు పారిజాతం	,,	108-00
26. వాస్తుడిండిమమ్	,,	50-00
27. వాస్తుదుందిభి	,,	108-00
28. విశ్వకర్మవాస్తుప్రకాశిక		99-00
29. కృష్ణవాస్తుశాస్త్రము		50-00
30. జలవాస్తు,శల్యవాస్తు(దంతూరిపండరీనాథ్)		75-00
31. మయవాస్తు (గోరసవీరభద్రాచార్య)		120-00
32. వాస్తుజ్యోతి		54-00
33. వాస్తవ వాస్తుపూజావిధానము		108-00

6. మంత్రశాస్త్రాలు

1. మంత్రసాధన	54-00
2. తంత్రజాలం	54-00
3. మంత్రశక్తి	54-00
4. దత్తాత్రేయ తంత్రవిద్య	54-00
5. దత్తాత్రేయ మూలికాతంత్రమ్	54-00
6. తాంత్రిక పంచాంగం	54-00
7. యక్షిణీ తంత్రం	54-00
8. మంత్రానుష్ఠాన చంద్రిక	54-00
9. సర్వదేవతా మంత్రకవచములు	54-00
10. మంత్రాక్షరాలరహస్యం(బీజాక్షరనిఘంటువు)	54-00
11. సర్వదేవతా మంత్రరత్నావళి	54-00
12. సదాచార దీపిక	54-00
13. యోగినీ-వామకేశ్వరతంత్రం	54-00
14. ప్రపంచసారతంత్రం	54-00
15. బదనిక తంత్రమ్	54-00
16. ఉచ్ఛిష్ట గణపతి తంత్రమ్	54-00
17. గుప్త సాధన తంత్రం	54-00
18. గంధర్వ తంత్రమ్	54-00
19. సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి)	54-00
20. యంత్ర మంత్ర తంత్ర	54-00
21. పాశుపత తంత్రం	వెల రూ. 99-00
22. పంచదశ మహాఖడ్గ తంత్రం	99-00
23. రుద్రాష్టాధ్యాయః	99-00
24. మంత్రసిద్ధి	108-00
25. పరశురామతంత్రమ్	108-00
26. శ్రీలలితావిలోమ పంచదశీ	108-00
27. శ్రీ గురు తంత్రం	108-00
28. గాయత్రీ తంత్రమ్	108-00
29. శూలినీదుర్గాతంత్రం (చిన్నది)	100-00
30. మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు	150-00
31. శ్రీ దుర్గ తంత్రమ్	200-00
32. మహామృత్యుంజయఅమృతపాశుపతమ్	200-00
33. సర్ప (నాగ)తంత్రం	250-00
34. హవన తంత్రం	250-00
35. షోడశనిత్యతంత్రం	250-00
36. శాక్తేయతంత్రం	250-00
37. రుద్రయామళతంత్రం	250-00
38. లక్ష్మీప్రత్యంగిరా తంత్రమ్	250-00
39. హిరణ్యాశూలినీ తంత్రమ్	250-00
40. మాయాప్రత్యంగిరా తంత్రమ్	250-00
41. శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్	250-00
42. స్వర్ణాకర్షణభైరవతంత్రం	250-00
43. కాశీవిశాలాక్షి తంత్రం	250-00
44. శాంతితంత్రమ్	250-00
45. యంత్రసిద్ధి	360-00
46. శ్రీ లక్ష్మీ తంత్రమ్	360-00
47. మంత్రమహోదధి (స్త్రీదేవతాఃకల్పమ్)	360-00
48. మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్)	360-00
49. మంత్రశాస్త్రం (గ్రంథము)	360-00
50. ప్రత్యంగిరాకృత్యాతంత్రం	360-00
51. కామధేనువు తంత్రం	360-00
52. శూలినీదుర్గాతంత్రం	360-00

7. గ్రంథాలు - ఆరాధనలు

1. భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం	54-00
2. గణేశ ఆరాధన 1	99-00
3. గణేశోపాసన 2	99-00
4. నవగ్రహవైభవం	99-00
5. నవగ్రహ రెమెడీస్	99-00

6. నవగ్రహ వేదం వెల రూ.	99-00
7. శనిగ్రహారాధన	99-00
8. ఆదిత్యారాధన	99-00
9. సుబ్రహ్మణ్యారాధన	99-00
10. శ్రీ శివ ఆరాధన	99-00
11. లక్ష్మి ఆరాధన	99-00
12. హనుమదారాధన	99-00
13. లలితారాధన	99-00
14. శ్రీ చక్రారాధన	99-00
15. గాయత్రీ ఆరాధన	99-00
16. వీరభద్రారాధన	99-00
17. కుజగ్రహారాధన	99-00
18. భైరవారాధన	99-00
19. దైవారాధన	99-00
20. గీతారాధన	99-00
21. శ్రీవేంకటేశ్వరాధన	99-00
22. హయగ్రీవారాధన	99-00
23. లక్ష్మీనరసింహారాధన	99-00
24. శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం	99-00
25. దేవీ లీలామృతం	99-00
26. పురాణపండ సుందరకాండ వచనం	99-00
27. పురాణపండ రామాయణం	99-00
28. పురాణపండ భారతం	99-00
29. పురాణపండ భాగవతం	99-00
30. (సూరి) వాల్మీకి రామాయణం	99-00
31. కాలసర్ప యోగం	99-00
32. నిత్య జీవితములో రుద్రాక్షలు	99-00
33. నిత్య జీవితములో నవరత్నాలు	99-00
34. వేదసూక్తములు	99-00
35. వేమన పద్యసారామృతం	99-00
36. పండగలు పర్వదినాలు	99-00
37. సూక్తిరత్నాలు	99-00
38. శ్రీ ఆంజనేయం (చరిత్ర-మహిమ-స్తోత్రాలు)	216-00
39. నవగ్రహ దర్శనమ్	99-00
40. నిత్యజీవితంలో నవగ్రహాలు	99-00
41. సాలగ్రామములు	99-00
42. గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ	99-00
43. శనిగ్రహరెమిడీస్	99-00
44. జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని	99-00
45. వివాహ జ్యోతిషమంజరి- వెల రూ. మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్ (సాయిగణపతిరెడ్డి)	99-00
46. మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్) ,,	99-00
47. మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్	99-00
48. మూకపంచశతీ	99-00
49. పంచమవేదం మహాభారతం	99-00
50. దేవుళ్ళు డాట్ కామ్	99-00
51. గణపతిభాష్యం	99-00
52. యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి	99-00
53. నవయోగులు	99-00
54. ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన -ప్రముఖదర్గాలు	99-00
55. సకలదేవతాఅష్టోత్తరాలు(పెద్దది)- (180అష్టోత్తరశతనామావళులతో)	99-00
56. సకలదేవతా సహస్రనామములు	99-00
57. ఆధ్యాత్మిక సూక్తి నిధి	99-00
58. బ్రాహ్మణులు గోత్రాలు,ప్రవరలు	99-00
59. సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు	99-00
60. శ్రీ లక్ష్మీసన్నిధి	99-00
61. శ్రీలక్ష్మి గణపతి హోమకల్పం	99-00
62. మార్షల్‌ఆర్ట్స్ (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి)	99-00
63. మ్యాజిక్‌గైడ్	99-00
64. చదరంగం	99-00
65. పంచముఖ హనుమత్ వైభవం	54-00
66. గరుడపురాణం	40-00
67. మాఘపురాణం	30-00
68. శివపురాణం	30-00
69. వైశాఖపురాణం	30-00
70. స్థూలాక్షరి మాఘపురాణం	54-00
71. స్థూలాక్షరి శివపురాణం	54-00
72. స్థూలాక్షరి వైశాఖపురాణం	54-00
73. కార్తీక పురాణం	30-00
74. కార్తీక పురాణం (చిన్నది)	25-00
75. సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ	50-00
76. పెద్దబాలశిక్ష	40-00
77. గాయత్రీ మహిమ	36-00

78. మత్స్య యంత్ర మహిమ వెల రూ. 50-00
79. వృక్షదేవతలు 50-00
80. యాజుష స్మార్త సంస్కార చంద్రిక 150-00
81. సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్ 150-00
82. చతుర్వేదములు 144-00
83. నవగ్రహారాధన 144-00
84. తాళపత్ర సమాహార గోపురం 144-00
85. మనుధర్మ శాస్త్రం (వచనంలో...) 144-00
86. వేదమంత్ర సంహిత 144-00
87. సహస్రలింగార్చన 144-00
88. శ్రీ శివగీత 144-00
89. ద్వాదశఉపనిషత్తులు 144-00
90. పురాణపండవారి సౌందర్యలహరి (శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) 250-00
100. బృహత్ శివ స్తోత్ర రత్నాకరము 216-00
101. బృహత్ దేవీ స్తోత్రరత్నాకరము 216-00
102. బృహత్ విష్ణు స్తోత్రరత్నాకరము 216-00
103. కేదారనాథ్ బదరీనాథ్ యాత్రాగైడు 40-00
104. దక్షిణావృత శంఖములు 50-00
105. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని 36-00
106. ధర్మసింధువు 270-00
107. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని 108-00
108. చిలుకూరి బాలాజీచరిత్ర 36-00
109. భగవత్స్తుతి ...
110. సూర్యోపాసన 36-00
111. సనాతన సంప్రదాయాలు-ఆచారవ్యవహారాలు ...
112. కాశీఖండం 250-00
113. అశ్వనీదేవతలు 216-00

8. వైద్య గ్రంథాలు

1. ఆహారం ఆరోగ్యం 36-00
2. మూలికావైద్య చిట్కాలు 36-00
3. ఆయుర్వేద వైద్య చిట్కాలు 25-00
4. ఆయుర్వేద వైద్యం 36-00
5. గృహవైద్య రహస్యాలు 36-00
6. గృహవైద్యసారం 36-00
7. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 54-00
8. ప్రకృతివైద్యం 36-00
9. ఆహారం-వైద్యం 99-00
10. సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం వెల రూ. 99-00
11. ఆయుర్వేదమ్ 36-00
12. ఆయుర్వేద మూలికావైద్యదీపిక 99-00
13. దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు వాడకం - ఉపయోగాలు 99-00
14. నాటువైద్యం (కేస్ బైండింగ్) 360-00
15. ఏకమూలికావైద్యం 99-00
16. అష్టాంగ హృదయం(4భాగాలు) 1200-00
17. రహస్యసిద్ధయోగవైద్యసారమ్ 99-00
18. ప్రాథమిక హోమియోవైద్యం 99-00
19. ఒబెసిటి 99-00
20. హెల్త్‌గైడ్ 99-00
21. ఆయుర్వేదం-జీవనవేదం 99-00
22. ఫుడ్‌థెరపి 99-00
23. న్యాచురల్‌థెరపి 99-00
24. సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ 99-00
25. కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 99-00
26. యోగామంత్ర 99-00
27. యోగా సండే టు మండే 99-00
28. హెర్బల్ మెడిసిన్-హెల్త్‌టుడే 99-00
29. హెల్త్‌ఫైల్ 108-00
30. వస్తుగుణపాఠం 250-00
31. రసాయన వాజీకరణ తంత్రం 150-00
31. సిద్ధమూలికా రహస్యం 99-00
32. ప్రాణాయామము - యోగా-పతంజలిశ్రీనివాస్ 63-00

9. అయ్యప్ప - భవానీ రకాలు

1. శ్రీ అయ్యప్ప లీలామృతం 36-00
2. శ్రీ అయ్యప్ప ఆరాధన 54-00
3. శ్రీ అయ్యప్ప భజనపాటలు 54-00
4. శ్రీ అయ్యప్ప పూజాకల్పం 20-00
5. శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 20-00
6. శ్రీ అయ్యప్ప దీక్ష F 10-00
7. శ్రీ అయ్యప్ప భజనమాల F 10-00
8. శ్రీ అయ్యప్ప నిత్యపూజ P 10-00
9. శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P 8-00
10. శ్రీ భవానీ లీలామృతం(దుర్గాభవానీదీక్ష) 36-00
11. దేవీలీలామృతం 99-00
12. శ్రీ దేవీ పూజాకల్పం 20-00

13. దేవీ భక్తిగీతాలు	వెల రూ.	20-00
14. జై భవానీదీక్ష F		10-00
15. భవానీదీక్ష P		8-00
16. దేవీ భక్తిమాల		10-00
17. శ్రీ అయ్యప్ప భజనావళి		120-00
18. అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో)		20-00

10. భజనలు - కీర్తనలు

1. అన్నమయ్య కీర్తనలు	25-00
2. శ్రీరామదాసు కీర్తనలు	25-00
3. సర్వదేవతా మంగళహారతులు	20-00
4. వసుంధర మంగళ హారతులు	25-00
5. సౌభాగ్య దేవతా మంగళహారతులు	36-00
6. సర్వదేవతా భజనలు	36-00
7. చిట్టి పొట్టి పాటలు	10-00
8. జాతీయ గీతాలు	10-00
9. దేశభక్తి గీతాలు	36-00
10. పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు	36-00
11. గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు	36-00
12. అన్నమయ్య సంకీర్తనలు	99-00
13. పెళ్ళిపాటలు-స్త్రీలపాటలు	36-00
14. భక్తానంద భజనకీర్తనలు(ఓల్డ్‌సినీస్టైల్)	36-00
15. సర్వదేవతాభక్తిమణిమాల	36-00
16. బతుకమ్మ ఉయ్యాల పాటలు	36-00
17. అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు)	270-00

11. హిట్స్ సాంగ్స్

1. ఘంటసాల భక్తిగీతాలు-భగవద్గీత	36-00
2. ఎస్.పి.బాలు భక్తిగీతాలు	36-00
3. ఘంటసాల సుమధురగీతాలు	99-00
4. పి. సుశీల సుమధురగీతాలు	99-00
5. ఎస్.పి. బాలు సుమధురగీతాలు	99-00
6. ఎస్.జానకి సుమధురగీతాలు	99-00
7. వేటూరి సుందరరామమూర్తిహిట్స్	99-00
8. సర్వదేవతా సినీభక్తిగీతాలు	99-00

12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు

1. శ్రీకాంతామణి వంటలు (వెజ్)		54-00
2. శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్)		54-00
3. శాకాహార వంటలు		25-00
4. మాంసాహారవంటలు	వెల రూ.	25-00
5. చిట్టిచిట్కాలు		25-00
6. అందానికి చిట్కాలు		25-00
7. పిల్లల పేర్లు (పెద్దది)		25-00
8. పిల్లల పేర్లు (చిన్నది)		10-00
9. లేటెస్ట్ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్		36-00
10. లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్		36-00
11. చిన్నారులకు చిరుతిళ్ళు		25-00
12. పసందైన ఫాస్ట్‌ఫుడ్ వంటలు		25-00
13. పలావ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, వెరైటీరైస్‌లు		25-00
14. వేపుళ్ళు-ఇగుర్లు		25-00
15. ఇంగ్లీషులోఆడపిల్లలపేర్లు		54-00
16. ఇంగ్లీషులో మగపిల్లలపేర్లు		54-00
17. బ్రేక్‌ఫాస్ట్ వంటలు		25-00
18. పండుగలలో చేసుకొనే పిండివంటలు		25-00
19. మైక్రోవోవెన్ వంటలు		99-00
20. సర్వదేవతాభక్తిమాల		36-00
21. పిల్లలపేర్లు (బాబు)		36-00
22. పిల్లలపేర్లు (పాప)		36-00
23. మోడ్రన్ మెహందీ (గోరింటాకు డిజైన్స్)		36-00
24. మోడ్రన్ పిల్లలపేర్లు		99-00
25. నోరూరించే నాన్‌వెజ్‌వంటలు		99-00
26. మోడ్రన్ టైలరింగ్ (లేడీస్ & జంట్స్)		99-00

వివిధ రకాలు

రహస్య కుక్కుట శాస్త్రం	300-00
కుక్కుట శాస్త్రం	36-00
ఎందరోమహానుభావులు	200-00
యోగాసనాలు	36-00
ప్రాణాయామము-యోగా (పతంజలిశ్రీనివాస్)	63-00
సూర్యనమస్కారములు	36-00
పొడుపు కథలు (చిన్నవి)	7-50
కాలజ్ఞాన తత్త్వాలు	36-00
హిందీ-తెలుగు-స్వబోధిని	22-00
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని	20-00
జనరల్ నాలెడ్జ్	20-00
నూరు ఎక్కాలు	10-00
1-100 టేబుల్ బుక్	10-00
బుల్లి బాలశిక్ష	20-00

1-100 టేబుల్‌బుక్ (క్రౌన్‌సైజు) వెల రూ.	**10-00**
శ్రీరామకోటి	**25-00**
శ్రీశివకోటి	**25-00**
మేజిక్	**25-00**
అంకెలతో గారడీ	**25-00**
ప్రేమకథలు	**25-00**
యువతరంగాలు (యువతరంకోసం)	**25-00**
ప్రేమా నీకు జోహార్లు (లవ్‌డిక్షనరీ)	**25-00**
హృదయస్పందన (కవితలు)	**25-00**
వాత్స్యయన కామసూత్రాలు	**36-00**
ఎ.పి.టూరిస్ట్ గైడు	**36-00**
ఇంద్రజాల రహస్యాలు	**25-00**
మహేంద్రజాల రహస్యాలు	**25-00**
శరీరభాష (బాడీ లాంగ్వేజ్)	**99-00**
క్రియాయోగం	**36-00**
ఆనందంగా జీవిద్దాం	**99-00**
హరిశ్చంద్ర నాటకం	**50-00**
వాత్స్యాయనకామసూత్రాలు	**99-00**
పంచసాయకం	**99-00**
రతిరహస్యాలు	**99-00**
అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్)	**99-00**
శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్)	**99-00**
అసతోమయ సద్గమయ	**45-00**
గాయత్రీవిజ్ఞాన్	**99-00**
చింతామణి (నాటకం)	**50-00**
బాలనాగమ్మ	**50-00**
పాండవ ఉద్యోగము	**50-00**
కాళహస్తి స్త్రీల వ్రతకథలు	**36-00**
కాళహస్తి గృహవాస్తు చింతామణి	**99-00**
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు)	**50-00**
కులార్ణవ తంత్రమ్	**150-00**
ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం(ఒరిజనల్)	**300-00**
యోగాసనాలు (VG/TNL)	**36-00**
రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు)	**99-00**
ఎం.ఎస్.ఆర్.హనుమాన్‌చాలీసా	**10-00**
ఎం.ఎస్.ఆర్.సుందరకాండ	**70-00**
అష్టముఖ గండభేరుండతంత్రం	**75-00**

బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల) వెల రూ.	**99-00**
శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం	**45-00**
గీతాంజలి (రవీంద్రనాథ్‌ఠాగూర్)	**50-00**
కాశీరామేశ్వర మజిలీ కథలు	**75-00**
శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం)	**600-00**
ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము- ఫలితజాతక సూత్రములు	**595-00**
వివాహదీపిక (వేదోక్త విధిః)	**200-00**

ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు

విశ్వకర్మ ప్రకాశము		**80-00**
ప్రాచీనవాస్తుశాస్త్రాలు-ఆధునికవాస్తుపరిశీలన		**,,250-00**
నారద సంహిత		**,,150-00**
వాస్తురాజవల్లభము-మూలానువాదము		**,,60-00**
మయమతము - వచనము		**,,80-00**
బృహత్సంహిత - వచనము		**,,160-00**
గుప్తవాస్తు వాస్తువిజ్ఞానజ్యోతి		**....**
రాహుకేతువులు సమస్త ప్రభావములు		**150-00**
అంగారకుడు (కుజుడు)		**90-00**
శుక్రుడు		**75-00**
పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య)		**....**
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు	,,	**....**
వాస్తు విజ్ఞాన చంద్రిక	,,	**....**
మహాదశా పారిజాతం	,,	**....**
జాతక నారాయణీయం(వాడ్రేవువారివి)		**150-00**
వాస్తు నారాయణీయం	,,	**120-00**
యోగావళీఖండం	,,	**120-00**
సర్వార్థచంద్రిక (4భాగాలు)		**1208-00**
మీరే న్యూమరాలజిస్ట్ (దావూద్)		**370-00**
నిర్ణయసింధు (2భాగాలు)		**590-00**
జయహే...జయహే...(పురాణపండశ్రీనివాస్)		**27-00**
సాయి...	,,	**27-00**
శ్రీ దుర్గానందలహరి	,,	**200-00**
శ్రీమాలిక	,,	**25-00**
ఆరతిసాయిబాబా	,,	**11-00**
ప్రతిష్ఠకల్పః(సాగి నరసింహమూర్తి)		**500-00**
తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర		**100-00**

సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి.

శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు
స్మార్త కాపర్ది కారికలు
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి
విషవైద్య చింతామణి
హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః
సర్వమూలికా గుణరత్నాకరం
సీతారామ కథా సుధ అయోధ్యకాండ
సీతారామ కథా సుధ బాలకాండ
శ్రీరామనవరాత్రోత్సవకల్పః
ఆపస్థంబీయ ధర్మసూత్రాలు
అపర ప్రయోగ దర్పణం
సర్వశాంతి దర్పణం
గణకరంజని
సంతాన దీపిక
తిథినిర్ణయ కాణ్డః
ముహూర్త దర్పణం
జ్యోతిష శాస్త్ర రత్నము
లఘుతాచకము
శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః
స్మృతి రత్నాకరము (ధర్మశాస్త్రం)
జాతకామృతతసారం
జాతక బోధిని
సంగీత విద్యాదర్పణం
సంగీత సర్వార్థసారసంగ్రహం
ముహూర్త మార్తాండం
జాతకరహస్యం
రాజమార్తాండం
ఆయుర్దాయదీపిక
వైద్యామృతం
అనుపానమంజరీ
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః
చికిత్సరత్నము
స్వరచింతామణి
ద్వాదశలోహ భస్మవిధానం
దైవజ్ఞయజో విభూషణం
అనుపాన రత్నకరము
కాలామృతము
దైవజ్ఞకర్ణామృతము
రసేంద్ర చింతామణి
రసరత్న సముచ్చయం
వస్తుగుణరత్నాకరము
హోరానుదర్పణము
విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము
స్త్రీజన కల్పవల్లి
సంగీత సర్వార్థ సంగ్రహం
సంగీత సుధాసంగ్రహము
అర్క ప్రకాశము
సంగీత మార్తాండము
సంగీత ప్రథమబోధిని
వైద్యకల్పతరువు
రసప్రదీపిక
గణకానందము
శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం
శ్రీ గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశిక
సంగీతమార్తాండము
సారావళి
భేషజకల్పము
గురుశిష్య వైద్యచింతామణి
జాతకమణి
సర్వశకున ప్రకాశిక
యాజుష ప్రయోగ చంద్రిక
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ
వసంతరాజ శకునము
తొట్టి వైద్యం
జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం)
సహస్ర యోగప్రకాశిక

అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు, పురాణములు,ఆరాధన గ్రంథములు, సుప్రభాతములు,మహాత్త్యములు, సహస్రనామములు, పూజావిధానములు, స్తోత్రాలు, ప్రామాణిక గ్రంథములు, కథలు, జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్త్రాది ఆధ్యాత్మిక గ్రంథములకు

మోహన్ పబ్లికేషన్స్,

ఆధ్యాత్మిక గ్రంథనిలయం

కోటగుమ్మం, అజంతా హోటల్ ఎదుట,

రాజమండ్రి. ఫోన్ : (0883) 246 25 65

Cell : 903 ,,, ,, ,,

PRINTED BOOK

BOOK-POST

Posted under Rule 121 of P.O. Guide

To

M/s. ______________________________

____

____

From : ☎ : 0883-246 25 65

MOHAN PUBLICATIONS

Fort Gate, Opp : Ajanta Hotel

RAJAHMUNDRY-533 101 (A.P.)

WWW.MOHANPUBLICATIONS.COM

WWW.GRANTHANIDHI.COM

google play store / mohan publications

facebook Like us to follow /Mohanpublications

sale e-books - www.**kinige**.com

sale e-books - **daily Hunt** app